The Great History of the Never-to-be-Forgotten (TELUGU)
Andhra Empire

విజయనగర చరిత్రము

గ్రంథ కర్త:

నూతలపాటి - పేరరాజు

పీఠిక :

డాక్టరు మారేమండ రామారావు,

ఎం. ఏ., పి-హెచ్. డి., బి. ఇ. డి.

పబ్లిషర్సు :

బాలసరస్వతీ బుక్ డిపో.,

విద్యావిషయక ప్రచారకులు, కర్నూలు.

6, సుంకురామచెట్టివీధి, మద్రాసు-1

First Edition: 1941
Second Edition: 1958
Third Edition: 1967

Printed at Kranti Press,
12, Francis Joseph St., Madras-1.

తొలిపలుకు

ప్రపంచమున మహోన్నత దశయందుండి పాడుపడిన పట్టణము లసంఖ్యాకములు. కాని, యందుఁ గొన్ని పౌరాణికముగను, మఱికొన్ని చారిత్రకముగను ప్రసిద్ధికెక్కినవి. విజయనగర మట్లుగాక, రెండింటను పేరు గాంచినది.

అనతి కాలమున దిగంతవిశ్రాంత కీర్తి నార్జించి పాడుపడిన విజయనగర పట్టణ శిథిలములను జూచు వేడ్కతో నే నొకపరి యటకేఁగి, యందలి శిథిలములను గాంచి, యాశిల్పకళా నైపుణ్యమున కబ్బురపడితిని. అది మొదలా సామ్రాజ్య చరిత్రాంశములను నాయోపినకొలఁది సంతరించి గ్రంథస్థమొనర్పఁదలంపుగొంటిని. ఆమీఁద నా సామ్రాజ్యమును గూర్చి లభ్యమైన యాంగ్లాంధ్ర గ్రంథములను జదివి, వలయు సామగ్రిని సంతరించితిని. అట్లు సంతరించిన సామగ్రితో విజయనగర సామ్రాజ్య సమగ్ర చరిత్ర రచన కుపక్రమించితిని. అది కొంతవఱకు సాగిన పిమ్మట 'హంపి'కి బోయి యచ్చట మన్మిత్రులగు శ్రీ జానపాటి - సీతారామ శాస్త్రిలవారితో నే రచించు గ్రంథమును గూర్చియు, దాని ముద్రణమును గూర్చియుఁ బ్రస్తావించితిని. అందులకు వారెంతయు హృష్టులై, విజయనగర సామ్రాజ్యమునకు మూలకందమైన యానెగొంది ప్రభువులైన యార్వీటి వంశజులగు శ్రీమంత్ 'దర్బార్' శ్రీకృష్ణదేవరాయలవారి సన్నిధికి నన్నుఁ దోడ్కొనిపోయి, వారికి మన్మనోభీష్ట మెఱిఁగించిరి. శ్రీమంతులవారు నా ప్రయత్నమునకు సంతసించి, గ్రంథ ముద్రణమున కగు ద్రవ్య మొసఁగ వాగ్దానమొనర్చిరి. అంత గ్రంథ రచనము తీవ్రముగ సాగించి ముగించితిని.

ఈ గ్రంథ రచనకు నాకుఁ దోడ్పడిన గ్రంథము లెన్నియేని కలవు. తత్కృతికర్తల ఋణము ధన్యవాదములతోఁ దీర్చికొందును. నా కుపకరించిన గ్రంథ నామములను స్థలాంతరమునఁ బ్రకటించుటయేకాక, యధోసూచికలందు సహితము చేర్చి నా కృతజ్ఞతను దెలిపికొంటిని. వానిలో నాంగ్లమున రచింపఁబడిన సూయల్ దొరవారి 'విస్మృత సామ్రాజ్యము'ను, హీరాస్ పండితుని 'ఆర్వీటివంశావళి'యు, ఆంధ్రమున వ్రాయఁబడిన యీశ్వర దత్తుగారి 'జీర్ణ విజయనగర చరిత్రము', రామారావుగారి 'కాకతీయుల చరిత్రము', వీరభద్రరావుగారి 'జీర్ణ కర్ణాటరాజ్య చరిత్రము', వేంకట లక్ష్మణరావుగారి 'మహమ్మదీయ మహాయుగము'ను నా కత్యంతము తోడ్పడినవి. వారికిఁ గృతజ్ఞుఁడను. ఆనెగొందిరాజుల వృత్తాం

తము సేకరించుటయందు 'నరపతి విజయము'ను, శ్రీమంతులవారొసంగిన చారిత్రక పత్రములను నా కొసర్చిన సహాయ మనల్పము. శ్రీకృష్ణదేవరాయలవారి కేర్పడిన కళంకములను దొలగించు వ్రాతలయందు శ్రీ రాజా దాట్ల వేంకట సింహాద్రి జగపతి రాజాగారు చేసిన సాయము చిరస్మరణీయము.

శ్రీ శివాజీమహారాజా తిరుమలరాజునకు బ్రసాదించిన యానెగొంది సంస్థాన ప్రదేశములను సూచించు రజత ఫలకముయొక్క ఛాయాచిత్రముల నొసంగిన యానెగొంది సంస్థానాధీశ్వరులకును నా నమస్కృతులు.

నా యీ గ్రంథమును సమగ్రముగ దిలకించి, విమర్శించి, యమూల్యమైన పీఠిక వ్రాసి యిచ్చిన డాక్టరు మారేముండ - రామారావు, ఎం. ఏ., పి - హెచ్. డి., బి. ఇడి. గారికిని, నన్నీ పొత్తము వ్రాయ బ్రోత్సహించిన మన్మిత్రులకును అభివందనములు.

ప్రప్రథమమున నీ గ్రంథము 1941-వ వత్సరమున శ్రీ దర్బార్ కృష్ణదేవ రాయలవారి ద్రవ్య సాహాయ్యముచే ముద్రింపబడి,యనతికాలముననే ప్రతులు వ్యయ మాయెను. ద్రవ్యాభావముచే ద్వితీయముద్రణమునకు బూననైతిని. అడిగినంతనే కర్నూలునందలి శ్రీ బాలసరస్వతీ బుక్ డిపో యజమానులగు శ్రీ బాలనాగయ్య శ్రేష్ఠిగారి పునర్ముద్రణమునకు సమ్మతించిరి. అంతనే నీ గ్రంథము చివర భాగమునఁ గొలఁది మార్పులు చేసి సర్వ హక్కులతో వారికొసంగితిని.

—గ్రంథకర్త

BIBLIOGRAPHY

ENGLISH

A. HISTORIES AND CHRONICLES

A Forgotten Empire (Vijayanagara). A contribution to the History of India. By Robert Sewell, Madras Civil Service (Retired) M. R. A. S., F. R. C. S.

The Aravidu Dynasty of Vijayanagara, By Rev. Henry Heras. S. J., M. A., Prof. of Indian History, St. Xavier's College, Bombay.

A History of Vijayanagara, the never to be forgotten empire. By B. Suryanarayana Rao, B. A., M. R. A. S.

Social and Political life in the Vijayanagara Empire, Vol. I, By Dr. B. A. Saletore, M.A., Ph. D.

Vijayanagara, Origin of the City and the Empire. By Dr. N. Venkata Ramanaiah, M. A., Ph. D.

Beginning of Vijayanagara. By Rev. Henry Heras, S. J., M. A.

Sources of Vijayanagar History, Selected and Edited for the University, By Dr. S. Krishnaswamy Aiyangar, M.A., Ph. D.

A Little Known Chapter of Vijayanagar History, By Dr. S. Krishnaswamy Aiyangar, M. A., Ph. D.

The yet-remembered Ruler of a Long-forgotten Empire, Krishna Deva Raya of Vijayanagar. By S. Krishnaswami Aiyangar, M. A., M. R. A. S., F.R. Hist. S. (Madras); 1917

Hampi Ruins Described and Illustrated. By A. H. Longhurst, Calcutta, 1925

The Oxford History of India from the Earliest Times to the end of 1911, by Vincent A. Smith, C. I. E.

History of the Rise of the Mahomedan Power in India, till the year A. D. 1612, Translated from the original Persian of Mohamed Kasim Ferishta. By John Briggs, M. R. A. S.

Historical Sketches of South India. Vol. I By Wilks.

History of India as told by Her own Historians. Vol. III. By Elliott & Dowson.

Some Contributions of South India to Indian Culture, by Dr. S. Krishnaswami Aiyangar, M.A., Ph. D , Calcutta, 1923.

The Wars of the Rajas. By Brown.

South India and her Muhammadan Invaders. By Dr. S. Krishnaswamy Aiyangar, M. A., Ph. D., Oxford, 1921

A History of the Naik Kingdom of Madura, by V. Rangachari, M. A.

The Karnataka Country and Language. By R. Narasimhachari, M. A., M. R. A. S.

The Mackenzie Collection. A Descriptive Catalogue of the Oriental Manuscripts, and other articles illustratives of the Literature, History, Statistics and Antiquities of the South of India, collected by the late H. H. Wilson, Esq.

The Destruction of Vijayanagar, by K. Chandorkar.

Sankaracharya, the great and His Successors in Kanchi. By N. Venkata Raman.

Reports on Sanscrit manuscripts in Southern India, By E. Hultzchs, Ph. D. (3 Vols.) Madras; 1895-1896

Chronicle of Tirumala Deva Raju. Supplied by the Narapati Samstanam.

B INSCRIPTIONS

A collection of the Inscriptions on Copper-plates and stones in the Nellore District, made by Alan Butterworth, of the Indian Civil Service (Madras).

Copper-plate Inscriptions belonging to the Sri Sank charya of the Kama-Koti-Pitha. Edited by T. A. Gopin Rao, M. A., Superintendent of Archaeology, Travan State, Madras.

Archaeological Survey of India. New Imperial Ser Vol. XXIX. South Indian Inscriptions (4 Vols.) Edited a Transl ed by E. Hultzsch, Ph. D., V. Venkayya, M. A. a H. Krishna Sastry, B.A., Madras, 1890-1924

Monumental Remains of the Dutch East India Compa in the Presidency of Madras. By Alexer Rea. Madras. 18

పీఠిక

ఆంధ్రదేశచరిత్రమునందు విజయనగర సామ్రాజ్య చరిత్ర మొక ముఖ్యవిభాగము. ఈ సామ్రాజ్యము మహోన్నత దశయందుండినపుడు ఆంధ్రద్రవిడ దేశములును, కర్ణాటకమునందలి పెక్కు భాగములును అందు చేరియుండి యపూర్వమగు శోభనందినవి. ఆనాడీమహాసామ్రాజ్యమును, తత్కేంద్రమగు విజయనగరపట్టణమును దర్శించిన విదేశీయు లెందరో దీని శోభ నిరుపమమని కీర్తించిరి. విమతస్థుల బారినుండి స్వమతమును, స్వదేశమును రక్షించుటకై స్థాపింపబడిన యీ మహాసామ్రాజ్యము సుమారు రెండున్నర శతాబ్దములకాలము హిందూధర్మమును, హిందూ సంస్కృతిని సంరక్షించి తుదకు విమతస్థుల చేతులలోనే పడి ధ్వంసము చేయబడెను. రెండున్నర శతాబ్దులకాలము మహావైభవము ననుభవించిన యీ సామ్రాజ్య మొక్క త్రుటిలో కలఁలోని వార్తయయ్యెను. అనంతరము కడపటి రాజులగు ఆర్వీటివంశజు లితర స్థలముల నుండి వీలగునంతవరకు నధికారమును సాగించుచు పేరునకైనను దక్షిణ దేశపాలకులుగ నుండిరి. తుద కాంగ్లేయులు సహిత మీ రాజుల వద్దనుండియే (ఉత్తర హిందూస్థానమున నామమాత్రావశిష్టుడైయుండిన మొగలు చక్రవర్తివద్దనుండి 'దివానా' యధికారమును ఖాయపరచుకొనిన విధమున) వర్తకస్థానములను నిర్మించుకొనుట కధికారమును సంపాదించిరి.

అయినను నిన్న మొన్నటివరకు నీవిజయనగరసామ్రాజ్యము 'విస్మృతసామ్రాజ్యము' గనే యుండెను. ఇటీవల నెందరో పరిశోధకు లీ సామ్రాజ్య చరిత్రమును గూర్చి కృషిచేయ నారంభించిరి. తత్ఫలితముగ నీ చరిత్రమునకు సంబంధించిన శాసనవాఙ్మయాద్యా

ధారము లెన్నియో బయలుపడినవి. పండితు లెందరో అమూల్యములగు వ్యాసములను ప్రకటించియున్నారు. అయినను పైయాధారముల సాహాయ్యమున రచింపబడిన విజయనగర సామ్రాజ్యము యొక్క సమగ్రమైన చరిత్ర మింతవరకును వెలువడలేదు. పరిశోధకుల ప్రత్యేక వ్యాసములు పరిశోధకపత్రికలలో ప్రాయికముగ నాంగ్లభాషలో ప్రకటింపబడుటచే సామాన్యపాఠకుల కవి అందుబాటులో లేవు. ఇంతవరకును ప్రకటితములైన గ్రంథములలో సూయల్, సూర్యనారాయణరావు, హీరాస్, డా. కృష్ణస్వామిఅయ్యంగారు, డా. నేలటూరి వెంకటరమణయ్య, డా. సలెతొరె ప్రభృతు లాంగ్లమున రచించినవియు, వీరభద్రరావు, ఈశ్వరదత్తు, రామయ్య ప్రభృతు లాంధ్రమున రచించినవియు విజయనగరచరిత్ర జిజ్ఞాసువులకు ముఖ్యాధారములుగ నున్నవి.

ఈ గ్రంథము పైకొరతను కొంతవరకు దీర్చుచున్నది. ఈ గ్రంథకర్త చరిత్రపరిశోధకుడు కాడు, అయినను ఉత్తమశ్రేణికి జెందిన చరిత్రజిజ్ఞాసువు. విజయనగరశిథిలములను జూచినప్పుడు గలిగిన విస్మయ మీ నగరముయొక్క చరిత్రమును దెలిసికొనవలెనను కుతూహలమును గలిగింప గ్రంథకర్త తద్విషయమై చేసిన కృషి కీగ్రంథము ఫలితము. ఇందు విజయనగరపట్టణ నిర్మాణమునుండి యార్వీటి రాజులలో కడపటివారివరకునుగల వృత్తాంతమును, అటుపై వారి శాఖీయులగు ఆనెగొంది రాజుల చరిత్రమును చేర్పబడియున్నవి. ఇట్లొకవిధమున నీగ్రంథము సమగ్రమనియే చెప్పవచ్చును.

ఈ గ్రంథకర్త యవలంబించిన రచనాపద్ధతి మిక్కిలి ప్రశంసనీయమైనది. అభిప్రాయభేదమున కాస్పదములగు పట్ల నేదియో యొకపక్షమును బూని, తద్విషయికములగు ప్రమాణములనే పేర్కొని, యటుపై స్వకపోలకల్పనములను జేర్చి చరిత్రమును

తారుమారొనర్చుట ఇటీవల మన దేశమునందలి గ్రంథకర్తలలో కొందరి కాచారమైనది. ఈ గ్రంథకర్త అట్లుచేయక వివాదాస్పద ములగు ఘట్టములు వచ్చినప్పు డుభయపక్షముల వాదమును పేర్కొని నిర్ణయమును పాఠకులకే వదలివేయుట మిక్కిలి సమంజసముగ నున్నది. ఈ గ్రంథమున విరివిగ నొసంగబడిన సూచనల నుండి యీ గ్రంథకర్త విజయనగర చరిత్రమునకు సంబంధించిన ప్రమాణగ్రంథములను కడుజాగరూకతతో పరిశీలించినట్లు స్పష్టమగుచున్నది. గ్రంథమునందలి శైలి మృదుమధురముగ నుండుటచే గ్రంథ మొక నవలవలె నడచుచున్నది. అన్ని విధములను పాఠకులకీగ్రంథము మూలమున విజయనగరసామ్రాజ్యచరిత్రము సుగమమై, వారికి దానియెడ గాఢమగు నభిరుచి గలుగునట్లున్నది.

ఏ విధముగ జూచినను ఈగ్రంథము సామాన్యపాఠకులకును, విద్యార్థులకును మిక్కిలి ఉపయోగకరముగ నున్నది. దీనిని రచించిన గ్రంథకర్త ప్రశంసనీయుడు. ఈ గ్రంథము నాంధ్రలోకము విశేషముగ నాదరించుననియు, నీ గ్రంథకర్త యింకను అనేకములగు నుద్గ్రంథములను రచించి భాషాసేవ జేయుననియు నేనాశించుచున్నాను.

వృష వైశాఖ శుద్ధ ౫
1-5-1941
గుంటూరు.

మారేమండ రామారావు

ప్రకాశకుల మనవి

మఱతమన్నను మఱపునకురాని జీర్ణవిజయనగరసామ్రాజ్య చరిత్రను, ఆంధ్రమహాసమ్రాట్టు శ్రీకృష్ణదేవరాయలవారి రాజ్యాంగ, సాహిత్య వైభవ సంపదలను సమగ్రముగా, పొందికగా తెలుపు ప్రామాణిక గ్రంథము లేవియు ప్రస్తుతము లభ్యము కాకపోవుట శోచనీయము. ఆ కొఱతను తీర్చుటకే మేమీగ్రంథమును ప్రచురింప బూనితిమి. పనికట్టుకొని దీని సర్వస్వామ్యములను గ్రంథకర్త శ్రీ నూతలపాటి పేరరాజుగారినుండి పొందితిమి. వలసిన సవరణలు చేయించితిమి. నేటి పాఠకుల అభిరుచుల కనుగుణముగాను, విషయ గౌరవము ననుసరించియు దీనిని మంచి మెరుగుకాగితముతో, ముచ్చటైన కూర్పు తీర్పులతో అందముగా ముద్రింపగలిగితిమి. విజయనగర సామ్రాజ్యకాలపు కళాసంపదను, శిల్పసంపదను, సంస్కృతి సంపదను తెలుపు కొన్ని చిత్రములనుకూడ జతపరచితిమి. ముద్దులొలుకు ముఖపత్ర త్రివర్ణ చిత్రమును, అంతస్సారమునకు సూచకముగా, సమకూర్చితిమి. మా ఈ కృషిలో మేము పడియుండు వ్యయప్రయాసలను విషయజ్ఞులైన పాఠక మహాశయులు అవలీలగా గ్రహింప గలరనియే మా ఆశయము.

ఆంధ్రమహాజనులును, విద్యారంగములోని పెద్దలందఱును దీనిని సముచితముగా ఆదరించి ప్రోత్సహింపవలెనని మఱిమఱి కోరుచున్నాము.

ప్రకా.

విషయసూచిక

చిత్రములు

శ్రీ ర స్తు

విజయనగర చరిత్రము

—:o:—

ప్రస్తావన

క్రీ. శ. 1336-వ సంవత్సరమున హిందూదేశ దక్షిణ భాగమున రాజకీయ వాతావరణమునందు గొప్ప మార్పు గలిగెను. ఆ సంవత్సరమే దక్షిణ హిందూదేశ ప్రాచీన చరిత్రమున కంతమును, ఆధునిక చరిత్రమునకుఁ బ్రారంభమును నగుచున్నది.

ఈ చరిత్రాత్మక విషయమువలన విజయనగర సామ్రాజ్య స్థాపనయు, రాజధానీ నగర నిర్మాణమును నొనగూడినవి. ఆ మార్పు గలుగుటకు ముందు దక్షిణ హిందూదేశమంతయుఁ బెక్కండ్రు హిందూ రాజుల యధీనమందుండెను. వారిలో - మధురను బాలించెడి పాండ్యులును, దంజాపురినిఁ బాలించెడి చోళులును ముఖ్యులు. విజయనగర రాజ్య మభివృద్ధియగు కొలఁదిని పై నుడివిన రాజ్యములు నశింపఁ దొడఁగినవి. క్రమక్రమముగ, విజయనగర రాజులు దక్కను మొదలు సింహళద్వీపమువఱకుఁగల భూమికి నధిపతులైరి.

మహమ్మదీయులు దక్షిణ హిందూదేశముపై దాడివెడలఁ గృష్ణానదిని దాఁటుసరికి, నామమాత్రావశిష్టములై దక్షిణమున నున్న హైందవ రాజ్యములన్నియు నేకీభవించి, యడ్డుకొనఁ బ్రయత్నించినవి. కాని, నిష్ఫలమయ్యెను. అట్టి సమయమున, విజయనగర రాజులు, తురుష్క వాహినుల నడ్డగించి, రెండువందల యేఁబది వత్సరములవఱకును దక్షిణాపథమును గాపాడిరి.

అంతటి మహోపకార మొనర్చిన రాజ్యమును నేఁడు హిందూ దేశమునఁ దలఁచువారే లేరు. 'విజయనగర' మను నామముఁ దాల్చి, మహోన్నత దశయందుండిన పట్టణ రాజమున నేఁటికి మిగిలియున్నవి-కొన్ని శిథిలములును, బడిపోయిన కోట గోడలును.

పదునైదు, పదునాఱు శతాబ్దములయందు హిందూదేశమును దర్శించిన పాశ్చాత్యపథికులు విస్తీర్ణమందును, సంపద యందును విజయనగరముతోఁ దులఁ దూఁగఁగల పట్టణమొక్కటియుఁ బాశ్చాత్య దేశముల లేదని వక్కాణించిరి. విజయనగర వైభవము క్రీ. శ. 1565 తో నంతరించినది.

ఆనెగొంది: రాయల వంశము

విజయనగర సామ్రాజ్యమునకు మూలకందమైన యానెగొంది యనేక శతాబ్దములనుండి యొక రాజాశ్రయ స్థానమై యొప్పుచుండెనని పారసీక దేశస్థుఁడగు ఫెరిస్తా తెలుపుచున్నాఁడు. ఆ రాజులచ్చట నేడువందల సంవత్సరములవఱకు రాజ్యము చేసిరఁట. రాయవంశావళియను గ్రంథమును జూడ, రాయల వంశవృక్ష మీ క్రిందివిధముగ వెలయుచున్నది.

- నందుఁడు
  - చాళుక్యరాజు
    - బిజ్జలుఁడు
    - విజయధ్వజుఁడు
      - ఆనమరాజు
        - నరసింహదేవరాయఁడు
          - రామదేవరాయఁడు
            - ప్రతాపరాయఁడు
              - జంబుకేశ్వరుఁడు
    - విష్ణువర్ధనుఁడు

*నందుఁడు—రాయల వంశమున కితఁడు మూలపురుషుఁడు. క్రీ.శ. 1014 మొదలు 1076 వఱకు నఱువదిమూఁడు వత్సరములు రాజ్యము చేసెను. రాజ్యాభివృద్ధికై పాటుపడెను. అపరిమిత ధనమార్జించెను.

---

* మహమ్మదీయ మహా యుగము, పుట, 294.

విద్యానగర చరిత్రము, పుటలు, 10, 11, 12.

చాళుక్యుఁడు—ఈతఁడు నందుని కుమారుఁడు. 1076 మొదలు 1117 వఱకు నలువదియొక్క వత్సరములు రాజ్యముచేసెను. ఈతనికి బిజ్జలుఁడు, విజయధ్వజుఁడు, విష్ణువర్ధనుఁడు నను ముగ్గురు కొడుకులు గలరు.

బిజ్జలుఁడు—ఈతఁడు చాళుక్యుని జ్యేష్ఠపుత్త్రుఁడు. 'కల్యాణబిజ్జలుఁ' డను బిరుదునంది, కల్యాణపురమును బాలించెను.

విజయధ్వజుఁడు—ఈతఁడు చాళుక్యుని ద్వితీయపుత్త్రుఁడు. 1117 మొదలు 1156 వఱకు ముప్పది తొమ్మిది వత్సరములు రాజ్యముచేసెను. ఈతని కాలమునఁ జంద్రధ్వజుల (మహమ్మదీయుల) రాపిడి యెక్కువగా నుండెను. స్వరాజ్య రక్షణార్థమై యీతఁడు తుంగభద్రానదికి దక్షిణ భాగమున నొక నగరమును నిర్మించి, దానికిఁ దన పేర 1 'విజయనగర' మని పేరుపెట్టె నందురు. ఈ నగర నిర్మాణము క్రీ. శ. 1150 ప్రాంతమున నైయుండనోపు.

విష్ణువర్ధనుఁడు—ఈతఁడు చాళుక్యుని తృతీయ పుత్త్రుఁడు. ఈతనిఁ గూర్చి రాయవంశావళియం దేమియుఁ జెప్పఁబడియుండలేదు.

అనమరాజు—ఈతఁడు విజయధ్వజుని కొడుకు. 1156 మొదలు 1179 2 వఱకు నిరువది మూఁడు వత్సరములు రాజ్యమేలెను.

నరసింహదేవరాయఁడు—ఈతఁడు అనమరాజు కొడుకు. 1179 మొదలు 1246 వఱకు నఱువదియేడు వత్సరములు రాజ్యము చేసెను. మిగులఁ బరాక్రమశాలి. క్షత్త్రియోచితమైన రాజ్య కాంక్ష గలిగి, రాష్ట్రమును విస్తరింపఁ జేసెను.

1. The Never to be Forgotten Empire, Page 15. "Raya Vamsavali" ascribes the founding of Vizianagar to Vijayadhwaja, the second son of Chalukya Maharaja who ruled in Kiskindha."

2. 1176 వఱకని యున్నది. చూ. ఆంధ్రుల చరిత్రము, మూ. భా. పు. 9

ఈతఁ డరిభీకరుఁడైన కారణమున నీతని రాజ్యమునకు 'నరసింగ రాష్ట్రి' మని పేరు గలిగెను. మహా వైభవముతో వెలయుచుండిన యీతని రాజ్యమును గబళింప మహమ్మ దీయులు ప్రయత్నించిరి.

రామదేవరాయఁడు—ఈతఁడు నరసింహదేవరాయని తనయుఁడు. 1246 మొదలు 1271 వఱకు నిరువదియైదు వత్సరములు పాలించెను.

ప్రతాపరాయఁడు—ఈతఁడు రామదేవరాయని పుత్త్రుఁడు. 1271 మొదలు 1297 వఱకు నిరువది యాఱేఁడులు పాలించెను.

జంబుకేశ్వరుఁడు—ఈతఁడు ప్రతాపదేవరాయల తనూజుఁడు. అనెగొంది రాజులలో నీతఁడు కడపటి వాఁడు. 1297 మొదలు 1334 వఱకు ముప్పది యేడు వత్సరములు రాజ్యమేలెను. ఈతనిఁ గూర్చి సమగ్రముగఁ దెలిసికొనుటకు ముందు – పదుమూఁడు, పదునాల్గు శతాబ్దముల మధ్య దినములలో దక్షిణ హిందూస్థానమునందలి పరిస్థితులెట్లుండెనో తెలిసికొనవలసి యున్నది.

పదునాల్గవ శతాబ్దారంభమున దక్షిణ హిందూస్థానమునందలి పరిస్థితులు

"పదమూఁడవ శతాబ్దాంతమున నార్యావర్తమంతయుఁ గ్రమక్రమముగా మహమ్మదీయుల పాలంబడుటచే హిందూ సామ్రాజ్య రమారమణీమణి చంద్రధ్వజుల యాశ్రయము నొల్లక, నిలువ నీడలేక, చిట్టచివరకు నర్మదా నదిని దాఁటివచ్చి, శూరాగ్రేసరులగు దక్షిణ హిందూస్థానమందున్న పరిపాలకుల నాశ్రయించెను. వీరు మాత్రము తమ శౌర్య ప్రతాపములచే మహమ్మదీయుల నెవ్విధముననైనను దక్షిణా పథమునకు రానీకుండ నడ్డుపెట్టుచు వచ్చిరి.

'ఆ కాలమున దక్షిణ హిందూస్థానమున హరిపాలదేవుఁడను వాఁడు దేవగిరి పట్టణమును రాజధానిగఁ జేసికొని మహారాష్ట్రమును బాలించుచుండెను. ఏకశిలానగరమను నామాంతరముగల యోరుగల్లు పట్టణము రాజధానిగఁ బ్రతాపరుద్రదేవ చక్రవర్తి త్రిలింగ దేశము నేలుచుండెను. పాండ్యరాజులు దక్షిణ మధురాపురమును, చోళరాజులు కాంచీనగరమును, భల్లాణ రాజులు ద్వారసముద్రము రాజధానిగా హొయిసల దేశము(Mysore)ను బాలించుచుండిరి. తూర్పు తీరమున గజపతులును, రాజమహేంద్రవరము, కొండపల్లె, వినుగొండ, కొండవీడు, ఉదయగిరి మొదలుగాఁగల దుర్గములను రెడ్డి రాజులును బరిపాలించుచుండిరి.

'దక్షిణాపథమునకుఁ బాఱివచ్చి, హిందూ రాజుల భుజాస్కంధముల నాశ్రయించిన రాజ్యలక్ష్మి చంద్రధ్వజుల దృష్టి నాకర్షించి, వారికి మోహావిభ్రాంతి జనకమై వెలయుచుండెను.

'ఆ కారణముచేఁ బదుమూఁడవ శతాబ్దాంతముననే మహమ్మదీయులు దక్షిణ దిగ్భాగమునకు రాఁజొచ్చిరి. క్రీ. శ. 1293 సంవత్సరమునందు 'అల్లాయుద్దీన్ ఖిల్జీ' దేవగిరినిఁ బట్టుకొనెను.[1] నాల్గు సంవత్సరములకుఁ బిదప, ఘూర్జర దేశముపై దండెత్తఁబడెను. క్రీ. శ. 1303 సంవత్సరమున నోరుగల్లు పురమును స్వాధీనము చేసికొనుటకుఁ బ్రయత్నము గావింపఁబడెను.[2] క్రీ. శ. 1306 సంవత్సరములో దేవగిరి రెండవసారి ముట్టడింపఁబడెను.[3] క్రీ. శ. 1309 సంవత్సరములో 'మల్లిక్ ఖాఫర్' భూరి సైన్యములతో వచ్చి, యోరుగల్లు పురమును బట్టుకొనెను.[4] అతఁడే ద్వారసముద్రమును గూడ స్వాధీనముఁ జేసికొని, భల్లాణ రాజులఁ బరాజితులఁ జేసి, పశ్చిమ

1. Forgotten Empire, Page 4
2. ,, ,, ,, 4
3. ,, ,, ,, 4
4. ,, ,, ,, 4

తీరమునందలి కేరళ దేశమునకుఁ బోయి, యచ్చట నొక మహమ్మదీయ దేవాగారమును నిర్మించి,[1] హైందవుల యైశ్వర్యమునంతయుఁ జూఱఁగొని, స్వదేశమునకు మరలిపోయెను. ఆఱు సంవత్సరములకుఁ బిదప, 'ముబారక్' అనునతఁడు దేవగిరిపై దండెత్తిపోయి, హరిపాలదేవునిఁ జెఱఁబెట్టి, బ్రతికియుండఁగనే చర్మ మొలిపించి, శిరస్సు ఖండించి, దానిని దేవగిరి పట్టణ ముఖద్వారమునకు వ్రేలాడఁగట్టించెను.[2] తరువాత, క్రీ. శ. 1323 సంవత్సరమున నోరుగల్లు మహమ్మదీయుల వశమయ్యెను.[3] అనఁగా - క్రీ. శ. 1323 సంవత్సరాంతమునకు దేవగిరి రాజధానిగాఁగల మహారాష్ట్ర సామ్రాజ్యమును, త్రిలింగ దేశమునందు ఏకశిలా నగరము రాజధానిగాఁగల ఆంధ్ర సామ్రాజ్యమును భగ్నములైనవి. హొయిసల రాజ్యము బలహీనమై మహమ్మదీయుల యొత్తిడికిఁ బాల్పడియెను. క్రీ. శ. 1327 సంవత్సరమున హొయిసల రాజ్య రాజధానియైన ద్వారసముద్రము ధ్వంసము గావింపఁబడెను.[4] ద్వారసముద్రము నేలుచుండిన మూఁడవ భల్లాలదేవుఁడు మహమ్మదీయుల ప్రతాపాగ్నికిఁ దాళఁజాలక, క్రీ. శ. 1342 సంవత్సర ప్రాంతమునఁ దన రాజధానిని దక్షిణ ఆర్కాడు జిల్లాలోని తిరువన్నామలకు మార్చుకొనెను.[5] ఇతఁడు క్రీ. శ. 1343 వఱకు హొయిసల రాజ్యమును బాలించినట్లు తెలియుచున్నది.

'ఇట్లు మహమ్మదీయ విజృంభణమునకుఁ దాళలేక, హిందూ రాజ్యలక్ష్మి భయార్తయై, యార్యావర్తమునుండి పాఱివచ్చినను దనకుఁ బాట్లు తప్పలేదని యెంచి, తలదాఁచుకొనుటకుఁ జోటులేక, దక్షిణ త్రిలింగ కర్ణాట భూతలమునందుఁ దన మాన ప్రాణరక్షణార్థము పరువులిడుచుండెను.

---

1. Forgotten Empire, Page 4
2. ,, ,, ,, 4
3. ,, ,, ,, 4
4. Bombay Gazetteer, vol. 1, Part II, P. 509-510.
5. Mysore Gazetteer, Vol, 1. P. 342.

'ఆంధ్ర సామ్రాజ్య మస్తమించిన పిమ్మట, ప్రతాపరుద్రుని కోశాగార రక్షకులగు 'హరియప్ప', 'బుక్కప్ప' అను సోదర శిఖామణులు తుంగభద్రాస్రవంతికి నుత్తర భాగమున నున్న యానెగొంది (కుంజరకోన) పురాధీశ్వరుఁడగు జంబుకేశ్వర రాయల నాశ్రయించి, యతనియొద్ద మంత్రిత్వమును సంపాదించుకొనుట సంభవించెను.

'ఆ కాలమున దక్షిణ హిందూ దేశమునకు రాజప్రతినిధిగా నియమింపఁబడిన 'బహాఉద్దీన్' అనువాడు చక్రవర్తిని (మొగలు) ధిక్కరించి, స్వతంత్రుఁడై పరిపాలనము చేయుచుండెను. అంత మొగలు చక్రవర్తియగు మహమ్మద్ తుఘ్లక్ కోపోద్దీపితుఁడై ఘూర్జర దేశపు రాజప్రతినిధియైన 'ఖాజాజెహా' అనువానిని 'బహాఉద్దీను'ను శిక్షించుటకుఁ బంపఁగా, 'బహాఉద్దీన్' చక్రవర్తి సైన్యములను గెలువలేక, పాఱివచ్చి, దురదృష్టవంతుఁడగు జంబుకేశ్వర రాయల శరణు వేఁడెను. జంబుకేశ్వరరాయ లతనికి నభయ హస్త మిచ్చెను. ఆ సమాచారము విని మొగలు చక్రవర్తి యసంఖ్యాకములగు సైన్యములంగూర్చుకొని జంబుకేశ్వరరాయలపై క్రీ. శ. 1334 సంవత్సరమున దండయాత్ర వెడలివచ్చెను.[1] అంత వీరిద్దఱకును ఆనెగొందికి సమీపమున నున్న కంపిలా నగరము (Kampli) దగ్గర ఘోర యుద్ధము జరిగెను. జంబుకేశ్వరరాయలు మృతుఁడయ్యెను. ఆనెగొందియుఁ దురుష్కుల వశమయ్యెను. హరియప్పయు, బుక్కప్పయుఁ దురుష్కుల వశమైరి. ఢిల్లీ చక్రవర్తి యానెగొందిని వశముచేసికొని 'మల్లిక్ సాయబు' అనువానిని బ్రతినిధిగ నేర్పఱచి, స్వదేశమునకు వెడలిపోయెను. కాని, వెంటనే ప్రజలు తిరుగఁబడుటయు, 'మల్లిక్ సాయబు'నకు స్వాతంత్ర్య ప్రియులగు ప్రజలను బరిపాలించుటకు శక్యము కాకపోవుటయుఁజూచి, ఢిల్లీ చక్రవర్తి, కారా

1 ఆంధ్రుల చరిత్రము, మూ. భా. పు. 10.

గారమునందుంచఁబడిన సోదరశిఖామణుల నిరువుర వదలి, హరి హరున కారాజ్య మొసంగి, యతనిని దనకు సామంతుఁడుగ నుండున ట్లొప్పించుకొని, 'మల్లిక్ సాయబు'ను స్వదేశమునకు రప్పించుకొనె నఁట."[1] అని కుందూరు ఈశ్వరదత్తుగారు తమ 'జీర్ణవిజయ నగరచరిత్రము'నందు వ్రాసియున్నారు. ఆ విషయములనే నేనిటఁ బొందు పఱచితిని.

నాఁటి దక్షిణ హిందూస్థాన పరిస్థితులివి.

విద్యానగరము : నగరనిర్మాణావసరము

ఢిల్లీ చక్రవర్తి బందీకృతులైయున్న హరిహరరాయల్లా బుక్కరాయని విముక్తులనొనర్చి, హరిహరుని నానెగొంది రాజ్య మున నిల్పెనని వ్రాసియుంటిని. నాఁటినుండియు హరిహరుఁడు రాజు గను, బుక్కరాయఁడు మంత్రిగను నుండిరి.

ఆసమయమున సామ్రాజ్యాధిపత్యమునకై యుత్తర హిందు స్థానమున సర్దారులు మున్నగువారిలోఁ గలఁతలు బయలుదేఱెను. అది కారణముగ సైనికులు పట్టణములపైఁబడి, జనుల బాధిం చుచు, వారి ధనమానములను జూఱఁగొనుచుండిరి. ప్రజలా బాధల కోర్వఁజాలక, గ్రామములను వీడి పలాయనమగుచుండిరి. అట్లు పలాయితులయిన జనుల కానెగొంది యాశ్రయమయ్యెను. జన బాహుళ్యము వలన నది క్రమక్రమముగ్ క్కిఱియయ్యెను. దాన నూతన నగర నిర్మాణావసర మేర్పడెను. [illegible]శమున

విద్యానగర రాజ్యోత్పత్తి

'ఈ విషయమును గూర్చి చర్చించునెడ మూఁడు విశేష ములు ముఖ్యముగ గమనింపఁదగియున్నవి. కొన్ని ప్రమాణముల

1. జీర్ణ విజయనగరచరిత్రము, పు. 2-7.

నుండి తద్రాజ్య స్థాపకు లాంధ్ర దేశమునుండి వలసపోయిరనియు, నాంధ్రరాజ్యముననే వారలు తుంగభద్రా తీరమున నెలకొల్పిరనియుఁ, దుదకు వారలు గాకతీయులకు సన్నిహితబంధువులనియుఁ దెలియుచున్నది. దీని నాంధ్రోత్పత్తి వాదమని పిలువవచ్చును. దక్షిణ దేశపుఁ బరిశోధకబండితు లీ వాదమునకుఁగల ప్రమాణములను విశ్వసింపక, విజయనగర నిర్మాతలనఁబడు సోదరులు హొయసలరాజసామంతులనియు, హొయసల బల్లాలుని చేతనే విజయనగరము నిర్మింపఁబడెననియుఁ బేర్కొనుచున్నారు. దీనిని హొయసలోత్పత్తి వాదమని చెప్పనగును. ఇటులుండఁ గర్ణాటపండితులు కంపిల రాజ్యము తురుష్కుల వశమయిన పిమ్మట, హతశేషులగు నిర్వురు సోదరులు తురుష్క సామంతులుగనుండి, కొంతకాలముగ స్వతంత్రించి, విజయనగరమును నెలకొల్పిరని వాదించుచున్నారు. ఇయ్యది కర్ణాటకోత్పత్తి వాదమని పేర్కొనఁదగును. ఈ వాదములందలి వాస్తవము నెఱుంగుటకు వీని నించుక సవిమర్శముగఁ బరిశీలింపవలసియున్నది.

హొయసలోత్పత్తి

'డాక్టరు కృష్ణస్వామి అయ్యంగారు లూయీ రైస్, కృష్ణశాస్త్రి మున్నగు పండితులు క్రీ. శ. 1327 లో తురుష్కులు ద్వారసముద్రమును వశపఱచుకొనిన పిమ్మట, హొయసల రాజగు మూఁడవ బల్లాలుఁడు తన రాజధానిని దక్షిణ దేశమునందలి తిరువణ్ణామలై దుర్గమునకు మార్చుకొని, తన యుత్తరపు సరిహద్దును రక్షించుటకునై తుంగభద్రా తీరమున విజయనగరమును నెలకొలిపి, హరిహరుఁడను సాల్లిక్కునిఁ దత్పరిపాలకునిగ నియమించెనని యభిప్రాయపడియున్నారు.[1] హీరాస్ పండితుఁడీయభిప్రాయమును విపులీ

1. EP. Carn. VI, Intr. P. 21
A. S R. 1909 - 1910 P. 160
South India and her Mahammadan Invaders. P. 171, 181 - 182

కరించి, యీ వాదమునకుఁ బ్రత్యేక వ్యక్తిత్వము నేర్పఱచెను. వారి వాదమునందలి యీ క్రింది ముఖ్యాంశములను గమనింపనగును.[1]

(1) న్యూనిజ్ అను పోర్చుగీస్ యాత్రికుని వ్రాఁతలనుండి మొదటఁ దురుష్కులచే బందిగఁ గొంపోఁబడి, పిమ్మట వారిచే విడువఁబడిన యొకనిచే విజయనగరము నిర్మింపఁబడెనని తెలియుచున్నది. మూఁడవబల్లాలుని విషయమున నియ్యవి వర్తించుచున్నవి. ఈతఁడు తన పుత్త్రుఁడగు వీరవిజయ విరూపాక్షుని పేరిట 'విరూపాక్ష పట్టణ' మను నొక నగరమును దుంగభద్రా తీరమున నిర్మించెను. ఇదియే విజయనగరము; తన్నిర్మాత మూఁడవ బల్లాలుఁడు.

(2) న్యూనిజ్ పేర్కొనిన పూర్వ విజయనగరరాజుల నామముల నీ క్రింది విధమున సమన్వయింపవలెను.

న్యూనిజ్.		హీరాస్.
దేవరావ్	...	మూఁడవ బల్లాలుఁడు
బుకారావ్	...	మొదటి హరిహరుఁడు
పురియోరి దేవరావ్	...	మొదటి బుక్కరాజు
అజారావ్	...	రెండవ హరిహరుఁడు

(3) బరకూరు మున్నగు దుర్గములలో సన్నిహిత కాలమునసే బల్లాలునియొక్కయు, హరిహరునియొక్కయుఁ బ్రశంస కానగుచుండుటచేతను, హరిహరుని వంశమునను హొయసల సామంతుఁడగు దాది కేశవనాయకుని వంశమునను మల్లికార్జునాది నాముల నేకులు గన్పించుచుండుటచేత నా రెండు వంశములొక్కటియే యగుట వలనను, హరిహరాదులు హొయసలులయెడ ననేక విధములఁ దమ కృతజ్ఞతను జూపుచుండుటచేతను, హరిహరుఁడు

1. Beginnings of Vijayanagar-Rev. H. Heras.

నాతని సోదరుఁడగు బుక్క రాజును హొయసల సామంతులని చెప్పనగును.

'హొయసల బల్లాలుఁడు తిరువణ్ణామలై దుర్గమునకుఁ దన రాజధానిని మార్చియుండెననుటకు సరియగు ప్రమాణములు గాన రావనియు, క్రీ. శ. 1327 నుండియు నాతఁడు పెక్కు చోటులఁ బరి భ్రమించుచు, 1330 లో నా దుర్గమునుండి వెడలి, 1341 వఱకు నచ్చటికిఁ దిరిగివచ్చి యుండ లేదనియు, ద్వార సముద్రము నాతఁడు విడనాడక, 1335-41 ల నడుమ నచ్చటనే నివసించియుండెననియు శాసన ప్రమాణముపై డాక్టరు వేంకటరమణయ్యగారు నిరూపించి యున్నారు. తురుష్కుల దాడి కోర్వఁజాలక పలాయితుఁడై యుండిన బల్లాలుఁడు, క్రీ. శ. 1327 నకుఁ బిమ్మట, తురుష్క రాజ్యమునఁ జేరియుండిన తుంగభద్రాతీరమున విజయనగరమును నిర్మించుట యసమంజసమనికూడ వారు చూపియున్నారు.[1] హీరాస్ గా రనుకొనినటుల న్యూనిజ్ వ్రాఁతలు బల్లాలునికి వర్తిం పవు. ఆతఁడు తురుష్కులచే బందీకృతుఁడై, సంహరింపఁబడెను. అట్టిచో నాతని విముక్తియు, రాజ్యస్థాపనము నసంభవములు. పై పండితుని రాజనామ సమన్వయము భాషా పరిణామమునకు విరుద్ధ ముగ నున్నది. నిర్దుష్టమగు స్యూయల్ పండితుని సమన్వయము దీనియందలి దోషమును జూపుచున్నది.

న్యూనిజ్.		హీరాస్.		స్యూయల్.
దేవరావ్	...	మూఁడవ బల్లాలుఁడు	...	మొదటి హరిహరుఁడు
బుకొరావ్	...	మొదటి హరిహరుఁడు	...	మొదటి బుక్కరాజు
పురియొరి దేవరావ్	...	మొదటి బుక్కరాజు	...	రెండవ హరిహరుఁడు
అజారావ్	...	రెండవ హరిహరుఁడు		

'అనతి కాలమున నొకే స్థలమున బల్లాల హరిహరుల ప్రశంస

1. Madras Christian College Magazine, Jan. 1930.

యుండినంత మాత్రమున వారికి స్వామిసేవక న్యాయము నాపాదింపఁ దగదు. శాసనములం దెచ్చట నీ విషయము తెలుపఁబడియుండ లేదు. అదియునుగాక, మల్లినాథుఁడు, బుక్కరాజు మున్నగువారలు హొయసలులతోఁ బోరియుండునటుల శాసనములనుండి తెలియుచుండుటచే, హరిహరుఁడు బరకూరు మున్నగు దుర్గములయందు బల్లాలునితోఁ బోరి, వాని నాక్రమించుకొనియెనని స్పష్టమగుచున్నది. [1] కేవల నామసామ్యముపై నాధారపడు హీరాస్ గారి వాదముకూడఁ బ్రమాదకరమే. 11, 12, 13 శతాబ్దములలో నాంధ్ర దేశము నేలిన రాజవంశములలో ననేకులు రుద్ర, గణపతి, మహాదేవ, రాజేంద్ర, భీమనామాభిధులుండిరి. అంతమాత్రమునఁ గొలనిగణపతినిఁ గాకతీయగణపతిదేవ చక్రవర్తిగను, కొలని రుద్రుఁడు, నతవాటి రుద్రుఁడు, రేచెర్ల రుద్రుఁడు మున్నగువారినిఁ గాకతిరుద్రునిఁగను సమన్వయింపనగునా? ఈ యభిప్రాయములన్నియు నిటులుండ, హొయసలోత్పత్తి వాదమునకు మూలస్తంభములగు హీరాస్‌గారొక స్వల్ప ప్రమాణమును సమన్వయింపఁజాలక, తమ యుక్తివాదమును దామే ఖండించుకొనియుండిరి. కర్ణాటకమునందలి యొక శాసనమున 'దిగ్విజయానంతరము బుక్కరాజు తుంగభద్రాతీరమున విజయనగరమును నిర్మించి, యందు భవనములు, రాజమార్గములు మున్నగువానిని నెలకొల్పె' నని చెప్పఁబడియున్నది. ఈ శాసనముపై వ్యాఖ్యానముచేయుచు హీరాస్‌గారిందలి విషయములు వాస్తవములు గావనియు, నింతకుఁ బూర్వము బల్లాలుఁడు నిర్మించియుండిన నగరమున బుక్కరాజు భవనాదికముల నిర్మించి, దానినభివృద్ధి పఱచెనని యన్వయింపవలెననియు వ్రాసియున్నారు. కాని, వారింకొకచో నీ వ్రాఁతలయందలి దోషమును గ్రహించి, యీ యభిప్రాయము సరికాద India as tolu రాజే

1. Ibid.

విజయనగరమును నిర్మించెననియుఁ దమ యభిప్రాయమును సరిచేసికొనియున్నారు. పై విమర్శనుండి హొయసలోత్పత్తి వాదమునందలి వాస్తవ ప్రామాణ్యములు స్పష్టములగుచున్నవి.

ఆంధ్రోత్పత్తి వాదము

'ఇఁక రెండవదగు దీనిని బరిశీలింపవలసియున్నది. ఈ విషయమున నీ క్రింది పండితుల యభిప్రాయములును, నితర ప్రమాణములును ముఖ్యములు.

(1) విజయనగర చరిత్రకారులగు బి. సూర్యనారాయణ రావుగారు – 'ఈ సోదరులు తమ గురువగు విద్యారణ్యుని సాహాయ్యమున క్రీ. శ. 1336 లో నీ నగరమును నిర్మించి'రని వ్రాసియున్నారు. [2]

(2) 'ఈ సోదరు లేకశిలా నగరాంధ్ర రాజ్యమునుండి పలాయితులైరని చెప్పుటకుఁ బ్రబల నిదర్శనమున్న'వని వి. ఏ. స్మిత్తు పండితుని యభిప్రాయము. [3]

(3) స్యూయల్ పండితుఁడు – 'విశేష మతావేశముగల కురుబవంశీయులగు నిద్దరు సోదరులు క్రీ. శ. 1323 వఱకు నోరుగల్లునఁ గోశాగారోద్యోగులుగనుండి, తద్రాజ్య పతనానంతర మానెగొందికిఁ జేరి, యా సంస్థానముగూడఁ దురుష్కులకు వశమగుటచేఁ దామును వారికి లోనై, పిమ్మట విజయనగరమును నిర్మించి, స్థిరపడి'రని వ్రాసియున్నాఁడు. [4]

(4) క్రీ. శ. 1807 లో రామప్ప వర్మికుఁడను బ్రాహ్మణుని యొద్దనుండి తుళువ వంశీయుల చరిత్రమును సంగ్రహించిన బచ్నన్

1. Beginnings of Vijayanagara "Conclusions."
2. [illegible] To Be Forgotten Empire, p. 24
[illegible] ford History of India (1923 Edn.) p.201.
1. Madras Chri[illegible]otten Empire, p. 23.

అను నాతడు - 'వార లాంధ్ర వంశీయులు. ఈ బ్రాహ్మణుని యొద్దఁగల 'విద్యారణ్య శిక్ష' యను గ్రంథమున హుక్క, బుక్క యను సోదరులు ప్రతాపరుద్రుని కోశాధ్యక్షులుగనుండి, పిమ్మట విజయనగరమును నిర్మించిరని చెప్పఁబడియున్న'దని విశదపఱచి యున్నాఁడు.[1]

(5) 'ఓరుగల్లునుండి పాఱివచ్చిన యిర్వురు సోదరులు తమ గురువగు విద్యారణ్యుని సాహాయ్యమున విజయనగరమును నిర్మించి' రని కల్నల్ విల్కు్స దొర యభిప్రాయము.[2]

(6) మొదటి బుక్కరాజు కోడలగు గంగాంబ తన 'మధురా విజయ' మునఁ బ్రాచీన సంస్కృత కవులఁ బ్రస్తుతించి, పిమ్మట నగస్త్య. విశ్వనాథాది ఏకశిలా నగర కవి కుంజరులను పేర్కొనియుండెను.

(7) 17-వ శతాబ్దిలో రచింపఁబడిన 'రాజకాల నిర్ణయము' నను, కేలడి బసవకృతమగు 'శివతత్త్వ రత్నాకరము' నను గూడ నీ సోదరులు ఓరుగల్లు నివాసులనియుఁ, బ్రతాపరుద్రుని కోశాధ్యక్షు లనియుఁ బేర్కొనఁబడియున్నది.[3]

(8) కాకతీయాంధ్ర సామ్రాజ్య మంతరించిన యనతి కాలముననే యాంధ్రదేశమున నేతెంచిన జియాఉద్దీన్ బారనీ యను మహమ్మదీయ చరిత్రకారుఁడు, 'సులతాను తనకుఁ బ్రతినిధిగఁ గంపిల రాజ్యమున కంపిన సామంతుఁడు ఓరుగల్లు రాజగు కన్నానాయకునకు సమీప బంధు' వని వ్రాసియున్నాఁడు.[4]

పై వివరింపఁబడిన (6), (8) అంశములు చాల ముఖ్యము

1. Never To Be Forgotten Empire, P. 25
2. Wilks-Historical Sketches of South India, Vol. I, P. 13-14
3. Mackenzie Mss No. 23-1-12, శివతత్త్వరత్నాకరము 4 కల్లోలము 12 తరంగము 30-31 శ్లోకము.
4. Elliott & Dowson - History of India as told by her own Historians, Vol. III

లయినవి. మధురా విజయమునందలి కవి ప్రశంసనుండి హరిహరాదు లోరుగల్లునఁ దాముండిన కాలమునఁ గాకతీయ ప్రతాపరుద్రదేవుని గీర్వాణాంధ్ర కవితాపోషణమును సవిస్తరముగఁ గాంచియుండి, తాము నూతనముగ నెలకొల్పిన విజయనగర రాజ్యమునం దాంధ్రగీర్వాణ భాషల కెక్కుడు ప్రోత్సాహము నొసంగియుండిరని స్పష్టపడుచున్నది. మొదటి హరిహరరాయలు నాచన సోమనాథున కొసర్చిన గౌరవ మీ యంశమునకుఁ దార్కాణము. బారనీ పేర్కొనిన కన్నా నాయకుఁడు ప్రతాపరుద్ర చక్రవర్తికిఁ బిమ్మట నోరుగల్లు నేలి మహమ్మదీయులఁ బ్రతిఘటించిన కృష్ణనాయకుఁడే యని చెప్పనగును. ఆతఁడు ప్రతాపరుద్రుని పుత్త్రిఁడని పేర్కొనఁబడియున్నాఁడు.[1] హరిహర సోదరుల కీతనితో సమీప బాంధవ్య ముండెననిన చో, వారలు కాకతీయ రాజ బంధువులని చెప్పవలసివచ్చును. ఇట్టి నిర్ణయము విజయనగర సామ్రాజ్యమాంధ్ర సామ్రాజ్యమనియు, దానితోఁ గాకతీయులకును, విశేషించి ప్రతాపరుద్ర చక్రవర్తికి నెక్కుడు సంబంధ ముండెననియుఁ జూపి, యీ ప్రకరణారంభమునం దొసర్చిన నిర్ధారణమును బలపఱుచుచున్నది.

కర్ణాటక వాదము

'ఇఁక మిగిలినది మూఁడవదియగు కర్ణాటక వాదము, ఇందలి విషయము లెవ్వియు నాంధ్రోత్పత్తి వాదమునకుఁ బ్రతికూలములుగాక, దానిని విశదీకరించుచున్నవి. ఈ వాదమునకు 'కుమారరామన చరితె', 'పరదార సోదరరామన చరితె', 'బల్లాలరాయన యుద్ధ' యను కన్నడ లిఖిత గ్రంథములును,[2] 'రాజకాల నిర్ణయ' మను సంస్కృత లిఖిత గ్రంథమును ముఖ్యాధారములు.

1. Ibid.
2. వీని ప్రశంస Q. I. M. S. Vol. XX లోఁ గాంచనగును.

వీనినుండి తెలియఁదగిన ముఖ్యాంశము క్రీ. శ. 1323 లో నేకశిలా నగర సామ్రాజ్యమంతరించిన పిమ్మటను, క్రీ. శ. 1335 లో విజయ నగరము నిర్మింపఁబడుటకు పూర్వమును గల హరిహరాది సోదరుల చరిత్రము. మహమ్మదీయు లోరుగల్లు నాక్రమించిన పిమ్మట, నా సోదరులు కురుబవంశీయుఁడును, గంపిలరాజ్యపాలకుఁడు నగు రామనాథుని యాస్థానమున కేఁగిరి. వీరి తండ్రియగు సంగముఁ డా గ్రంథములలో 'అళియ సంగమ', 'భావ సంగమ' యని పిలువఁ బడుచు, రామనాథుని యల్లుఁడుగఁ గన్పడుచున్నాఁడు. ఈ సోదరు లిచ్చటఁగూడఁ గోశాధ్యక్ష పదవులచే యుండి, యోరుగల్లున నిర్వహించిన భారమునే నిర్వహించిరని 'భాండారద హుక్క', 'భాండారద బుక్క' యను వాక్యములనుండి తెలియుచున్నది.

'క్రీ. శ. 1327 లోఁ దురుష్కులు కంపిలపై దండెత్తి, రామ నాథుని సపరివారముగఁ బరిమార్చి, హతశేషులను ఢిల్లీకి బందీ లుగఁ గొనిపోయిరి. ఈ ఖైదీలలో హరిహరుఁడు, నాతని సోదరుఁ డును గూడ నుండిరి. ఈ నూతనముగ జయించిన కంపిల రాజ్య మునకు సులతా నొక తురుష్క సేనానాయకునిఁ బ్రతినిధిగ నియ మించెను. కాని, యనతికాలముననే ప్రజ లాతని నచ్చటనుండి తరిమి వైచిరి. అంతఁ జేయునది లేక, సుల్తాను కారాగారమునందుండిన పూర్వ రాజోద్యోగులగు నా సోదరుల నిర్వురను రావించి, వారిలో నొకరిని రాజుగను, మఱియొకనిని మంత్రిగ నొనర్చి, తనకు సామం తులుగఁ గంపిల రాజ్యము నేలుఁడని పంపించెను. న్యూనిజ్ అను పోర్చుగీస్ యాత్రికుని వ్రాఁతలుగూడ నిదే విషయమును దెలుపు చున్నవి. పిమ్మట, నా సోదరులు విదేశీయులగు నాతురుష్కుల నెదిర్చి, ప్రాచీన హైందవ ప్రతిభా విశేషమును బునరుద్ధరింపఁగల యొక సామ్రాజ్యమును నెలకొల్ప సంకల్పించుకొని, విద్యారణ్యుని సాహాయ్యమునఁ దుంగభద్రా నదికి దక్షిణతీరమున విజయనగర మును నిర్మించిరి.

'పై చర్చనుండి విజయనగరసామ్రాజ్యము కర్ణాటసామ్రాజ్య మనుటయు, హొయసల బల్లాలుఁడు దానిని స్థాపించెననుటయుఁ బ్రమాదకరములనియు, నా సామ్రాజ్య మాంధ్ర వినిర్మితము, నాంధ్రాభిపోషకము నై యొప్పెననుటయు సమంజసములని స్పష్టమగుచున్నది' అని మారేమండ రామారావుగారు తమ 'కాకతీయుల చరిత్రము' నందు నిరూపించియున్నారు. * ఆ విష యములనే నేనిచటఁ బొందుపఱచితిని.

ఇప్పటికి విజయనగర నిర్మాత లాంధ్రులని తేలినది. నూతన నగర నిర్మాణావసరమును గూర్చి యింతకు ముందే తెలిపియుంటిని. ఇఁక, దాని నిర్మాణక్రమమును గూర్చి వివరించెదను.

విద్యానగర నిర్మాణము

హరిహరరాయ లానెగొంది సింహాసనమెక్కిన నాఁటి నుండియు నూతన నగర నిర్మాణమున కనువగుచోటును గూర్చి యోజించుచుండెను.

హరిహరుఁ డొకనాఁడు తమ్మునితో, మృగయార్థమై తుంగభద్రానదికి దక్షిణ భాగముననున్న యరణ్యమున కేఁగెను. ఆ కాఱడవి నా సోదరు లిరువురుఁ జనుచుండ నొక్కచో నందలి కుందేళ్లు దమవెంటఁ గొంపోయిన జాగిలములను దఱిమెను. ఆ విచిత్ర సంఘటనమునకు వా రెంతయు నబ్బురపడి, యట్టి యస్వాభా విక కార్యమునకు హేతు వేమైయుండునని తలపోయుచుఁ బోవు చుండ, విరూపాక్షుని సేవించి, చక్రతీర్థముకడనున్న తన యాశ్రమ మునకుఁ జనుచున్న విద్యారణ్య మునీంద్రుఁడు వారి కగపడెను. అంత, వా రయ్యోగిని సమీపించి, భక్తితో నమస్కరించి,

* కాకతీయుల చరిత్రము, పు. 9౬-102

యయ్యుదంత మెఱింగించి, సంశయముఁ దీర్పవేఁడిరు జరుగఁజ
కమ్మని హర్షించి, 'ఇది వీరక్షేత్రము. ఇది యొక పఁబడెను.
నిర్మాణమున కనువగుచోటు. ఇందొక పట్టణము నిర్మింపఁగ ళ్లు పాడ
నయ్యది సకల వైభవోపేతమై, చిరకాలము వర్ధిల్లు' గ వైనొ
వెను. † నావుడు, సోదరులు ప్రహృష్టాంతరంగులై, 'గురూత్తమా! చిరకాలమునుండి మా మనములు నూతన నగరనిర్మాణమునే కాంక్షించుచున్నవి. తన్నిర్మాణమున కనువగుచోటు దొరకమిఁ దహతహ పడుచుంటిమి. నేఁటికి మీ దయాతిరేకమున సంశయనివృత్తులమైతిమి. ఇఁక, నగరనిర్మాణమునకుఁ గడంగవలయును. కాని, మహమ్మదీయాక్రమణమున నానెగొంది బొక్కసములు వట్టివయినవి. మా కెట్టులేనిఁ దోడ్పడి, సంకల్పసిద్ధులమగునట్లు సేయఁ బ్రార్థింతు' మనిరి. అనవుడు, మునిచంద్రుఁడు, 'నాయనలారా! నా యోపినకొలఁది సాయమొనర్తును, మీరిఁకఁ బోయి, నగరనిర్మాణకార్యమునం దప్రమత్తులరై మెలఁగుఁ'డని యానతిచ్చి యంపెను.

ఇప్పుడు, పట్టణ నిర్మాణమునకై వలయు ధనముఁగూర్చు భారము విద్యారణ్యులపైఁ బడినది. ఆ కారణమున నాతఁడత్యంత నిష్ఠతోఁ జింతామణి మంత్రమును బెద్దకాలము జపించెను. లక్ష్మీదేవి కరుణించి, యొక్కనాఁడు—

కలువలు వెదఁజల్లు కలికి చూపులతోడ,
ముద్దుగులుకు మెఱుంగు మోము తోడఁ,
గుందంబు నగఁగించు మందహాసము తోడ,
విలసిల్లు వాలారు వేణి తోడ,
మించుల నలరించు మేల్మి సొమ్ములతోడఁ,
దమ్మి పూ లమరు హస్తముల తోడ,
శ్రీహరి కౌనగోటి చెక్కునొక్కులతోడఁ,
దళుకు మించు కడాని కలువ తోడఁ,

నెల్లూరి మండల (కొపలూరి) దాన శాసనములు, ప్ర. భా. పు. 109

ిద్యానగర వర్ణనము (1336)

మనుటయ ాతన నగరనిర్మాణమునకు నిర్ణయించిన యభేద్య స్థల

ప్రబమాదకి ారణ్యుని బుద్ధివైశద్యము వెల్లడియగుచున్నది.

వా ధాి నమ్మసి. బేర్కొనఁబడిన కిష్కింధకు దాపునఁ,

న నీ నగరము నిర్మింపఁబడినది. ఆ

'మునీశ్వరా! నీ భ ంపాకు' మని పిలువఁబడుచున్నది.

వరము వేఁడు' మనెసుఁ బూర్వపశ్చిమ ప్రదేశములందుఁ గృష్ణ

'యార్యాణీ! న్తాలును, దక్షిణమునంగు రామదుర్గమను గుట్టలును,

వనిశము ఁగొన్ని పర్వతమాలికలును దుంగభద్రానదియునుండుట

యని హా పట్టణము నైసర్గిక పర్వతదుర్గముగానుండెను. ఈ పట్టణ

నకుఁ జుట్టును నేడు ప్రాకారములు గలవు. అయువది డెబ్బది

ుద లాయువందల మూర లెత్తుగల గుట్టలకు నడుమనున్న స్థల

మును ఱాతిగోడలతోఁ బూడ్చి, ఈ ప్రాకారములు నిర్మింపఁబడెను.

ఈ ప్రాకారములు తుంగభద్రానది యొద్దనంటుకొని యుండుట

వలన నటువైపునుండి యది శత్రువుల కభేద్యమయ్యెను. దక్షిణ,

నైరృత దిక్కులనుండి మాత్రము పట్టణములోఁ బ్రవేశించుటకు

వీలుండెను. అందు నైరృత దిక్కున నొక గొప్ప చెఱువు నిర్మింపఁ

బడెను. చెఱువుకట్ట యొక్క మైలు వైశాల్యము గలదియై ఱాతితోఁ

గట్టఁబడినందున నభేద్యమైన దుర్గపు గోడవలెనే యుండెను. ఈ

చెఱువుయొక్క వైశాల్యము నాలుగు చదరపు మైళ్లు. అందు నెల్ల

ప్పుడును నాలుగు నిలువుల నీరుండును. దక్షిణదిక్కున నొక కోటఁ

గట్టి, దానిని బట్టణములోనున్న పర్వతములతోఁ గలిపిరి. ఆ దుర్గ

మున కచ్చటచ్చట బురుజులుండి, యవి రక్షకభటులచేఁ గాపాడఁ

బడుచుండెను. ఏడవ దుర్గపు టావరణములోఁ గాఁపులు వ్యవసాయ

ముచేసి, ధాన్యము పండించుచుండిరి. చెఱువులో జలము సమృద్ధిగ

నుండుటచే వ్యవసాయమున కెన్నఁడును భంగము వచ్చినదికాదు.

సప్తమప్రాకారమునకు లోపల నొకచోట నొక గుట్టమీఁద రాజమందిరమును, సేనాధిపతి నివాసమును, టంకసాలయుఁ గట్టఁబడెను. మొత్తముమీఁద నీ యద్వితీయ పట్టణము పదునాలుగు మైళ్లు పొడవును, బదిమైళ్ళు వెడల్పును, నూట నలువది చదరపు మైళ్లు వైశాల్యమును గలిగి యుండెను.' †

విద్యానగర నామోత్పత్తి

బుక్కరాయల కాలమునందలి యొక శాసనమున

'విద్యాభిధాన నగరీ విజయోన్నతి శాలినీ
విద్యారణ్య కృతాతస్యాం రత్నసింహాసనే స్థితః'

అను వాక్యములు గన్పట్టుచున్నవి. [1]

'కుంతలదేశాధి పత్యక్కె సలువతుంగ భద్రాతీరదిం
పంపావిరూపాక్ష లింగ ననిరూపదిం విద్యారణ్య
శ్రీపదంగల నామధేయదిం శ్రీహరిహర రాయ కట్టిసి...'

అని మఱియొక కన్నడ శాసనము చూపట్టుచున్నది. [2]

'అమ్మహాదేవితోడ నిట్లనియె నతఁడు
వేడ్కమీఱంగ నా పేర వెలయఁ గట్టి
పురము గావింపవలయుఁ; దత్పురమునందుఁ
జెలఁగి సంతతమును నీవు నిలువఁదగును.'

అని తన ప్రోలఁ బ్రత్యక్షమయిన లక్ష్మీదేవినిఁ గాంచి విద్యారణ్యుఁడు వరమడిగినట్లు 'కృష్ణరాయ విజయము' నుండి తెలియుచున్నది. [3]

మఱియు నదే గ్రంథమున—

'కోటలా తెలుఁగంటి పాటలాధర లెల్ల
నాటలాడఁ దలఁచ హాళు మించ

† మహమ్మదీయ మహాయుగము, పు. 300-301

1. ఆంధ్రుల చరిత్రము, మూ. భా. పు. 325

2. Epigraphia Carnatica, Vol. XI. Cl. No. 54

3. కృష్ణరాయ విజయము, ద్వి. ఆ. ప. 23

మేడలా మిన్నెంటి జాడ లానిన యంచ
జోడులాడటఁగాంచు సౌబ గసంగ
శాలలా నవరత్న జాలలాలిత కాంతి
లీలరాగిన వింత మేలుఁజూప
బాలలా మరుని బాబాల లాగునఁబల్కు
హేలలోఁ గొనఁజాలు నిశవుమీఱ
నవుర నిర్మించెఁ దనపేర నఖిలలోక
పాలక పురాధిక ప్రభాబంధురముగ
గరిమ దనరంగ విద్యానగరమనంగ
వెఱయు పురరత్న మాధవామరవరుండు'

అను పద్యము పొడకట్టుచున్నది. [1]

కృష్ణరాయ విజయమునందలి గాథకును, శాసనములందలి విషయమునకును నించుక భేదము గన్పట్టుచున్నను, విద్యారణ్యుఁడే పట్టణ నిర్మాణమునకుఁ గారణభూతుఁడను విషయమును మాత్రము రెండును (గ్రంథమును, శాసనములును) నొక్కి వక్కాణించుచున్నవి. కావున, నా యతీంద్రుని పేరిట నా పట్టణమునకు 'విద్యానగర' మను పేరు గలిగెనని నిరూపించవలసి యున్నది.

విజయనగర నిర్మాత విజయధ్వజుఁడా? బుక్కరాయలా?
(ఇమ్మడి) హరిహర రాయలా?

'హరిహర రాయలచే విద్యానగరమునకుఁ బ్రప్రథమమున శంకుస్థాపనము గావింపఁబడినను నిజముగా నగరనిర్మాణము హరిహరరాయల తరువాత నతని సోదరుఁడగు బుక్కరాయల కాలమున జరిగియుండి, విద్యానగరమునకు విజయనగర మను నామము కూడ వచ్చియుండవచ్చును.' [2] 'బుక్కరాయని శాసనములలో నొకదానియందు బుక్కమహీపతి ప్రపంచమునంతయు జయించిన

1. కృష్ణరాయ విజయము, ద్వి. ఆ. ప. 34
2. Rice, Mysore and Coorg, from Inscriptions, Page 113

తరువాత విజయనగరమును నిర్మించి, క్షోణీజన రక్షణార్థము విరూపాక్షునివలెఁ దుంగభద్రానది పాదపీఠముగను, హేమకూటము సింహాసనముగను జేసికొని యాసీనుఁడై యుండెనని తెలుపఁబడినది.' [1] 'విద్యారణ్య శిక్ష యను నొక సంస్కృత గ్రంథములో, హక్క, బుక్క యను నిరువురు సోదరులు ప్రతాపరుద్రుని ధనాగార రక్షకులుగానుండి, పాఱిపోయి, విద్యారణ్యులనాశ్రయించి, యాతని సాహాయ్యమున నూత్న సామ్రాజ్యమును, విజయనగర పట్టణమును నిర్మాణముచేసిరి.' [2] 'హరిహరుఁడు ముందు కాలధర్మమునొందఁగా, బుక్కరాజు రాజ్యభారము వహించి, 1380-వ సంవత్సరమువఱకు రాజ్యముచేసెను. తదనంతర మాతనికొడుకు ఇమ్మడి - హరిహరరాజు రాజయ్యెను. ఈతని రాజ్యకాలమందే విజయనగర పట్టణము కట్టినట్టు కనుపట్టుచున్నది.' [3]

పై విషయములనుజూడ, విజయనగరమును బుక్కరాయలు గట్టించెనని కొందఱును, హక్క, బుక్క-యను సోదరులు నిర్మించిరని మఱికొందఱును, ఇమ్మడి - హరిహరరాయలు స్థాపించెనని వేఱొక కొందఱును దెలుపుచున్నారు. వీరి యభిప్రాయములు గూడ భిన్నములై యున్నవి. కావున, వీరిలో విజయనగర నిర్మాత యాతఁడే యని నిరూపింపఁదగిన యవకాశము లేకయున్నది.

ఇఁకఁ గ్రింది విషయములఁగూర్చి యించుక యోచింతము -

రాయవంశావళియను గ్రంథమున నానెగొందిని 1117 మొదలు 1156 వఱకుఁ బాలించిన విజయధ్వజుఁడు, తుంగభద్రానదికి దక్షిణభాగమున నొక నగరమును నిర్మించి, దానికిఁ దనపేర

1. Epigraphia Carnatica, Vol. [illegible] 256, p. 520
2 Buchanan in his 'Travels [illegible]outhern India'- Mysore III, p. 110
3. ఆంధ్ర సాహిత్య పరిషత్పత్రిక, 4-వ సంపు. 3-వ సంచి. (కర్ణాట రాజ్య కథాసారము)

విజయనగరమని పేరుపెట్టెనని తెలుపఁబడియున్నది.[1] 'ఓరుగల్లు పడిపోయినది. ఆంధ్రుల ప్రాగ్దేశము కలుపుకోఁబడినది. కాని, యీ (యాంధ్ర) కుటుంబములో నొక శాఖవారు తుంగభద్రాతీరమున నున్న విజయనగరమునకుఁ బోయి, దక్కనులోఁ జాలకాలము మహమ్మదీయుల నెదుర్కొనుచుండి, బలాఢ్యమై యుచ్ఛస్థితికి రాఁగలిగినట్టి సామ్రాజ్యము నొకదానిని స్థాపించినట్లు 'ఫెరిస్తా' వ్రాయుచున్నాఁడు.' [2]

పై రెండు విషయములఁగూర్చి యిటఁ జర్చింపవలసి యున్నది. ఆనెగొంది రాజుల చరిత్రము రాయవంశావళియను గ్రంథమునఁదప్ప మఱెచ్చటను గనఁబడదు. అందలి విషయములు చరిత్రకారులు విశ్వసించినవియేయనుటకు వారి గ్రంథములే ప్రబల సాక్ష్యములు. ఆ గ్రంథమున విజయధ్వజుఁడే విజయనగరమును నిర్మించెనని స్పష్టమగుచున్నది. మఱియు, నామసామ్యమునుబట్టి చూచినను నా పట్టణ మాతని నిర్మితమనియే తేలుచున్నది. ఇఁక, రెండవ విషయమునకు వత్తము. ఓరుగల్లు పతనమైనపిదప, నచ్చటి యాంధ్రకుటుంబములో నొక శాఖవారు తుంగభద్రా తీరముననున్న విజయనగరమునకుఁ బోయి, యుచ్ఛస్థితికి రాఁగలిగిన సామ్రాజ్యము నొకదానిని స్థాపించినట్లు స్పష్టమగుచున్నది. ఓరుగల్లునుండి తుంగభద్రా నదీతీరమునకేఁగి, సామ్రాజ్యమును స్థాపించినవారు హరిహరరాయలును, బుక్కరాయలునని బహు గ్రంథములనుండి తెలియుచున్నది. కావున, నప్పటికే విజయనగరము తుంగభద్రా తీరమున వెలయుచుండెనని విశదమగుచున్నది. ఈ కారణమువలన విజయనగర నిర్మాత బుక్కరాయలుగాని, ఇమ్మడి - హరిహర

---

1. The Never To be Forgotten Empire, Page, 15

2. ఆంధ్రుల చరిత్రము, బుక్క. భా. పుట. 315

"But a branch of his family appears to have removed to Bijanagar, on the Tungabhadra and founded a Kingdom there."

రాయలుగాని కారనియు, విజయధ్వజుఁడే యనియు నమ్మవలసి యున్నది. ఈ నిర్ధారణ మనుసరించి విజయధ్వజునిచే నిర్మితమైన విజయనగరమే కాలక్రమమున హరిహరునివలన విస్తృతమై, విద్యానగరముగా మాఱెనని తోఁచుచున్నది.

మాధవ విద్యారణ్యుఁడు

ఏమహనీయుని జన్మమువలనఁ దుంగభద్రా తీరస్థప్రదేశములు పావనములయ్యెనో, యేపుణ్యపురుషుని యపారకరుణావీక్షణమున హైందవ ధర్మరక్షణముగావింపఁబడెనో, యేఘనుని ధీవిశేషమున విజయనగర సామ్రాజ్యరమా యశోలతలు కకుబంతములకుఁ బ్రాఁకెనో యట్టి మాధవవిద్యారణ్యుల పవిత్ర చరిత్రమునుగూర్చి కొన్ని మాటలు వ్రాయుట నా విధియైయున్నది.

పదునాల్గవ శతాబ్దారంభమునఁ జంద్రధ్వజుల దండయాత్రల మూలమున దక్షిణ హిందూదేశమునకు వచ్చిన విపత్తు గడచిన పిమ్మట, విజయనగర సామ్రాజ్యము జీర్ణసనాతన మతము నుద్ధరించినపిదప నొప్పిన దార్శనికులలో విద్యారణ్యుఁడు ప్రథముఁడని చెప్పవలసి యున్నది.

ఇమ్మహనీయుని పవిత్రకథా సందర్భమున సంశయాస్పదములగు విషయములు మూఁడు గన్పట్టుచున్నవి. అందు మొదటిది-సాయణ మాధవు లిద్దఱు వ్యక్తులా, కాదా? రెండవది-మాధవాచార్య విద్యారణ్యనామములఁ బరఁగినవాఁ డొక్క వ్యక్తియా, కాదా? మూఁడవది - మాధవాచార్యుఁడెప్పుడు సన్న్యసించెను? ఈ సంశయ నివృత్తికై నా యోపినకొలఁది నీతని కథాకథనమునఁ బ్రయత్నింతును.

మొదటి విషయము

మాధవాచార్య కృత పరాశర మాధవీయమునఁ దన తల్లిదండ్రులనుగూర్చి యాతఁడిట్లు చెప్పుకొనెను.

"శ్రీమతీ జననీ యస్య సుకీర్తిర్మాయణః పితా,
సాయణో[1] భోగనాథశ్చ మనోబుద్ధి సహోదరౌ.
[2] బోధాయనం యస్య సూత్రం శాఖా యస్యచ యాజుషీ,
భారద్వాజ కులం యస్య సర్వజ్ఞః సహి మాధవః"

ఈ శ్లోకమును బట్టిచూడ, మాధవాచార్యుఁడు భారద్వాజ గోత్రుఁడు. బోధాయన సూత్రుఁడు. యజుశ్శాఖీయుఁడు. తండ్రి మాయణుఁడు; తల్లి శ్రీమతి. సాయణుఁడును, భోగనాథుఁడును సోదరులు నని తెలియుచున్నది. మఱియు, మాధవుఁడు జ్యేష్ఠుఁడు; ద్వితీయుఁడు సాయణుఁడు; తృతీయుఁడు భోగనాథుఁడు నని విశదమయ్యెను.

పెద్దవాఁడగు మాధవాచార్యుఁడు విజయనగర సామ్రాజ్యమును క్రీ. శ. 1350-1377 వఱకుఁ బాలించిన బుక్కరాయలకడ మంత్రిగను, గురువుగను నుండెను. సంగమునకు మేళాంబికయందు జనించిన కొడుకులైదుగురు. వారిలో మూఁడవవాఁడు బుక్కమహీపతి. సోదరులందఱిలో నీతఁడే ప్రతిభాశాలి. అది కారణముగ నీతఁడు కేంద్రమగు విజయనగరమున నియమింపఁబడి, దానిని బాలించుచుండెను. బుక్కరాయల యన్నయగు కంపరాయ లుదయగిరి రాజధానిగాఁ దూర్పు పరగణా నేలుచుండెను. ఈ కంపరాయలు బుక్కమహీపతి కుమారుఁడగు కుమార కంపరాయలు కాఁడు. మాధవాచార్యుని సోదరుఁడగు సాయణాచార్యుఁడుదయగిరి నేలుచుండిన కంపరాయలయొద్ద మంత్రిగానుండెను. సాయణుఁడు వేదభాష్యకర్త. కంపరాయలు మరణింపఁగా నాతని తనయుఁడగు సంగమునకు సాయణాచార్యుఁడు గురువై విద్యాబుద్ధులు గఱపి, యాకాలమునందలి సామ్రాజ్య శత్రువులతోఁ బోరి, యాతఁడు

1. యోగనాథశ్చ - అని పాఠాంతరము.
2. 'యస్యబోధాయనం సూత్రం శాఖా యస్యచ యాజుషీ' - అని పాఠాంతరము.

జయించెనని తెలియుచున్నది. ఆ సంగముఁడు బాల్యమునందే మరణించెనఁట.

సాయణరచిత మాధవీయ ధాతువృత్తియందు-

"శ్రీ పూర్వదక్షిణ పశ్చిమ సముద్రాధీశ్వర శ్రీ కంపరాజ సుత శ్రీ
సంగమ మహారాజ మహా మంత్రిణా మాయణసుతేన
మాధవ సహోదరేణ సాయణాచార్యేణ విరచితాయాం
మాధవీయాయాం ధాతు వృత్తౌ..."

అని యున్నది. [3]

ఈ సాక్ష్యములఁబట్టి పరాశర మాధవీయమునకుఁ గర్త మాధవాచార్యుఁడనియు, ధాతువృత్తిని సాయణుఁడే రచించి, తన యన్నయగు మాధవునిపేర మాధవీయ ధాతువృత్తియని పేరుపెట్టె ననియుఁ దెలియుచున్నది. ఈసమాధానమువలన మాయణ సాయణులిద్దఱును భిన్నులని తేలినది.

రెండవ విషయము

మాధవాచార్యుఁడే సన్న్యసించిన పిదప, విద్యారణ్యుఁడను నామమును ధరించెననుట కనేకాధారములున్నవి.

జీవన్ముక్తి వివేక మను గ్రంథమునందలి—

"ఏతేషాంతు సమాచారాః ప్రోక్తాః పారాశరస్మృతౌ,
వ్యాఖ్యాతేస్మాభిరత్రాయం పరహంసో వివిచ్యతే"

అను శ్లోకమునుబట్టి పరాశరమాధవీయకర్తయు, జీవన్ముక్తి వివేక గ్రంథకర్తయు నొక్కరే యని స్పష్టమగుచున్నది. మఱియు—

"ఇతిశ్రీ పరమహంస పరివ్రాజకాచార్య వేదార్థ మహేశ్వర
విరచిత జీవన్ముక్తి ప్రకరణం సంపూర్ణమ్."

---

3. Some contributions of South Indian Culture-by S. K. Iyengar, pp. 309-310

అను వచనమువలన గార్హస్థ్యమున నున్నప్పుడు పరాశర మాధవీయమును, ఆశ్రమ స్వీకారానంతరము జీవన్ముక్తివివేకమును రచించెనని తెలియుచున్నది. ఈతఁడు, సన్న్యసించినపిదప, జీవన్ముక్తి వివేకమను గ్రంథమునుగాక, వేదాంత పంచదశియను గ్రంథమును సహితము రచించినట్లు—

"ఇతి శ్రీమత్పరమ హంస విద్యారణ్యముని కృతే"

అను ప్రకరణాంత వచనమునుబట్టి తెలియుచున్నది.

విద్యారణ్యునకు శంకరానందుఁడు, భారతీతీర్థుఁడు, విద్యాతీర్థుఁడు నను మువ్వురు గురువులుండినట్లు తోఁచుచున్నది. విద్యారణ్యుఁడు తన గ్రంథములయందిట్లు చెప్పియున్నాఁడు—

"నమః శ్రీశంకరానంద గురు పాదాంబుజన్మనే,
సవిలాస మహామోహ గ్రాహగ్రాసైక కర్మణే.
తత్పాదాంబురుహ ద్వంద్వ సేవా నిర్మల చేతసామ్.
సుఖ బోధాయ తత్త్వస్య వివేకోఽయం విధీయతే."

—వేదాంతపంచదశి.

"స్వమాత్ర యానందయదత్ర జంతూన్
సర్వాత్మ భావేన తథా పరత్ర,
యచ్ఛంకరానందపదం హృదబ్జే
విభ్రాజతే తద్యతయో విశంతి."

—వివరణప్రమేయ సంగ్రహము.

"పారంగతం సకలదర్శన సాగరాణాం
ఆత్మోచితార్థ చరితార్థిత సర్వలోకః,
శ్రీ శార్ఙ్గపాణి తనయం నిఖిలాగమజ్ఞం
సర్వజ్ఞ విష్ణుగురు మన్వహ మాశ్రితోఽస్మి."

—సర్వదర్శన సంగ్రహము.

సర్వజ్ఞ విష్ణు వనునాతఁడాశ్రమ స్వీకారానంతరము విద్యాతీర్థుఁడను యోగపట్టమునుబొంది, కామకోటి పీఠాధిపతియయ్యెను. ఈతనికి శంకరానందుఁడు, భారతీతీర్థుఁడు వేదాంత దేశికుఁడు,

మాధవాచార్యుఁడు, సాయణుఁడు ననువారు శిష్యులుగనుండిరి.[4] ఈశిష్యగణమున వేదాంత దేశికుఁడును, శంకరానందుఁడును, భారతీ తీర్థుఁడును బెద్దవారు. వారికంటె మాధవాచార్యుఁడు చిన్నవాఁడు. మాధవుఁడు సన్న్యసించుటకుఁ బూర్వమే వేదాంత దేశికుఁడు ప్రసిద్ధ గ్రంథకర్తయయ్యెను. విద్యాతీర్థుని తరువాతఁ గామకోటి పీఠమునకు శంకరానందుఁడు నియమింపఁబడెను. మాధవాచార్యుని ప్రోత్సాహమున బుక్క-రాయలవలనఁ బునః ప్రతిష్ఠితమైన శృంగేరీ పీఠమునకు విద్యాతీర్థుఁడు భారతీతీర్థుని నధిష్ఠింపఁజేసెను. కావున, నీ ముప్పురును మాధవునికంటెఁ బెద్దవారనుట నిజము. శంకరానందుఁడు విద్యాతీర్థుని కడఁగాక, భారతీతీర్థునికడ నాశ్రమ స్వీకారము పొందినట్లు తెలియుచున్నది. విద్యారణ్యుఁడు విద్యాతీర్థునికడ విద్యలనభ్యసించినను, దత్త్వోపదేశము మాత్రము శంకరానందుని యొద్దఁ బొందెను. 'కావున విద్యారణ్యునకు శంకరానందుఁడు గురువును, భారతీతీర్థుఁడు పరమగురువును, విద్యాతీర్థుఁడు పరమేష్ఠి గురువును నయిరి.'† పై నిదర్శనములవలన మాధవాచార్యుఁడే విద్యారణ్యుఁడయ్యెనని దృఢపడుచున్నది.

మూఁడవ విషయము.

విద్యారణ్యకృత దేవ్యపరాధస్తోత్రమను గ్రంథములోని-

''పరిత్యక్తా దేవా వివిధపరిసేవాకులతయా
మయా పంచాశీతే రధిక మపనీతేతు వయసి,
ఇదానీం చేన్మాత! స్తవ యది కృపా నాపి భవితా
నిరాలంబో లంబోదరజనని! కే యామి శరణమ్.''

---

4. 'Sankaracharya, the great and his successors in Kanchi,' by N. Venkataraman. P. 93

† ఈ విషయములను నిర్ణయించుటలో శ్రీ కురుగంటి - సీతారామయ్యగారి 'మాధవవిద్యారణ్యుఁడు' అను వ్యాసము తోడ్పడినది. ఆంగీరస సంవత్సరాది సంచిక, పుటలు, 153-156

అను శ్లోకమునుబట్టి విద్యారణ్యుఁడెనుబదియైదేఁడులు జీవించియుండెనని తెలియుచున్నది.[5] మఱియు నీతఁడు తన యెనుబదియవయేట శృంగేరీపీఠము నధిష్ఠించి, క్రీ. శ. 1387 ప్రాంతమున బ్రహ్మైక్యముఁ గాంచినట్లు విశదమగుచున్నది.[6] కావున, నీతని జననము క్రీ. శ. 1302 ప్రాంతముననై యుండవలయును.

జీర్ణవిజయనగరచరిత్రమున, 'మాధవాచార్యులవారు క్రీ. శ. 1377 లేక 1378 సంవత్సర ప్రాంతమువఱకు హరిహర బుక్కరాయాదులకడ మంత్రిగనుండి, తరువాత సన్న్యసించియుండవచ్చు' నని నిరూపించఁబడియున్నది.[7] 'క్రీ. శ. 1378 సంవత్సరము నాఁటి యొక శాసనములో విద్యారణ్యుఁ డా సంవత్సరముననే సన్న్యసించినట్లున్న' దనియు వ్రాయఁబడియున్నది.

మాధవాచార్యుఁడు సన్న్యసించిన వత్సరము 1377 కాని, 1378 కాని కాదని నిరూపించుటకుఁ దగిన యవకాశమున్నది. హరిహరరాయలు తుంగభద్రాతీరమున నూతననగరనిర్మాణమును క్రీ. శ. 1336 లోఁ గావించి, యేతన్నగరమునకుఁ దన గురువైన విద్యారణ్యునిపేర 'విద్యానగర' మని పేరుపెట్టెనని చరిత్రలు చాటుచున్నవి. ఆధారములనుబట్టి మాధవాచార్యుఁడే యాశ్రమ స్వీకారానంతరము విద్యారణ్య నామమును బొందెనని యింతకుమున్నె నిరూపించియుంటిని. కావున, నగరనిర్మాణమునకు ముందే మాధవాచార్యుఁడు సన్న్యసించియుండవలెను. లేనిచోఁ దన్నగరమునకు విద్యానగరమను నామము సిద్ధించదు. నగరనిర్మాణము క్రీ. శ. 1336 సంవత్సరమని దృఢపడినది. కావున మాధవాచార్యులా

5. Sources of Vijayanagar History, Page, 50
6. Sources of Vijayanagar History, Page, 3
7. జీర్ణ విజయనగర చరిత్రము, పుట, 39
8. Epigraphia Carnatica, Vol. VI. Koppa 30

వత్సరమునకుఁ బూర్వమే యాశ్రమమును స్వీకరించియుండవలెనని నిర్ణయింపవలసియున్నది.

'నగరనిర్మాణకాలము నాఁటికే యీ మహాపురుషుఁడు సన్న్యాసాశ్రమము స్వీకరించి పదునేనేండ్లయియుండె' నని విద్యానగరచరిత్రము నుడువుచున్నది.[9] దీనిని బట్టిచూడ సన్న్యసించు నప్పటికి మాధవాచార్యునకుఁ బందొమ్మిది వత్సరము లుండి యుండ వలెను. అంతటి బాల్యముననే సన్న్యసించియుండునా యను సంశ యము కలుగకపోదు. ఏది యెటులున్నను నూతననగరనిర్మాణము నకుఁ బూర్వమే సన్న్యసించియుండవలెనని మాత్రము నిర్ణయింప నగును.

విద్యారణ్యుని ప్రభావము : పాండిత్యము

కృష్ణరాయ విజయమునందలి—

"నరు లజ్ఞాన విమోహితాత్ములగుటన్ రక్షించఁగా నెంచి శం
కరుఁడే శంకరుఁడై విభేదమతముల్ ఖండించి వేదాంత శా
స్త్రరహస్యస్థితిఁ దెల్పఁగా నతఁడె విద్యారణ్యమూర్తిన్ జగ
ద్గురుఁడై తోఁచెఁ దదీయ వైభవము లెందున్నెంచఁగా శక్యమే."[10]

అను పద్యభావమును జూడఁ జార్వాకాది మతప్రాబల్య మున నరు లజ్ఞానాంధులై యున్న తఱి నీశ్వరుఁడే శంకరాచార్యుఁడుగ నుద్భవించి, యా విభేదమతములను ఖండించెననియు, నాతఁడే వేదాంత శాస్త్రరహస్యస్థితినిఁ దెలుప విద్యారణ్యుఁడుగ నవతరించె ననియుఁ దెలియుచున్నది. శంకరాంశ సంభూతుఁడగు విద్యారణ్యుని ప్రభావమును గూర్చి నుడువ నేనెంతటివాఁడను!

ఇఁక, విద్యారణ్యుని పాండిత్యమునుగూర్చి చర్చింతము. ఈతఁడు, విద్యాపారంగతుఁడు. తర్క-వ్యాకరణ వేదాంతాది శాస్త్రార్థవేది. కవిసత్తముఁడు.

9. విద్యానగర చరిత్రము, పుట 44
10. కృష్ణరాయ విజయము, ద్వి. ఆ. పద్య. 18

1. వేదార్థ ప్రకాశిక, లేక - విద్యారణ్య భాష్యము
2. జైమినీయ న్యాయమాల
3. పరాశర మాధవీయము
4. కాలమాధవీయము
5. సర్వదర్శన సంగ్రహము
6. వైయాసిక న్యాయమాల, లేక - యధికరణరత్నమాల
7. మాధవీయధాతువృత్తి
8. జీవన్ముక్తి వివేకము
9. వేదాంత పంచదశి
10. వాక్యసుధా ప్రకరణము
11. అనుభూతి ప్రకాశిక
12. శంకరవిజయ కావ్యము
13. అలంకార సుధానిధి
14. దేవ్యపరాధ క్షమాపణ స్తోత్రము.


పై వివరింపఁబడిన గ్రంథములన్నియు నీమహనీయుని నామమున నే వెలయుచుఁ బ్రచారముననున్నవి. వీనిలోఁ బరాశర మాధవీయాది గ్రంథరాజములు విద్వన్మాన్యవిలసితములై యొప్పుచున్నవి. ఈ మహనీయుని సర్వతోముఖ పాండిత్య మబ్బురముఁగొల్పును.

విద్యారణ్యుఁ డొకవంక జగద్విఖ్యాతినందిన విజయనగర సామ్రాజ్య స్థాపకుఁడై, మంత్రిసత్తముఁడై వెలసెను; మఱియొక వంక సర్వశాస్త్రవేత్తయై విలసిల్లెను; వేఱొకవంక పండితకవియై పేరొందెను.

సంగమ వంశము

పాలకులు

మొదటి హరిహరరాయలు	క్రీ. శ.	1336–1355
మొదటి (వీర) బుక్కరాయలు	,,	1355–1377
రెండవ హరిహరరాయలు	,,	1377–1404
మొదటి దేవరాయలు	,,	1406–1422
రెండవ (విజయ) బుక్కరాయలు	,,	1422–1423
రెండవ (ప్రౌఢ) దేవరాయలు	,,	1423–1447
మల్లికార్జునరాయలు	,,	1447–1465
విరూపాక్షరాయలు	,,	1465–1486



సంగముడు
హరిహరరాయలు I
(1)
కంపరాయలు
బుక్కరాయలు I
(2)
మారప్ప
ముద్దప్ప
శ్యావణ్ణ
సంగముడు
శ్యావణ్ణ
హరిహరరాయలు II
(3)
కంపరాయలు
చిక్కకంపరాయలు
సంగముడు
విరుపణ్ణ
భాస్కరుడు
మల్లినాథుడు
బుక్కరాయలు
విరూపాక్షరాయలు
దేవరాయలు I
(4)
చిక్కరాయలు
చెన్నప్ప ఒడయర్
నారాయణదేవుడు
హరిహరుడు
వీరమల్లన్న
విజయబుక్కరాయలు II
(5)
హరిహరరాయలు
వీరమల్లన
దేవరాయలు II
(6)
పర్వతరాయలు
హరిహరాంబ
ప్రతాపదేవరాయలు
మల్లికార్జునరాయలు
(7)
విరూపాక్షరాయలు
(8)

మొదటి హరిహర రాయలు

సంగముఁడు యదువంశ సంజాతుఁడు. అతనికి మేళాంబిక వలన హరిహరరాయలు, కంపరాయలు, బుక్కరాయలు, మారప్ప, ముద్దప్ప యను నైదుగురు కొడుకులు పుట్టిరి.

"ఉదభూ దన్వయేతస్య యదుర్నామ మహీపతిః
... ...
అపాత్త దురితాసంగః సంగమో నామ భూపతిః
మాలాంబికాఖ్యప్రాజ్ఞీ తస్యరాజ్ఞః శశిస్మితా,
... ...
ఆసన్ హరిహరః కంపో బుక్కరాయ మహీపతిః
మారపో ముద్దపశ్చేతి కుమారా స్తస్యభూపతేః"

ఒక తామ్ర శాసనమునందలి పై శ్లోకపాదములు సంగముని సంతతిని నిర్ణయించుచున్నవి. [1]

ఈ సోదరు లయిదుగురును బంచపాండవులవలె విక్రమోపేతులై, ధైర్యవిలసితులై, యన్యోన్యప్రేమాన్వితులై వెలయుచుండిరి. సోదరులు నలుగురును జ్యేష్ఠభ్రాతయగు హరిహరుని మాటను జవదాఁటనివారు. అందుఁ దృతీయుఁడగు బుక్కభూపతి పాండవ మధ్యమునిఁ బోలిన విక్రమశాలి.

హరిహరరాయలు పట్టాభిషిక్తుఁడగుట

ఆనెగొంది రాజులలోఁ గడపటివాఁడగు జంబుకేశ్వరుఁడంత మొందిన పిదప, మహమ్మదీయ ప్రతినిధి పరిపాలనమున నారాజ్యమునఁ గలఁతలుపుట్టెను. కాని, యవి యెంతో కాలము పీటవెట్టుకొనియుండ లేదు. యదువంశసంభవుఁడగు హరిహరుఁడానెగొంది సింహాసన మధిష్ఠించుటచే రాష్ట్రమునఁ గొంత శాంతి గలిగెను. అతఁడు తన సోదరుఁడైన బుక్కమహీపతి సాయమునఁ జిన్నచిన్న

1. Epigraphia Carnatica, G D. 46

రాజ్యములను క్రమక్రమముగ స్వాధీనపఱచుకొని, తన రాజధాని నానెగొందినుండి విద్యానగరమునకు మార్చి, క్రీ. శ. 1336–వ వత్సరమున నందుఁ బట్టాభిషిక్తుఁడయ్యెను.[1] ఆతఁడనన్య సామాన్య శౌర్యోపేతుఁడగుటవలన ఢిల్లీశ్వరున కంకితుఁడుగా నుండుటకిష్ట పడక, యనతికాలముననే స్వతంత్రుఁడయ్యెను.

సోదరుల దండయాత్ర

హరిహరుని పరిపాలనారంభమున నాతని సోదరులు విద్యానగర సామ్రాజ్యమునకుఁ గోశాధిపతులుగను, దండనాయకులుగను, మంత్రులుగను నుండిరి. కొంత కాలమైన పిదప, సోదరులు భాతృనానతిఁదలఁదాల్చి, విజయేచ్ఛఁగలవారై, సైన్యముల వెంటఁగొని, నలు గడల కేఁగిరి.

ప్రథమ సోదరుఁడగు కంపరాయలు తూర్పు భాగములఁ గ్రమక్రమముగ జయించి, యా భాగములను నుదయగిరిని రాజధానిగఁ జేసికొని, మాధవాచార్యుల సోదరుఁడగు సాయణుని మంత్రిత్వమున రాజ్యమును బాలించుచుండెను.[2] ద్వితీయుఁడగు బుక్కరాయలు పెనుగొండ, చంద్రగిరి, గుత్తి రాజ్యభాగములకుఁ బ్రతినిధియై యుండెను. అతఁడే విద్యానగర సామ్రాజ్యమునకుఁ బ్రధానసేనానాయకుఁడుగను, మంత్రిగను నుండెను. కాని, బుక్కరాయలు ద్వారసముద్రమును రాజధానిగఁ జేసికొని, హొయసల రాజ్యమును బాలించుచుండెనని వేఱొక శాసనమువలనఁ దెలియుచున్నది.[3] మారప్ప యను సోదరుఁడు మైసూరు ప్రాంతములకుఁ బోయి, శివమొగ్గ, ఉత్తర కన్నడము మొదలగు మండలములను జయించి, వానికి 'అరగమలై (అరహమలె) రాష్ట్ర'మని నామకరణమొనర్చి, కదంబరాజ్యమునకు రాజధానియగు వనవాసిని,

1. Nellore Inscriptions, Vol, 15
2. Epigraphia Indica. Vol III; Page, 114
3. Epigraphical Collection, 1906 - No. 522

చంద్రగుత్తి గోవాలను దన రాష్ట్రమునకుఁ జేర్చుకొని, చంద్రగుత్తి రాజధానిగ, మాధవ మంత్రిసాయమునఁ బరిపాలించుచుండెను.[1] ముద్దప్ప యను సోదరుఁడు తెక్కలినాడు (ములువాయి) రాజ్యమును బాలించుచుండెను.[2] సోదరుల పాలనమునన్న యీ నాలుగు రాజ్యభాగములుగాక, విద్యానగర సామ్రాజ్యమునకు మఱి రెండు భాగములు సేరియుండెను. అందొకటి తుళువ రాజ్యము; రెండవది మంగళూరు రాజ్యము. తుళువరాజ్యమును హరిహరుని సామంతులలో నొక్కఁడు పాలించుచుండెను.[3] మంగళూరు రాజ్యమును హరిహరుని మిత్రులలో నొక్కరుఁడగు హడపాద గౌతరాజు (హరిపాద గౌడరాజు) పాలించుచుండెను.[4]

రాజ్యాభివృద్ధి

హరిహరరాయలు దూరదృష్టిగలవాఁడు. శత్రురాజులనుండి తన రాష్ట్రమును సంరక్షించుకొనునిమిత్తము సైన్యమును వృద్ధిచేయఁదొడఁగెను. ఆ కాలమున నుత్తర హిందూస్థానమున నవాబులెట్లొండొరులు గలహించుకొనుచుండిరో, యట్లే దక్షిణ హిందూస్థానమున హిందూరాజులును నన్యోన్య ద్వేషభావములు గలిగి వర్తించుచుండిరి. దానఁ గలఁతలు మెండై, జనులకు శాంతిలేకయుండెను. ఢిల్లీ చక్రవర్తి దక్షిణాపథమునందలి రాజులలోని యంతఃకలహముల గుర్తించి, రాజ్యములను గబళింపఁబూనెను. కాని, యప్పటికే విద్యానగర సామ్రాజ్యమూలములు ప్రగాఢముగ నాటుకొని, బలవత్తరముగ నుండెను. హరిహరుఁడా రాజవతంసుల హృదంతరాళముల నాటుకొనియున్న ద్వేషబీజములఁ దొలఁచివైచి, వారిలో నైకమత్యభావము నెలకొల్పెను. ఆతఁడు సింహాసన

1. Nellore Inscriptions, Page 789, No. 28
2. Epigraphia Carnatica, Vol - VIII, Sh. 375
3. South Canara Manual, Vol. II, Page 264
4. Epigraphical Collection for 1901, No. 57

మునకు వచ్చిన కొలఁది కాలముననే పశ్చిమ సముద్రతీరమువరకు రాజ్యము విస్తరించెను. పశ్చిమ తీరమందలి జైరసు ఒడయర్లు హరిహరునకు సామంతులుగ నుండిరి.[1] కర్ణాటక రాష్ట్రమందలి జైన రాజులు సహిత మాతనికి లోఁబడియుండిరి. హరిహరుని సామంతులలో నొక్కరుఁడగు చామేయనాయకుఁడు రాజు నాజ్ఞ మెయి బాదామికోటను గట్టించెను.[2] అతని కాలమునందలి యొక శాసనమున నాతఁడు, 'పూర్వ పశ్చిమ సముద్రాధీశ్వరుఁ' డని యభివర్ణింపఁబడియున్నది.[3] దీనికి నిదర్శనముగా నాతని తమ్ముఁడగు కంపభూపతి పూర్వ సముద్రతీరమునందలి యుదయగిరినిఁ బాలించుచుండెనని యింతకుమున్నె చెప్పియుంటిని.

మహమ్మద్ తుఘ్లఖ్ దురాగతము

హరిహరరాయల కాలమున గ్యాస్ ఉద్దీనుని పెద్దకొమారుఁడైన అలఫ్‌ఖానుఁడు, 'మహమ్మ' దని పేరుపెట్టుకొని, సింహాసనాసీనుఁడై, ఢిల్లీ రాజ్యము పాలించుచుండెను. ఈతఁడు మేటి విద్యాంసుఁడు: బహు భాషావేది. కాని, ముంగోపి, క్రూరుఁడు; దూరదృష్టి లేనివాఁడు.

ఈతఁడు దక్షిణ హిందూస్థానమును జయించినది మొదలు రాజ్య వైశాల్యము విరివియై, పరిపాలనా భార మధికమయ్యెను, దక్షిణాపథమునుండి రాబడి తక్కువయగుటవలనఁ దానార్జించిన ధనములోఁ జాలభాగ మా ప్రాంతమునకే వినియోగింపవలసి వచ్చెను. ఆ కారణమున దాఁచియుంచిన ధనము చాలదయ్యెను. అప్పుడప్పుడు సంభవించిన దోఁపిళ్లవలన జనులు దరిద్రులైరి. ద్రవ్యాపేక్షచే మహమ్మదు ప్రజల నధికముగాఁ బీడించుటవలన

1. Epigraphia Carnatica, Vol. IX, Page. 39
2. Indian Antiquary Vol. X, Page 63
3. A.S.R. 1908 - 1909, Page, 236

గత్యంతరములేక వారు రాజుపైఁ దిరుగఁబడిరి. అది కారణముగ నాతఁడు దక్షిణ దేశమునకు దండు వెడలెను. ఉత్తర హిందూస్థానమునందలి మొగలు లాసమయమును గుర్తించి, ఢిల్లీని ముట్టడింపఁ గడంగిరి. తుఘ్లఖ్ ఆ వర్తమాన మెఱిఁగి, మొగలులతోఁ దాను బోరలేక, కొంత ధన మొసఁగి. వారితో సంధి చేసికొనెను. ధనవ్యయ మెక్కుడగుటచేఁ బాదుషా మిగుల బీదవాఁడై, పన్నులు వైచి జనులను బాధించెను. అంత బీదలు నశించిరి; ధనవంతులు తిరుగఁబడిరి; కర్షకులు సేద్యము మానిరి; భూములు బీళ్లయ్యెను.

రాజధానిని మార్చుట

తుఘ్లఖ్ ఇఁక ఢిల్లీలోనుండుట పాడిగాదని తలఁచి, తన రాజధానిని దక్షిణ దేశముననున్న దేవగిరికి మార్చుకొని, దానికి 'దౌలతాబాద్' అని పేరుపెట్టెను. ఢిల్లీకి నేడువందల మైళ్ల దూరముననున్న తన నూతన రాజధానియగు దౌలతాబాదునకుఁ దన వెంటఁ బ్రజలు సహితము రా నాజ్ఞయొసఁగెను. పాపము! జను లెట్లు రాజునాజ్ఞ మీఱఁగలరు! ఎల్లవారును బయనమైరి. బహుదూర గమనాయాసమున మార్గమధ్యమునఁ బెక్కురు మడిసిరి. రాజధానియందు నందఱును వసించుటకుఁ జాలినంత చోటులేక, కొందఱు చనిపోయిరి. సకలవైభవోపేతమై వెలుఁగొందిన ఢిల్లీ నగరము శ్మశానవాటికగా మాఱెను. పాదుషా యీ చిక్కులను గమనించి, మరల రాజధానిని ఢిల్లీకి మార్చుకొనెను. తిరిగి ప్రాప్తించిన ఢిల్లీ ప్రయాణమున హతశేషులలో నధిక సంఖ్యాకులు హతమయిరి.

ప్రజలు వలసపోవుట

చావఁగా మిగిలినవారు తమ యేలికయైన తుఘ్లఖ్ యొక్క యున్మత్త చేష్టలను బరికించి, యీ సామ్రాజ్యము మృత్యుతుల్యమని భావించి, దక్షిణాపథమునకుఁ బరుగులిడి, యాంధ్ర కర్ణాట విద్యా

నగర రాజ్యములఁ దలలు దాఁచుకొనుచుండిరి. తన రాజ్యము నుండి పాఱిపోయినవారికి నాంధ్ర కర్ణాట విద్యానగరరాజ్యము లాశ్రయస్థానములైనవని యెఱింగి, పాదుషా, యా రాజులపైఁ గారాలు మిరియాలునూరి, వారి రాజ్యముల నిర్మూలింపఁదలపెట్టి, తొలుదొల్త నోరుగంటినిఁ దాఁక క్రీ. శ. 1344 వత్సరమున నసంఖ్యాకమగు సేనతో బయలుదేరెను.

తురుష్కులతోఁ బ్రతాపరుద్రుని పుత్త్రుఁడు యుద్ధముసేయుట

రెండవ ప్రతాపరుద్రుని పిమ్మట నాతని తనయుఁడోరుగంటి సింహాసనాధ్యాసియై, శేషించిన రాజ్యభాగములను బాలించుచుండెను. † పితృపాలిత సామ్రాజ్యమంతయు బహుభాగములుగ విడిపోయి, పలువురచేఁ బాలింపఁబడుచుండుటనుఁగూర్చి యాతఁడు చింతించుచుఁ దనకు మిత్రులైన యాంధ్రనాయకుల సాహాయ్యమున మహమ్మదీయులఁ దఱిమివేయ యోజించుచుండెను. యోజించుచుండుటయెగాక, తన నిశ్చితాభిప్రాయమును విద్యానగరాధీశ్వరుఁడగు హరిహరరాయలకును, కర్ణాట దేశాధీశ్వరుఁడగు బల్లాలదేవునకును, కేరళ దేశాధీశ్వరునకును నెఱిఁగించి, వారి సాయమును గోరెను. వారును దలలూఁచిరి.

ఢిల్లీ పాదుషా తనపైకి నెత్తివచ్చుచున్నాఁడను వార్త విని, ప్రతాపరుద్రుని తనయుఁడావృత్తాంతము హరిహరునకుఁ దెలియజేసెను. హరిహరరాయలు వెంటనే ప్రబల సైన్యమును గూర్చుకొని సోదరుఁడగు బుక్కభూపతిని వెంటఁగొని ప్రతాపరుద్రుని తనయునకు బాసటగాఁ బోయెను. కర్ణాట కేరళాధీశ్వరులును గాకతీయ సామ్రాజ్యాధిపతివలన నాహూయమానులై, బహుళదళములతో

† రెండవ ప్రతాపరుద్రుని కొడుకు పేరు చక్కఁగాఁదెలియదు. అతనికి వీరభద్రరాజు, వినాయకదేవుఁడు, కృష్ణనాయకుఁడు, నాగదేవుఁడు - అను నాలుగు పేర్లు గన్పట్టుచున్నవి. యథార్థనామమెద్దియో నిర్ణయింపఁజాలము.

నటకుఁదరలిపోయిరి. రెడ్డినాయకులకుఁ బ్రతినిధియైన మాచారెడ్డియుఁ, బద్మనాయకవెలమలకుఁ బ్రతినిధియైన సింగమనాయఁడును దమ వైషమ్యములను మాని, యెంతయుఁ దోడ్పడిరి. ఇరువాఁగులకును బోరు ఘోరముగ జరిగెను. బుక్కరాయలు దన యద్వితీయ శౌర్యమునుజూపి, శత్రుసేనను నుఱుమాడెను. మహామ్మదీయులు చేయునదిలేక, తమ పరాజయమునకుఁ జింతించుచుఁ బాఱిపోయిరి. దక్షిణా పథమున దేవగిరి తప్ప మిగిలిన భాగములన్నియు హైందవ పరిపాలనమునకు వచ్చెను.

హాసన్ గంగూ అల్లాఉద్దీన్ షాహ

మహమ్మద్ తుఘ్లక్ ఢిల్లీ రాజ్యమును బాలించు కాలమున దక్షిణ దేశమున నాతని దళవాయియగు హాసన్ గంగూ యనువాఁడు దిరుగఁబడి, స్వతంత్రుఁడయ్యెను. ఈతఁడు మొట్టమొదట ఢిల్లీ పట్టణవాసియగు గంగూయను బ్రాహ్మణుని కడ బానిసగా నుండెను. నవాబు కొలువున నా భూసురుఁడొక జోస్యుఁడుగా నుండెను. ఒకనాఁ డా విప్రుని సేవకుఁడగు హాసను భూమిని దున్నుచుండ నిక్షేపము దొరకెను. దానినాతఁడు భద్రముగఁ గొనిపోయి; యజమానునకు ముట్టఁజెప్పెను. గంగూ తన సేవకుని న్యాయమార్గమునకెంతయు సంతసించి, యాతని నవాబుకడకుఁ బిలిచికొనిపోయి. పదివేల గుఱ్ఱముల కాధిపత్యమిప్పించెను. తొలుత నాతఁడు రాజభక్తిగలిగి, చక్రవర్తికనేక విధములఁదోడ్పడి, యాతని మన్ననలనంది, 'జాఫర్ ఖాన్' అని బిరుదు పడసెను. ఆతఁడు క్రీ. శ. 1347 వత్సరమున 'అల్లాఉద్దీన్ షాహా' అను నామము ధరించి, స్వతంత్ర్యుఁడయ్యెను.

తాను రాజైన పిమ్మటఁ దన యున్నతపదవికిఁగారణభూతుఁడైన గంగూ యను బ్రాహ్మణుని విస్మరింపక, యాతనిఁ దన రాజ్య

మునకుఁ గోశాధ్యక్షునిగ నియమించి, యాతని జ్ఞాపకార్థమై తనకు హసన్ గంగూయనియుఁ, దన వంశమునకు బహమనవంశమనియు, దన రాజ్యమునకు బహమనీ రాజ్యమనియుఁ బేళ్లుపెట్టెను. కలబరగి (గుల్బర్గా) పట్టణమునకు హసనాబాదని పేరుపెట్టి, దానిని దనకు రాజధానిగఁ జేసికొనెను.

కలబరగిలో బహమనీ రాజ్యము స్థాపింపఁబడుటకుఁ బదునొకండు వత్సరములకుఁ బూర్వమే విద్యానగర సామ్రాజ్యము స్థాపింపఁబడి, సకల విధములఁ బెంపొందుచుండెను. అల్లాఉద్దీన్ షాహ క్రమక్రమముగాఁ దన రాజ్యమును గృష్ణానదీతటమునకు విస్తరింపఁ జేసి, విజయనగర సామ్రాజ్యమును గబళింప నుంకించుచుండెను. కాని, హరిహరుఁడును నాతని సోదరులును నైకమత్యభావముతో వర్తించుచుండిరి. దీనికి వీరేవురును, అళియ బల్లప్పదండనాయకుఁడును, కుమార శ్యామన్న యొడయరును గలిసి, తమ దిగ్విజయ జ్ఞాపకార్థము శా. శ. 1268 (క్రీ. శ. 1346) పార్థివ సంవత్సర ఫాల్గున బహుళ పాడ్యమినాఁడు శృంగేరి పీఠాధిపతులగు భారతీతీర్థ శ్రీపాదులకును, వారి శిష్యులకును, నలువండ్రు బ్రాహ్మణులకును దొమ్మిది గ్రామములు దానముచేసిరను విషయమే నిదర్శనముగా నున్నది.[1] అన్నదమ్ములలోని యొద్దికవలన షాహ యాటలు సాగవయ్యెను. సాగకపోయినను నెడపదడప యుద్ధములుమాత్రము జరుగుచుండెను.

హరిహరాదులొకవంక ఢిల్లీ సుల్తానును గనిపెట్టుచు, వేఱొకవంక సామ్రాజ్యాభివృద్ధికై పాటుపడుచుండిరి. నానాఁటికి రాజ్యము వృద్ధికాఁజొచ్చెను. హరిహరరాయలు క్రీ. శ. 1343 వ వత్సరమున మరణించినట్లు స్యూయల్ పండితుఁడు వ్రాసెను. కాని, హరిహరుని శాసనములు క్రీ. శ. 1354 వఱకుఁ గన్పట్టుచున్నవి. కావున,

1. Epigraphia Carnatica, Vol. III, Page 21 (Introduction)

నాతఁడు క్రీ. శ. 1354 ప్రాంతమున మృతినొందినట్లూహింపవలసి యున్నది.[1]

హరిహరరాయల మరణానంతర మాతని ప్రథమ సోదరుఁడగు కంపభూపతి పట్టముఁగట్టుకొనక, తన తమ్ముఁడును, నద్వితీయ శౌర్యోపేతుఁడునైన బుక్కభూపతిని రాజ్యమున నిలిపి, తానెప్పటియట్టుల నుదయగిరిని బాలించుచుండెను.

మొదటి (వీర) బుక్కరాయలు

హరిహరరాయలకు సంతానము లేని కారణమున నాతని ప్రథమ సోదరుఁడగు కంపరాయల యనుమతిని ద్వితీయుఁడగు బుక్కరాయలు క్రీ. శ. 1355–వ సంవత్సరమున విద్యానగర సింహాసన మధిష్ఠించెనని వ్రాసియుంటిని. విద్యానగరనిర్మాత హరిహరరాయలే యైనను బుక్కరాయల ప్రతిభావిశేషమున నాతఁడు రాజ్యాభిషిక్తుఁడగునప్పటికే విద్యానగరసామ్రాజ్యము విస్తృతమై, యన్నిదిక్కులకు వ్యాపించెను. బుక్కరాయ లాంధ్ర కర్ణాట రాజులకుఁ దోడునీడయై, వారి గౌరవమునకు భంగము వాటిల్లకుండఁ గాపాడుచుండెను. దక్షిణాపథమునందలి హిందూరాజుల కీతఁడు చేదోడువాదోడుగ వర్తించుచుండెను. దాన నెల్లరాజులు బుక్కరాయల యభ్యుదయమునే యనిశము గోరుచుండిరి.

బుక్కరాయలు రాజ్యాధిపతియైన కొలఁదికాలమునకే యాతని యన్నయు, నుదయగిరి పాలకుఁడును నైన కంపదండ్రికి మృతిఁజెందినట్లు దెలియుచున్నది. ఏలయన – ఆతని రాయనికి నిచ్చి మొదటివాఁడైన శ్యావన్న యొడయరు క్రీ. శ. 1? విఖ్యాతిఁగాంచె నకే యుదయగిరిపట్టణమును రాజధానిగా, ప్ర. ప. 32

1. Epigraphia Carnatica, Vol. VII

మును పాలించుచున్నట్లును,[1] ద్వితీయుఁడైన సంగముఁడు విక్రమ సింహాపురమును రాజధానిగ నుదయగిరి రాజ్యములోని ములికి నాటిని, పాకనాటిని పాలించుచున్నట్లును నొక శాసనమువలనఁ దెలియుచున్నది.[2] ఈ శాసనమును బట్టిచూడఁ దండ్రి గతించిన పిదప, సోదరు లిద్దఱును పైతృక రాజ్యమును విభజించుకొని పాలించుచుండినట్లు తోఁచుచున్నది. కావున, కంపరాయలు, బుక్కరాయలు రాజ్యమునకు వచ్చిన కొలఁది దినములకే మరణించెనని నిర్ణయింపవచ్చును.

కుమార కంపరాయలు: దక్షిణ దిగ్విజయ యాత్ర

బుక్కరాయల కేడుగురు కొడుకులున్నట్లు దెలియుచున్నది. వారిలోఁ గుమారకంపరాయలు ప్రసిద్ధిఁగన్నవాఁడు. ఈతని పరాక్రమాతిశయమునుగూర్చి శాసనములును, గ్రంథములును దెలుపుచున్నవి. కంపరాయల యర్ధాంగియైన గంగాదేవి రచించిన 'కంపరాయచరిత్రము' నం దీతని దక్షిణ దిగ్విజయయాత్రయు, నీతని యద్వితీయ పరాక్రమమును జక్కఁగా వర్ణింపఁబడియున్నవి.

కంపరాయలు మొట్టమొదట 'ములువాయి' రాజ్యమునకు రాజ ప్రతినిధిగా నున్నట్లు దెలియుచున్నది.[3] పిదప నాతఁడు బుక్కరాయల వలన ననుజ్ఞాతుఁడై దక్షిణ దిగ్విజయయాత్రకు బయలు వెడలెను, ఆ యాత్రాసమయమున నాతనికి గోపన్న
త్రియు, సాళువ మంగరాజును సైన్యాధ్యక్షులుగ నుండిరి.
వంక దొల్త నాతఁడు క్రీ. శ. 1361-వ సంవత్సరమున ద్రావిడ
వృద్ధికాంక్షియైన సాంపరాయలను జయించుటకై బయలుదేరి,[4]
మరణించినట్లు raphical Collections for 1906, No. 510
శాసనములు క్రి phia Indica, Vol. III, Page 24
hia Carnatica, Vol. X, KL. 203
1. Epigrap 4. Lists of Antiquities, Vol. II, Page, 223

పాలేఱు నదీతీరముననున్న విరించిపురమునకుఁ బోయి దండు విడిసెను. ఆ సమాచారము సాంపరాయలు విని, సైన్యసమేతుఁడై వచ్చి, కంపరాయల ఢీకొనెను. ద్రావిడ సైన్యము లాంధ్ర కర్ణాటకులతోఁ బోరాడఁజాలక, యుద్ధభూమినిఁ గుప్పతెప్పలుగఁ గూలుటఁ గని, సాంపరాయలు చేయునదిలేక, కొలఁది సైన్యముతోఁ బాఱిపోయి, రాజగంభీర పర్వతముఁ జేరెను. విద్యానగర సైనికు లాతని వెన్నంటి చని, యాపర్వతమును సహితము ముట్టడించిరి. మరల నుభయులకును ఘోర యుద్ధము జరిగెను. సాంపరాయలు హతుఁడయ్యెను. ఈతని మరణవార్త కంపరాయచరిత్రము దెలుపుచున్నది. కాని, సంస్కృతాంధ్ర కావ్యములగు సాళువాభ్యుదయ, జైమిని భారతాదులను దిలకించిచూడ, సాంపరాయ లపజయము నొంది శరణువేఁడ, విజయనగర సైన్యాధ్యక్షుఁడైన సాళువ మంగరాజు మరల నారాజును రాజ్యమున నిలిపి, తాను 'సాంపరాయస్థాపనాచార్య' బిరుదముఁగాంచెనని తెలియుచున్నది.[1] కంపరాయలు సాంపరాయలును సామంతునిగఁ జేసికొనినపిదప, కాంచీపురమును జయించి, మరకతనగరమును రాజధానిగఁ జేసికొని, కొంత కాల మట నిలిచెను. ఆమీఁదఁ దురుష్కులను జయింప మధురాపురముపై దాడివెడలి, మధుర సుల్తానును సంహరించి, యాదేశమును స్వాధీనముచేసికొని, కంపరాయలు, తాను జయించిన దక్షిణదేశమునంతయుఁ బాలించుచుఁ, క్రీ. శ. 1375 ప్రాంతమున మరణించెను.

విద్యానగరసామ్రాజ్యము నత్యంతాభివృద్ధికిఁ దెచ్చుటలో బుక్కరాయల తనయుఁడైన కుమార కంపరాయ లెంతయుఁ దండ్రికి

1. 'దురములో దక్షిణసురతాను నెదిరించికొని వచ్చి సాంపరాయనికి నిచ్చె సామ్రాజ్యమున నిల్పి సాంపరాయ స్థాపనాచార్య బిరుద విఖ్యాతిఁగాంచె'
జై. భా. ప్ర. ప. 32

సాయపడెనని పై వివరింపఁబడిన చారిత్రక విషయములనుండి తెలియుచున్నది.

సైన్యము: దండనాయకులు

శాసనాధారములను బట్టి బుక్కరాయలకడ ననేక సైన్యములను, ప్రసిద్ధిఁగన్న సైన్యాధిపతులును నుండినట్లు గోచరించుచున్నది. దళాధిపతులలోఁ బేరుగన్నవాఁడు మల్లినాథుఁడు. ఈతఁడళియసాయన్న తనూభవుఁడు. 'అళియ' శబ్దమును బట్టిచూడ నీతఁడు విద్యానగర రాజుల కల్లుఁడని తోఁచుచున్నది. మహమ్మదీయ చరిత్రకారు లీతని నామమును దమ గ్రంథములయందు 'భోజమల్లుఁ' డని వ్రాసియున్నారు.

మంత్రులు

బుక్కరాయలకడఁ బ్రజ్ఞాశాలురగు మంత్రులు పెక్కురుండిరి. విద్యారణ్యులుగాక, వారిలోఁ బ్రసిద్ధిఁగన్నవారు మాధవ మంత్రి, అనంతసాగరుఁడు, బచ్చరాజును నని తెలియుచున్నది. స్థలాంతరమున విద్యారణ్యుల పవిత్ర చరిత్రమును సమగ్రముగ వ్రాసియుంటిని. తక్కంగల మువ్వుర చరిత్రములను సంగ్రహముగ వివరించెదను.

మాధవ మంత్రి

సరియైన శాసనాధారములు దొరకని కాలమున మాధవాచార్యులును, మాధవమంత్రియు నొక్కఁడే యని చరిత్రకారులు నమ్మియుండిరి. ప్రకృతము గన్పట్టిన శాసనములనుబట్టి మాధవాచార్యులు వేఱు, మాధవమంత్రి వేఱు అని తేలినది. విద్యారణ్యుని చరిత్రసందర్భమున మాధవాచార్యులే సన్యసించి, విద్యారణ్యులయ్యెనని సకారణముగ నిరూపించియుంటిని.

మాధవమంత్రి గౌడబ్రాహ్మణుఁడు. ఆంగీరసగోత్రుఁడు. తండ్రి చౌండప్ప. గురువు కాశీవిలాసక్రియాశక్తి పండితుఁడు. శివభక్తియుతుఁడు. నాస్తికమతవాదుల నిర్మూలించిన దిట్టరి. ఉపనిషన్మార్గప్రవర్తకుఁడు. యోగాభ్యాసపరత నిహపరములు సాధించిన వాఁడు ఈతనికి వీరవసంతమాధవుఁడు, మాధవాంకుఁడు, మాదిరాజు అను నామాంతరములు గలవు.

మాధవమంత్రి బుక్కరాయల కాలమునఁ బ్రసిద్ధిగన్న మంత్రిగను, దండనాయకుఁడుగను నుండి, పశ్చిమఖండమును బాలించుచుండెనని యొక శాసనము దెలుపుచున్నది.[1] మఱియొక శాసనమున నీతఁడు బుక్కరాయలకుఁ బ్రతినిధిగ మనవాసినిఁ (జయంతిపురమును) బాలించుచుండెనని తెలుపఁబడియున్నది.[2] ఈతఁడు జయంతిపురాధిపతియైన పిమ్మట, మహమ్మదీయులను బాఱఁదోలి, కొంకణదేశమునకు రాజధానియగు గోవాపట్టణము జయించి, తనకు గ్రంథరచనమునఁ దోడ్పడిన యిరువది నలుగురు బ్రాహ్మణపండితులకు భూదానమొనర్చెను. రాయలయాజ్ఞానుసార మీతఁడు నాగరఖండములోని ముచ్చుండి గ్రామమును, దానికిఁ జేరిన రెండు శివారులను గాశ్మీర బ్రాహ్మణులకు దానమొసఁగెను. ఈతనికి, 'ఉపనిషన్మార్గ ప్రవర్తకాచార్య', 'భువనైకవీర' యను బిరుదద్వయముండినట్లొక శాసనమువలనఁ దెలియుచున్నది.[3]

ఈతఁడు సూతసంహితకుఁ దాత్పర్యదీపికయను వ్యాఖ్యానమును, శైవామ్నాయసారమును, మాధవనిదానము మొదలగు నుద్గ్రంథముల రచించి, దిగంత విశ్రాంత కీర్తి నార్జించెను.

అనంతసాగరుఁడు

ఈతఁడు బుక్కరాయనికడ మంత్రిగనుండి పెనుగొండకు

1. Epigraphia Carnatica, Vol. Vll, Shikanpur No. 281
2. Indian Antiquary, IV, Page 206
3. Epigraphia Carnatica, Vol. VII, Tirthahalli, No. 46

ధిటవైన కోటఁ గట్టించెను.[1] బుక్కరాయని కేడ్గురు కొడుకులు గలరని చెప్పియుంటిని. అందు నాలవవాఁడగు భాస్కరరాయలు మంత్రిసత్తముఁడగు ననంతసాగరుని పేర నొక తటాకమును త్రవ్వించి, దానికి 'అనంతసాగర' మని పేరిడెను.

బచ్చరాజు

రాజభక్తియం దితఁడగ్రగణ్యుఁడు; దైవభక్తిపరుఁడు. దేశ సేవారతుఁడు. బుక్కరాయసముద్రము, కీర్తిసముద్రము, నాగవ్వ చెఱువు, బచ్చప్పచెఱువు, చౌడప్పకాలువ మొదలగువానిని త్రవ్వించి, దేశమునుండి క్షామదేవతను బాఱఁదోలి, కీర్తిగాంచెను.

మంత్రులెల్లరును సకలాగమవేదియు, రాజనీతివిశారదుఁ డును, విద్యానగర సామ్రాజ్య స్థాపనాచార్యుఁడును నగు మాధవ విద్యారణ్యుల యభిప్రాయానువర్తులై మెలఁగుచుండిరి. బుక్క- రాయలును నామహనీయుని వాక్యమును వేదవాక్యముగ నెంచి, యాతనియం దఖండ గౌరవవిశ్వాసములుంచి, ప్రాజ్యసామ్రాజ్య మును బాలించుచుండెను.

తురుష్కులతోడి యుద్ధములు

మొదటి హరిహరరాయల కథాకథనమున బహమనీరాజ్య స్థాపకుఁడైన హసన్‌గంగూ అల్లాఉద్దీన్ షాహ చరిత్రమును వ్రాయుచు, విద్యానగర రాజులకును, బహమనీరాజ్యాధిపతులకును దఱచు యుద్ధములు జరుగుచుండెనని సూచించియుంటిని. బుక్క- రాయలు బహమనీరాజులతో రెండుసారులు పోరవలసివచ్చెను. ఇందు మొదటి యుద్ధము శ. క్రీ. 1366-వ సంవత్సరమున నల్లా ఉద్దీన్ ద్వితీయ పుత్త్రుఁడైన మహమ్మద్ షాహతోడను, రెండవ

1. Epigraphia Indica, Vol. III, Page 238
2. Epigraphical Collections for 1903, No. 91

యుద్ధము క్రీ.శ. 1375-వ సంవత్సరమున మహమ్మద్ షాహాకొమారుఁడైన ముజాహిద్ షాహాతోడను జరిగెను. మహమ్మదీయ చరిత్రకారుఁడైన ఫెరిస్తా యీ యుద్ధములను గూర్చి వ్రాసిన తెఱఁగును, అందలి సత్యాసత్యములనుగూర్చి విచారింతము.

† మహమ్మద్ షాహాతో యుద్ధము : 1366

"ఒకనాఁటి సాయంకాలమున మహమ్మద్ షాహా ప్రమోద సాగరనిమగ్నుఁడై నిండు పేరోలగంబున్నవేళ కొందఱు సంగీత పాఠకులు వచ్చి 'అమీరుఖుస్రూ' అనువానిచే రచియింపఁబడిన రెండు గీతములను శ్రవణానందకరంబుగా వినిపింపఁగాఁ బరవశుఁడై మధుపానము చేసి యొడలెఱుంగని చిత్తముతో విజయనగరధనాగారమునుండి ద్రవ్యమును గొని వారలకు బహుమానము చేయవలసినదని ముఖ్యమంత్రికి నాజ్ఞ చేసెను. సారాయిమత్తువలనఁ గలిగిన యుద్రేకముతోఁ జెప్పిన మాటగదాయని గ్రహించి యాజ్ఞాపత్రికను వ్రాసెను. కాని, విజయనగర రాజునకుఁ బంపలేదు. అయినను మహమ్మదుషాహా యా రాత్రి యా విషయమును గుఱించి యాలోచించుచుండెను. మఱునాఁడు మంత్రినిఁ బిలిపించి, 'యాజ్ఞాపత్రికను బంపితివా?' యని యడుగఁగానే, యాతఁడు, 'లే'దని ప్రత్యుత్తరమిచ్చెను. అంతట సుల్తాను, "ఏమీ! నా పెదవులనుండి యర్థములేని వ్యర్థపు మాట జాఱఁగలదా? సురాపానప్రమత్తుఁడనై నేనాజ్ఞ యిచ్చియుండలేదు. నాకట్టి సంకల్పము కలదు" అని హెచ్చరించెను. అంతట 'మల్లెక్ సయిఫ్ ఉద్దీన్' అను నతని మంత్రి యాజ్ఞాపత్రికపై రాజముద్రికను ముద్రించి శీఘ్రగామియగు నొక దూత

---

† ఈ యుద్ధమును గురించి ఫెరిస్తా ననుసరించి 'జీర్ణకర్ణాటక రాజ్యచరిత్ర' మను గ్రంథములో వర్ణించిన యంశములే యిందు పొందుపఱుపఁబడినవి.

చూ. ఆంధ్రుల చరిత్రము, మూ. భా. పు. 354-361

చేతికిచ్చి విజయనగరమునకుఁ బంపెను. కృష్ణరాయ లాపత్త్రికను వీక్షించి కోపోద్దీపితుఁడై, యా పత్త్రికందెచ్చిన దూతను నొక గార్ధభముపై నెక్కించి, విజయనగర వీథులందూరేగించి, పేఁడనీళ్లు గొట్టించి,యవమానపఱిచి, యాతనిం బంపించుటయేకాక, భామినీ రాజ్యముపై దండెత్తుటకై సంసిద్ధులరై యుండవలసినదని తన దండనాయకుల కెల్లరకు సమాచారములు పంపి, యుద్ధమునకై యెదురుచూచుచుండెను. తన దండనాయకులెల్లరును స్వసైన్యములతో విజయనరమునకు వచ్చిన తరువాత, కృష్ణరాయలు ముప్పది వేల గుఱ్ఱపు దళమును, మూఁడు వేల యేనుఁగులును, లక్ష కాల్బలమునుగల సైన్యముతోఁడ 'ఆదవాని' దుర్గము చెంతకుఁ బోయి, యచటినుండి కొంత సైన్యమును సుల్తాను దేశమును బాడుచేయుటకై భామినీ రాష్ట్రమునకుఁ బంపెను. వర్షాకాలమాసన్నమగుట చేత రాయలు కృష్ణవేణీ తుంగభద్రానదుల సంగమస్థానమునకుఁ బడమట త్రికోణాకారముగానుండి హిందూ మహమ్మదీయులకు వివాద భూమియైయుండి, తరువాత, రెండు వందల సంవత్సరముల వఱకు యుద్ధరంగముగానున్న రాయచూరు మండలములోని ముఖ్య నగరమగు 'ముద్దకల్లు'నకుఁబోయి, యా పట్టణము పట్టుకొని, స్త్రీ పురుషులను భేదములేకుండ నెల్లరను గ్రూరఖడ్గాహతిపాలుఁజేసి, విజృంభింపఁగా నొకఁడు మాత్రము ప్రాణమెట్లో తప్పించుకొని పోయి, కలుబర్గ కేఁగి, సుల్తానున కీ సమాచారమంతయుఁ దెలియఁ జేసెను...ఈ మారణ కర్మవృత్తాంతమును మహమ్మదుషాహ విని దుఃఖాక్రాంతచిత్తుఁడయ్యెను, కోపోద్రేక మడంచుకొనలేక, యాదుఃఖసమాచారమును దెచ్చిన నిరపరాధియగు దౌర్భాగ్యునిఁ దక్షణమే చంపించెనఁట. మహమ్మద్ షాహ దర్బారులో నిలువంబడి, "మహమ్మదీయ మతావలంబకుల సంహరించినందుకుఁ బరిహారముగా పాషండమతాభిమానులగు విగ్రహారాధనపరులను

లక్ష హిందువులను మట్టుపెట్టినంగాని మతయుద్ధమును ప్రకటించు చంద్రాయుధమును మరల నొరలోనికిఁ జేర్ప''ననియు, ''హత్య నుండి వెనుదీయ''ననియుఁ బ్రతిజ్ఞ పట్టి, యా దినముననే రణభేరి మ్రోఁగించి, దండయాత్రకు బయలు వెడలెను.

'మతయుద్ధమును బ్రకటించుచు మహమ్మదుషాహ కృష్ణా నదీతటముఁ జేరి, శత్రువుల రక్తముతో ముద్దకల్లు పురమునందలి రాయల ఖడ్గము పాలఁబడిన వారి యాత్మలకుఁ దర్పణమువిడిచి, సంతోషపెట్టుటకై శత్రువుల కభిముఖముగా నా నదిని దాఁటినంగాని భుజించుటయు, నిద్రించుటయు నశాస్త్రీయములని నిశ్చయించి, నిద్రాహారములు మానెదనని ప్రమాణము చేసెనఁట! పిమ్మట, తన కొడుకగు ముజాహీదుషాకుఁ బట్టముఁగట్టి, మంత్రియగు 'మల్లెక్ సయఫ్ ఉద్దీను'ని పాలకునిగా నియమించి, యిరువది యేనుఁగులను మాత్రముంచుకొని, తక్కిన యేనుఁగులనన్నింటిని నతనికిచ్చి, బుద్ధులు చెప్పి, కలుబర్గనగరమునకుఁ బంపివేసెనఁట! కాలవిలంబము చేయక, తరువాత, మహమ్మదుషాహ తొమ్మిది వేల గుఱ్ఱపుదళముతో నదిని దాఁటెనఁట! రాయలీవార్తవిని, దిగులుపడి, ధనకనక వస్తువాహనాములను విజయనగరమునకుఁ బంపివేసి, మఱునాఁడు వీలుగానున్న యుద్ధముచేయుటయో, లేనియెడల వెనుదీయుటయో జరిగింపవచ్చునని నిశ్చయించెనఁట! ఆ రాత్రి భయంకరమగు గాలి వీఁచుచుఁ గుంభవృష్టిగా వర్షము గురియుచున్నందున నేనుఁగులు మొదలగు భారవాహకములగు జంతువులు బురదలోఁజిక్కుకొని శ్రమపడుచు, సేనానివాసస్థానమును విడిచి నాలుగు మైళ్ల దూరమునకైన నడువ శక్తికలవి కాకపోయినవి. మహమ్మదుషాహ యీ వృత్తాంతమును విని, తన స్థానమును విడిచి, తానే వారల కభిముఖుఁడై నడువనారంభించెను. మఱునాఁడుదయమునకు రాయల సైన్యమును సంధింపఁగానే వారలు సామగ్రినంతయు వెనుక దిగ

విడిచి, భయంపడి, యాదవాని దుర్గమునకుఁ బాఱిపోయిరఁట! మహమ్మద్ షాహ సామగ్రినంతయుఁ గొల్లవెట్టి శిశుసహితముగా స్త్రీపురుషుల డెబ్బదివేల జనులను సంహారించెనఁట! సుల్తాను వేసవికాలము గడచుపర్యంతము ముద్గల్లు పట్టణముననుండి, తరువాత సేనలంగూర్చుకొని, ఆదవాని దుర్గము ముట్టడించెను. రాయలు తన మేనల్లుని దుర్గసంరక్షణార్థము కొంతసైన్యముతో నిలిపి, తాను తుంగభద్రా నదికి దక్షిణభాగమునందు నిలిచి విజయనగరమునుండి యింకను సేనలను రప్పించుకొని, యుద్ధసన్నద్ధుఁడై నిలిచియుండెను. మహమ్మదుషాహ శీఘ్రకాలములోనే తుంగభద్రా నదిని దాఁటి, విజయనగరరాజ్య భూములలోఁ బ్రవేశించెను. విజయనగరముపయి మహమ్మదీయులు దండెత్తివచ్చినవానిలో నిదియే ప్రథమ దండయాత్ర యని చెప్పవలసియున్నది. ఎందుకనిన నిదివఱకు ఢిల్లీ సుల్తాను తుంగభద్రానదికి నుత్తరముననున్న యానెగొందిని ముట్టడించెనేకాని, తుంగభద్రా నదిని దాఁటి యీవలకు వచ్చినవాఁడు కాఁడు. మహమ్మదుషాహ సిరుగుప్పను గ్రామసమీపమున నదిని దాఁటి, కౌతాళమునొద్దనున్న బయలులో రాయల సైన్యమును దాఁకెను. మహమ్మదుషాహ నదిని దాఁటి వచ్చుచున్నాఁడని చారులవలన విని, కృష్ణరాయలు తన మంత్రులను సేనాధిపతులను రప్పించి, సుల్తాను నేప్రకార మెదుర్కొనవలసియుండునో యోజింపసాగెను.

'అప్పుడందఱును జేరి రాయల ముఖ్య సేనాధిపతియగు భోజమల్లున కాధిపత్యము నిచ్చిరి. అతఁడు సంతసించి, తురుష్క రాజకుమారుని జీవముతో ఖైదీగాఁబట్టుకొని తీసికొని రావలసియుండునో, యతని శిరస్సు బల్లెమునకుఁ గ్రుచ్చి చూపింపవలసియుండునో, రాయల చిత్తమును వినఁగోరుచున్నానని మహాగర్వముతోఁ బలికెనఁట! బ్రతికియున్న శత్రు వే యవస్థలోనున్నను నిష్టుఁడు

కాఁడు గనుకఁ, జేతి కందివచ్చినపుడు చెక్కాడుటయే యుచిత మార్గమని రాయలు ప్రత్యుత్తర మిచ్చెనఁట! రాయల యనుజ్ఞను బొంది మల్లయదండనాథుఁడు నలువదివేల గుఱ్ఱపుదళముతోడను, లక్ష కాల్బంమ్ముతోడను మహమ్మద్‌షాహ నెదుర్కొని, హిందువులచేఁ బరమ పవిత్రములుగాఁ జూడఁబడు గోవులను మహమ్మదీయులు చంపుటను గూర్చియు, వారి దేవాలయములను నిర్మూలము చేయుటను గూర్చియు ననుదినమును వర్ణించుచు సైనికుల కుపన్యాసములిచ్చి చంద్రధ్వజులఁ జంపుటయే పరమార్థమని తోఁచుచున్నట్లుగాఁ బౌరుషమెక్కింపవలసినదిగా బ్రాహ్మణోత్తముల కెల్లరకు నానతియిచ్చెను. మహమ్మద్‌షాహ భోజమల్లుని రాక విని,తనసైన్యమునకంతకు ఖాను మహమ్మదుని నధ్యక్షునిగా నేర్పఱచి,పదునైదు వేలగుఱ్ఱపు దళమును, ఏఁబదివేల కాల్బలమునిచ్చి, తాను, పదివేల గుఱ్ఱపుదళముతోను, ముప్పదివేల కాల్బలముతోను సమరసన్నద్ధుఁడయి యుండెను. 1366 వ సంవత్సరము జూలై 23-వ తేది గురువారమునాఁడు సూర్యోదయ సమయమున నుభయసైన్యములునుగలసికొని సంకుల సమరంబునకుఁ గడంగెను, ఉభయ సైన్యములుమ సముద్రతరంగములవలె నిటునటు నూఁగులాడుచు, నొండొరులతోఁ దాఁకొని, సాయంకాలము నాలుగు గంటలవఱకు ఘోర యుద్ధముచేయఁగా, నిరుప్రక్కలను వేలకొలఁది జనులు మృతినొందిరని చెప్పుట యతిశయోక్తిగాదు. ఖాఁ మహమ్మదు సేనయొక్క కుడి యెడమ భాగములకు రక్షకులుగానున్న శూరాగ్రేసరులగు మూసిఖానుఁడును, ఏసీఖానుఁడును వీరమరణము నొందఁగా, వారి సేనలు హిందువుల ప్రతాపమునకుఁ దాళఁజాలక పలాయనములయ్యెను. ఈ దురవస్థనంతను జూచి, తురుష్క సైన్యములు దిగులువడి, ధైర్యమును వదలి, వెల్లాచెదరగుచుండ, మహమ్మదుషాహ మూఁడువేల గుఱ్ఱపుదళముతో వచ్చి,మల్లయదండనాథునిఁదార్కొ

నఁగానే, పాఱిపోవుచున్న తురుష్కసైన్యములు వెనుకకు మరలి వచ్చుచుండెను. మక్రీబుఖానుఁడు ఫిరంగులనుగాల్చుచు, శత్రుసైన్యమును జీకాకు నొందించుచు, ముందుకు సాగివచ్చి, శత్రువులను బాఱఁదోలుట కనుజ్ఞయిమ్మని ఖానుమహామ్మదును నడిగెను. అతనికి మూలబలము కొంతయిచ్చి సాగుమని యుత్తర్వుచేసెను. ఫిరంగులను గాల్చుటకు హిందువులకుఁ గాలము చాలకపోయినందున, వీరావేశముతోఁ గత్తులుఁ గటారులుదూసి, తురుష్కులకభిముఖులై పిఱికితనమావంతయులేక, శత్రువులు సహితము మెచ్చునట్లుగాఁ బోరాడుచుండిరి. ఇట్లు ఖానుమహామ్మదునియొక్క 'పులివేఁటకాఁ' డను పేరుగల యేనుఁగొకటి మావటీని యాజ్ఞకు లోఁబడక, శత్రుసేనా మధ్యభాగమునఁ జొఱంబడఁగా, మల్లయదండనాథుని యేనుఁగులడ్డపడి నిలుపఁగా, నాసందడి సమయములోఁ బులివేఁటకాని మావటీఁడు ప్రాణములను గోలుపోయెను. తదనంతరము, ఖానుమహామ్మ దయిదువందల గుఱ్ఱపుదళమును దీసికొని, సమరగజమును వెంబడించి పురికొల్పుచుండె. హిందూసేనలు క్రమము తప్పి చెల్లాచెదరగునట్లుగా నా యేనుఁగు ఘీంకృతులు వెట్టుచు ధ్వంసముచేయుచుండఁగా, భోజమల్లుఁడు దెబ్బతిని గాయమును బొంది, రణరంగమున నిలువలేక, పరాఙ్ముఖుఁడయ్యెను. తదనుచరులు సయితము నిలిచి యుద్ధపడలేక పోయిరి. హిందువులు తమ మధ్యభాగ మిట్లల్లకల్లోలమగుటఁజూచి యధైర్యపడి, నలుదిక్కులకుఁ బాఱిపోయిరి. ఇఁకఁ జెప్పవలసినదేమున్నది? తురుష్కులు చెలరేఁగి తారసించిన యెల్లరను నఱికివైచుచుండిరి. గర్భిణీ స్త్రీలను సయితము వదలిపెట్టక హతముచేయుచుండిరి. బిడ్డల తొమ్ములమీఁద నుంచుకొని పెనఁగులాడుచున్న తల్లులనుండి బిడ్డలను లాఁగి, బిడ్డలను దల్లులనుగూడ నఱకుచుండిరి. మహామ్మదు షాహ యిట్టి విజయవార్తలను దనరాజ్యమునకుఁ బంపియుఁ దృప్తి

నొందనివాఁడయి, తన ప్రతిజ్ఞఁ దీర్చుకొనుటకయి రాయలను వెంబడించి, మహారణ్యముల మధ్యఁ దఱుముచుండెను. కృష్ణరాయలు వానికిఁ జిక్కక హతశేషులను గూర్చుకొని, సురక్షితముగా వచ్చి విజయనగరముఁ బ్రవేశించెను. మూఁడు నెలలు మహమ్మదుషాహ రాయలను వెదకి నగరమును ముట్టడించెను. కాని, ముప్పది దినము లెంత ప్రయత్నముచేసినను రాయలు లోఁబడలేదు. పట్టణమును స్వాధీనము కాలేదు. తన ప్రయత్నము వ్యర్థముకాఁగా, నతఁడు పట్టణమును విడిచి తుంగభద్రానది మీఁదుగాఁ బాఱిపోవుచు, నడుగడుగునకు హిందువులచే నడ్డగింపఁబడుచుండియుఁ బోయిపోయి, యొక మైదానమున దండు విడిసియుండెను. రాయలును వారిని వెంబడించివచ్చి, సమీపముననే దండు విడిసియుండెను. మహమ్మదుషాహ పాఱిపోయిన విధముఁ జూడఁ దురుష్కులిఁకఁ దమ్ముఁ దలపడఁ జాలరనియు, దేఱిపాఱఁ జూడనైనఁ జాలరనియు హిందువులకు దృఢవిశ్వాసమును గలిగించుచుండెను. ఆ హేతువుచేత హిందువులు జాగ్రత్త లేనివారలై పరాకుకలిగి, యలక్ష్యస్వభావముతో నుండిరి. రాయలొకనాఁటి రాత్రి మధురపదార్థములను సేవించి, వారకాంతావినోద గోష్ఠిలో నుండి, యానందాబ్ధి నోలలాడుచుండఁగా, నకస్మాత్తుగాఁ దురుష్కులు పైఁబడి, తమకపటతంత్రమును బయల్పఱుపఁగాఁ, గృష్ణరాయలు పశ్చాత్తాపము నొందుచు, విజయనగరమునకు మఱలఁ బాఱిపోయెనఁట! పదివేల హిందువుల నుఱుమాడి, మహమ్మదుషాహ, తిరిగి విజయనగరమును ముట్టడించెను. రాయలు సమాధాన పఱచుటకై, రాయబారులను సుల్తానుకడకుఁ బంపెనుగాని, యాతఁడంగీకరింపకుండెనఁట! అదిచూచి వాని మిత్రుఁ డొకఁడు, 'మీరు లక్ష హిందువులను మాత్రమే సంహరించెదమని ప్రతిజ్ఞ పట్టినారుకాని, హిందూజాతినంతను జంపెదమని ప్రతిజ్ఞ పట్టలేదే' యని మందలించె

నఁట! అందుకు సుల్తాను తాను ప్రతిజ్ఞపట్టిన మొత్తముకన్న నినుమడిగా హిందువులను జంపినను రాయలు లోఁబడి తానాజ్ఞ చేసిన మొత్తమును సంగీత పాఠకులకు సమర్పించినఁగాని, రాయలయెడలను, నాతని ప్రజలయెడలను గరుణఁ జూపఁజాలనని బింకములు వలుకుచుండఁగా, రాయల రాయబారులు, సర్వస్వాతంత్ర్యమును బొంది వచ్చినవారు గావున, నా మొత్తము నాతనికిఁ దక్షణమే చెల్లించిరి. 'రాయలయందుఁ దప్పిదమున్నయెడల నిరాధారులు నిరపరాధులు నగు ప్రజలును, స్త్రీలును, బిడ్డలునుగూడ దండనార్హులగుదురా' యని రాయబారులు మందలింపఁగా, సుల్తాను, భగవదనుజ్ఞ యట్లుండెననియు, నద్దానిని మార్పఁ దనకు శక్తిలేదనియు నుడివెనఁట! హిందూమహమ్మదీయు లిరుగుపొరుగువారగుటవలన ననవసరములగు క్రూరకృత్యములు మానుట యుచితమనియు, లేనియెడలఁ బరస్పర ద్వేషములు ప్రబలములగుననియు రాయబారులు వాదింపఁగా, మహమ్మదుషాహ వారి వాదములు సహేతుకముగా నుండుటచేతఁ దా నొడంబడితిననియు, నిఁక నెన్నఁడును దనకు జయము లభించిన తరువాత శత్రువుని నొక్కనినైన నిష్కారణముగాఁ జంపింపననియు, నెదుటివారుగూడ నట్లేచేయ బద్ధులనియుఁ బలికి, ప్రమాణము చేసెనఁట! ఆ పద్ధతి కొంతకాలమువఱకు నవలంబింపఁబడెను. కాని, తరువాతి ప్రభువులామార్గమును మఱచి, యథేచ్ఛగాఁ గ్రూరకృత్యములు చేయుచునేయుండిరి. ఈ మహాయుద్ధమునందు నైదులక్షల హిందువులను జంపి, కర్ణాటక భూములను నిర్జనప్రదేశములుగాఁ జేసెనని మహమ్మదుషాహను ఫెరిస్తాశ్లాఘించుచు నతిశయోక్తిగాఁ జెప్పుచున్నాఁడు. తరువాతఁ గొన్ని సంవత్సరములవఱకుఁ బోరులేకుండ రెండు రాజ్యములవారికి సఖ్యతగలిగి యుండెను.''

పై వర్ణింపఁబడిన యుద్ధవిషయములయందలి సత్యాసత్య

ములనుగూర్చి యించుక చర్చింతము. బహామనీరాజ్యపు సుల్తానగు మహమ్మదుషాహాతో యుద్ధమొనర్చిన రాజు విద్యానగరాధీశ్వరుఁడగు కృష్ణరాయఁడని ఫెరిస్తా వ్రాసెను. మహమ్మదుషాహ క్రీ. శ. 1358 మొదలు 1375 వఱకు బహమనీరాజ్య పాలకుఁడుగానుండి నట్లు చరిత్రలవలనఁ దెలియుచున్నది. తుళువ వంశోద్భవుఁడగు శ్రీకృష్ణదేవరాయలు క్రీ. శ. 1509 మొదలు 1529 వఱకు విద్యానగరమును బాలించెను. పదునాల్గవ శతాబ్దముననుండిన మహమ్మదుషాహ, పదునాఱవ శతాబ్దముననుండిన శ్రీ కృష్ణదేవరాయలతో యుద్ధమొనర్చెనని వ్రాయుట యేటిమాట! అది తర్కవిరుద్ధము. కావున నీ గాథ ఫెరిస్తా కల్పితమనుట కెట్టి సందియమును లేదు. ఇంకొక విషయము సహిత మాలోచించవలసియున్నది. ఈ యుద్ధము పదునాల్గవ శతాబ్ది మధ్యమున జరిగెను. ఫెరిస్తా పదునేడవ శతాబ్దారంభమున జనించినవాఁడు. కావున, నతఁడు ప్రత్యక్షముగఁ జూచి వ్రాసిన కథగాదిది. నిరాధారమైన జనశ్రుతినిఁ బట్టి యీ చరిత్రకారుఁడు తన ప్రభువులగు సుల్తానుల చెవులకింపుగా నల్లినగాథయై యుండనోపును. బుక్కరాయల కాలమునకును, కృష్ణరాయల కాలమునకు గల యంతర మెఱుంగని చరిత్రకారుని వ్రాఁత లెట్లు విశ్వసనీయము లగును?

మఱియు, వర్ణనాంశములందు సహితము గొన్ని విపరీతములు గన్పట్టుచున్నవి; ఐదు లక్షల హిందువులను తుదముట్టించి, కృష్ణరాయలను నాజినిర్జించిన మహమ్మదుషాహ, సంగీత పాఠకులకుఁ బారితోషికముగ నీయవలసిన కొలఁది పైకమునుమాత్రము కృష్ణరాయల ధనాగారమునుండి గ్రహించి, రాజ్యమును గొల్లగొనక, సంధికొడఁబడియుండునా? సిరిరా మోఁకాలొడ్డువారుందురా? చేఁజిక్కిన రాజ్యమును జాఱవిడుచు వెడఁగు లుందురా? గాయకుల కీయవలసిన ధనము నొసఁగుటతోడనే సుల్తాను తృప్తిఁజెందె

వని ఫెరిస్తా వ్రాసిన వాక్యమే మహమ్మదుషాహాకు సంపూర్ణవిజయ మా యుద్ధమునఁ గలుగలేదనుటకు నిదర్శనమైయున్నది. మఱియు, సుల్తాను కతిపయపరివారముతో వచ్చెననియుఁ, గృష్ణరాయల సంఖ్యాకసైన్యములతో వచ్చి, మహమ్మదుషాహాతోఁ బోరలేక పాఱిపోయెననియు ఫెరిస్తా వ్రాసియున్నాఁడు, జగద్విఖ్యాత పరాక్రమోపేతుఁడై, వీరపురుషసూచక బిరుదావళీ విరాజమానుఁడై వెలుఁగొందిన కృష్ణరాయలేమి, యల్పసైన్యసమేతుఁడైన మహమ్మదుషాహాతోఁ బోరలేక పాఱిపోవుటేమి? ఈ విషయ మవిశ్వసనీయము.

మహమ్మదుషాహ యంపిన రాయబారినిఁ గృష్ణరాయలవమానించెనని ఫెరిస్తా వ్రాసెను. ఇది నిజమగుచో, రాయబారి నవమానించిన రాయలపైఁ గసిఁ దీర్చుకొనక, గాయకుల కీయవలసిన స్వల్ప ద్రవ్యముతో మహమ్మదుషాహ తృప్తిఁజెందెనని వ్రాయుట యెంతయు హాస్యాస్పదముగా నున్నది. ఇది వీర పురుషోచిత లక్షణముగాదు. కావున, నీ యుద్ధవిషయమే యసత్యమై యుండనోపు!

ముజాహిద్ షాహాతో యుద్ధము : 1375

బహమనీరాజ్య పాలకుఁడగు మహమ్మదుషాహ క్రీ. శ. 1375 సంవత్సరమునఁ బరలోకగతుఁడయ్యెను. ఆతనికి ముజాహిద్ షాహాయను కుమారుఁడుండెను. పితృమరణానంతర మాతఁడుసింహాసన మెక్కెను. సింహాసనాసీనుఁడగునప్పటి కాతనికిఁ బందొమ్మిది యేండ్ల ప్రాయము. రాజ్యమునకు వచ్చియు రాకమునుపే, యాతఁడు విజయనగరాధీశ్వరునితో యుద్ధమునకుఁ బ్రారంభించెను. ఆ యుద్ధము మూఁడు వత్సరములు జరిగెనఁట.

† "మహమ్మదుషాహ మరణానంతర మాతని కుమారుఁడు ముజాహీదుషాహ సింహాసనమునకు వచ్చెను. ఇతఁడు సింహాసన మెక్కినతోడనే కృష్ణా తుంగభద్రానదులకు మధ్యనుండు దుర్గములును, మండలములును దమకుఁ జెందియున్నవనియు, వానిని గుఱించి యప్పుడప్పుడు తగవులాట గలుగుచున్నదనియు, నట్లు కలుగకుండఁ దుంగభద్రానది సరిహద్దుగాఁ జేసికొని, దానికిఁ దూర్పుననుండు దేశమును వెంగాపుర (బంకాపురము) దుర్గమునుగూడ విడిచి పెట్ట వలసినదనియుఁ గృష్ణరాయలకు వ్రాసెను. ఈ వెంగాపురము ధార్వాడకు దక్షిణముననున్నది. సముద్రతీరమునకును, విజయనగరమునకును మధ్య నుండుటచేతఁ దురుష్కులు చిరకాలము నుండి యా కోటను స్వాధీనముఁ జేసికోవలెనని తలంచి, మోహదృష్టితోఁ జూచుచుండిరి. అందుకుఁ గృష్ణరాయలు 'రాయచూరు ముద్దకల్లు దుర్గము లానెగొంది సంస్థానమునకుఁ జెందినవగుటచేత రాయచూరు మండలమంతయు వదలిపెట్టవలసినదనియుఁ, గృష్ణానదియే సరియైన సరిహద్దనియు, మహమ్మదుషాహ తన యొద్దనుండి కైకొన్న యేనుఁగులును మఱలఁ దనకిచ్చివేయ వలసినదనియుఁ బ్రత్యుత్తరమంపెను. సుల్తాను యుద్ధమును బ్రకటించెను. సుల్తాను రెండునదులను దాఁటి ఆదవాని దుర్గముకడకు వచ్చిచేరెను. కృష్ణరాయలు తుంగభద్రానదీతటమున దండు దిగియున్నాఁడని విని, ముజాహీదుషాహ తనసైన్యమును రెండు భాగములుగా భాగించి, యొక బలము కోట ముట్టడించుటకును, రెండవ బలముతోఁ దాను బోయి విజయనగరమును బట్టుకొనుటకును నిశ్చయించి, వాయవ్యమూలమార్గమున జాగరూకతగలిగి సేనలను నడిపించుకొని పోవు

† ఈ యుద్ధమును గుఱించి ఫెరిస్తా ననుసరించి, 'శీర్ణకర్ణాటక రాజ్యచరిత్ర' మను గ్రంథములో వర్ణించిన యంశములే యిందుఁ బొందుపఱుపఁ బడినవి.

చూ. ఆంధ్రుల చరిత్రము, మూ. భా. పు. 364-366

చుండెను. కృష్ణరాయలు మొట్టమొదట సుల్తానును సంధించి, సమరము చేయుటయే యుక్తమని యోజించెనుగాని, తరువాత నది మంచి పద్ధతికాదని తలంచి, తనరాజధానికి దక్షిణముననున్న సొండూరు కొండలలోని యడవుల లోనికిఁ బోయియుండెను. ముజాహీదుషాహ వానిని వెంబడింపక, విజయనగరము సొగసైన నగరమని బహుజనులు శ్లాఘించుచుండుటచేత నచటికిఁ బోవఁజూచెను. కాని, యది సుసాధ్యముకాని హేతువుచేతఁ, దిన్నఁగాఁ గృష్ణరాయలున్న యరణ్యమునకు దారితీసెను. సుల్తాను వచ్చుచున్నాఁడను సమాచారము విని, రాయ లాయరణ్యమార్గములు తురుష్కులకుఁ గ్రొత్తవి యగుటఁ దలపోసి, యాతని నా కాఱడవులలో నాయాసపెట్టఁ దలంచియుండ, సుల్తాను మహారణ్యమును భేదించుకొని దారు లేర్పఱచుకొనుచు రాయల సైన్యమును వెంబడించుచుండ, నా రాయ లా స్థానమును విడిచి, మఱియొక స్థానమునకుఁ బోవుచు, నీరీతిగా నాఱుమాసములు సుల్తానున కందకయే చిక్కులు పెట్టుచుండెను. సుల్తాను వజీరులిది ప్రయాససాధ్యమనియు, లాభము లేని త్రిప్పటయనియు, సైన్యమునకు నధిక కష్టము సంభవించుననియు బహువిధముల బోధించి, యతనిని మరలింపఁ జూచుచుండిరి. కాని, వారి యదృష్టవశమున రాయల కారోగ్యభంగము కలిగి, యా యడవులలోని విషవాయువుల నాఘ్రాణించుటవలనఁ బ్రాణాపాయము కలుగవచ్చును గావున, నాతని వైద్యులడవిని విడిచి, స్వరాజధానికి విజయం చేయవలసినదని వేఁడుకొనుట తటస్థించెను. కృష్ణరాయలు చేయునదిలేక, వారి యుపదేశమును విశ్వసించి, చాటుదారులను దప్పించుకొనిపోయి, విజయనగరముఁ బ్రవేశించెను. సుల్తానాతనివెనుకఁ గొంతసైన్యమును బంపి, తాను 'అమీాతాలమ్రా బహుదూరుఖాను'తో నైదువేల సైనికులను దీసికొని, సేతుబంధరామేశ్వరమను ప్రదేశము సందర్శించుటకైపోయెను.

ఈతఁడాప్రదేశమున సుల్తాను 'అల్లాఉద్దీనుకిల్జీ' కట్టించిన మసీదును బాగుచేయించుటయే గాక, హిందూదేవాలయములను బెక్కింటిని గూలఁద్రోయించి, దేశమునంత పాడుచేసి, విజయనగరమునకుఁదిరిగి వచ్చెను. ముజాహీదుషాహ, తరువాత, నెట్లో కృష్ణరాయలకుఁ దెలియకుండఁ జాటుదారులగుండవచ్చి, విజయనగరముపైఁ బడె" నని ఫెరిస్తా యసందర్భపు వ్రాఁతలను వ్రాయుచున్నాఁడు.

"తురుష్కులు విజయనగరమును బ్రవేశించుటకు నద్భుత పడి, కృష్ణరాయలు వీథులను గాపాడుటకుఁ బెక్కండ్ర సైనికులను బంపెనఁట! కాని, తురకలు హిందువులను దఱిమి, యెట్టకేలకుఁ గోటకును బట్టణమునకు నడుమనున్న చెఱువుకట్ట నాక్రమించుకొని రఁట! ఆ సమీపముననున్న కొండపై నెక్కి యచటి హిందూదేవా లయ మిడియఁగొట్టి, యమూల్యములగు రత్నాభరణములతోడ నలంకరింపఁబడిన సువర్ణమయములగు విగ్రహములను జూఱఁగొని రఁట!" పరుల కవిలంఘ్యములగునట్టి సప్తప్రాకారములుగలిగి, విజయనగరము లక్షలకొలఁది శూరాగ్రేసరులచేఁ బరిరక్షితమై యున్న మహానగరమనిశ్చము గాకఁజూచిన విదేశీయచరిత్రకారులు పెక్కండ్రు వర్ణించియున్నారు. అట్టి సురక్షితస్థానముల నన్నిఁటిని దాఁటి యొడలుదుమ్ముగాకుండ, ననాయాసముగా సుల్తానెట్లు రాఁగలిగెనో వింతగానున్నయది. ఈ వృత్తాంతము జరిగిన రెండు శతాబ్దముల కావలనున్న యీ చరిత్రకారుఁడు ఫెరిస్తా స్వజాతి వారిలోఁ జెప్పుకొనెడు కల్పనాకథలనుబట్టి యీ చరిత్ర మల్లెను గాఁబోలు! "కట్టకడ ముజాహీదునకుఁ 'జావుతప్పి కన్ను లొట్ట పోయె' నను సామ్యముననుసరించి, ప్రాణగండము గలిగియుఁ దప్పించుకొనిపోవుట తటస్థించెను. అత్యంత చింతాస్పదంబగు తురుష్కుల దౌర్జన్యమునకు నోర్వఁజాలక, హిందువులెల్లరు లోని రోషానలంబు ప్రజ్వలింప, శత్రువినాశనమునకై కృష్ణరాయలను బ్రోత్సా

హాపటబచి, లక్షలకొలఁది హిందూశూరాగ్రేసరులు ధ్వజమెత్తి వచ్చుచుండుటను జూచి, ముజాహీదుషాహా తన ఛత్రము నావలఁ బాఱవైచి, తనకై దండ యొసఁగువానిఁ గపిలదేశపుఁ దురుష్కుని మామూదనువానిని వెంటఁదీసికొని, శత్రువుల సంఖ్యను గనుఁగొనుటకై చిన్న సెలయేటినిదాఁటి, యావలియొడ్డున నిలువంబడి యుండెను.''

'అప్పుడు పరాక్రమవంతుఁడగు నొక్క హిందువు సుల్తాను స్వారివెడలు గుఱ్ఱమును గుర్తుపట్టి, తనదేవతాస్థానముల నిర్మూలించిన పగఁదీర్చుకొని ప్రఖ్యాతినొందుటకై సుల్తాను వంకకు నశ్వారూఢుఁడై యతివేగమున వచ్చుచుండెను. అతఁడు పొదలచాటున నుండియు, నొడ్డువిఱిగి పల్లముగానున్న సెలయేటి యొడ్డువెంబడి నేరికిఁ గానరాకుండవచ్చి, బయలుపడి, తనవంక నతివేగమున వచ్చుచుండుట నదృష్టవశమున సుల్తాను వీక్షించి, మామూదునకు సైగచేయఁగా నాతఁడు వెంటనే గుఱిపెట్టి కాల్చెను. కాని, తన గుఱ్ఱము బెదరినందున నతఁడు క్రిం[illegible]ెను. ఇంతలో శత్రువు మామూదును సంహరింపనుద్[illegible]నకు నధిక[illegible]ఁగా, ముజాహీదుషాహా భుజబలాఢ్యుఁడు గాన నతనిరక్షణకై తత్క్షణమే పోవ నా హిందువు మామూదును జంపుటమాని, సత్తువతో సుల్తాను నొక్క దెబ్బ తీసెను. కాని, యదృష్టవశమున సుల్తానడ్డుపెట్టిన యినుపసుత్తెవలన నతఁడు జీవింపఁగలిగెను. లేనియెడల, నా దెబ్బతో ముజాహీదు నామమాత్రావశిష్టుఁ డగుననుటకు సంశయములేదు. చూపఱులందఱు నా దెబ్బ సుల్తాను ప్రాణముఁగొనెనని నిశ్చయించిరి. కాని, యట్లు జరుగక సుల్తాను సుత్తెపెట్టుతో శత్రువు రెండు తుండెములై క్రిందఁబడిపోయెను. తరువాత మామూదును గుఱ్ఱముపై నెక్కించి, సుల్తాను సైన్యమును జేరుకొనెను. తదనంతరము ఘోర యుద్ధము జరిగినది; కాని, హిందువులు పరాజితులయిరి.

తురుష్కులు బడలికఁ దీర్చుకొనుచుండిరి. ఇంతలోఁ గృష్ణరాయల సోదరులలో నొకరు (మారభూపతియో, లేక ముద్దప్పయో) అఱువది వేల గుఱ్ఱపు దళముతోడను, నధిక కాల్బలముతోడను రాజధానికి వచ్చి, రాయలను గలసికొనఁగా, భయంకరమగు యుద్ధము మరల నారంభమయ్యెను. అప్పుడు సుల్తానునకు నాపద కలుగునేమో యను భీతిచే, నతని బంధువు దాదుఖానుండను వాఁడు తన స్థానమగు ధర్మసముద్రమును విడిచి, యుద్ధము జరుగు ప్రదేశమునకు వచ్చెను. తురుష్కులు మఱల జయమును బొందిరి. కాని, శత్రువులు దాదుఖానుఁడు విడిచివచ్చిన ధర్మసముద్రమును ముట్టడించి, పట్టుకొని, సుల్తాను సైన్యమునకు వెనుకనే హానిఁ జేయుచు భీతి కలిగించుచుండిరి.

ముజాహీదుషాహ యుద్ధభూమిని విడిచిపెట్టి కొండలలో నుండి తన సైన్యమును సురక్షితముగా నావలకుఁ దరలించుకొని, యఱువదివేల హిందువులను - ముఖ్యముగా స్త్రీలను ఖైదీలనుగాఁ దీసికొనిపోయి యాదవాని దుర్గమును దొమ్మిది మాసములు ముట్టడించియు నయ్యది స్వాధీనము గాకపోవుటవలన నా ప్రయత్నమును మానుకొని స్వదేశమునకుఁ బోయెను. అంతటితో యుద్ధము ముగిసినది.''

ఇఁకఁ బై వివరింపఁబడిన యుద్ధ విషయములను గూర్చి యించుక చర్చింతము. ఈ దండయాత్రవలన సుల్తానున కెట్టి లాభమును గలుగలేదు సరికదా, మీఁదు మిక్కిలి, యనేక సైన్యములను గోలుపోయి వచ్చినత్రోవనే మరలిపోయెను. ఇది యపజయము గాక జయమెట్లగును? విజయనగరములోను, ఆదవానిలోను సుల్తానున కపజయము గలిగెనని స్పష్టముగఁ దెలియుచున్నది.

విజయనగరము నుండి రామేశ్వరము వఱకును నైదువేల సైనికులఁగొని ముజాహీదుషాహ రాయలను దఱుముకొని వచ్చె

నని ఫెరిస్తా వ్రాసియున్నాఁడు. విజయనగరమునుండి రామేశ్వర మునకై దువందలమైళ్ల దూరముగలదు. వెళ్ళి వచ్చుటకు వేయి మైళ్లగును. రామేశ్వర విజయనగరములకు నడుమ బుక్కరాయ లకు లోఁబడిన రాజ్యములు పెక్కులు గలవు. అల్పసైన్యములతోఁ బోయిన సుల్తానును మధ్యేమార్గమున నెవ్వరును నడ్డగించియుం డరా? కతిపయసేనతో నాతఁ డెట్లన్ని రాజ్యములను దాఁటి, రామేశ్వరమునకరిగియుండును? ఈ యుద్ధకాలమునకును, శ్రీకృష్ణ దేవరాయల జనన కాలమునకును నంతరము నూఱు వత్సరములు గలదు. కావున, నీ విషయములు సత్యదూరములు.

బుక్కరాయల యోగ్యత : పరిపాలనము

కొందఱు చరిత్రకారులు బుక్కభూపాలుని సత్త్వహీనునిగఁ జిత్రించిరి. కాని, ఫెరిస్తా వ్రాఁతలవలె వీరి వ్రాఁతలును నిరాధార ములని చెప్పవలసియున్నది. ఏలన-నీతఁడు, సోదరుఁడైన మొదటి హరిహరునకు బాసటయై, విద్యానగర రాజ్యాభివృద్ధికై యెంతయుఁ బాటుపడినవాఁడు. హరిహరుని మరణానంతరము రాజ్యమునకు రావలసిన కంపభూపతియే తన తమ్ముఁడైన బుక్కరాయల పరా క్రమాతిశయమును గమనించి, యాతనినే రాజ్యమున నిలిపెను. నిజముగా బుక్కభూపతి సత్త్వహీనుఁడగుచోఁ, గంపరాయ లాతని నేల సింహాసనమున నిలిపియుండును? మఱియు, నీతని కాలముననే విద్యానగరసామ్రాజ్యము విస్తృతమై, యెనలేని కీర్తి గౌరవముల నార్జించి, మహోన్నతదశనందెను. ఈతని కాలముననే యతివిశాల ములగు వీథులు విద్యానగరమున నిర్మింపఁబడెను. భవ్యతర భవన ములు గట్టఁబడెను. విపణి వీథు లేర్పఱుపఁబడెను. ఖండాంతరము లందలి వణిక్శ్రేష్ఠులకు సహిత మీనగరము ప్రధానవర్తకస్థాన మయ్యెను. ఈతఁడు సకల ప్రజారంజకుఁడనియుఁ, బ్రజలు రాజున

కనుకూలురుగ నుండిరనియు, దేశము ప్రజావంతముగ నుండెననియు ఫెరిస్తాయే వ్రాసియున్నాఁడు. బుక్కభూపతి యనేక తటాకములును, గాలువలును, బావులును ద్రవ్వించి, సేద్యమున కనువైన వసతుల నేర్పఱచెను. దాన, సర్వంసహ సర్వసస్యాఢ్యమై యొసలారుచుండెను.

రాజ్యవ్యాప్తి

బుక్కరాయల కాలమున విద్యానగరము సకలవైభవోపేతమై, యుత్తరమునఁ గృష్ణానదివఱకును, దక్షిణమున మధురానగరమువఱకును, బూర్వపశ్చిమ సముద్రతీరములవఱకును వ్యాపించి యుండెనని చరిత్రలు నుడువుచున్నవి. సంపదయందేమి, రాజ్యవిస్తారమునందేమి యిది బహమనీరాజ్యమునకన్న నన్ని విధముల మిన్నయై వెలుఁగొందెను. రేవుపట్టణమగు 'గోవా' పట్టణమును, 'మాల్‌గా' యను దుర్గమును, తుళువదేశములోని యనేక మండలములును బుక్కభూపతి పరిపాలనమునకు లోఁబడియుండెను. సింహళము మొదలగు దేశముల పరిపాలకులు సహితము బుక్కరాయల కనర్ఘములైన కానుకలఁ బంపుచుండిరని ఫెరిస్తాయే వ్రాసియున్నాఁడు.

మతము

బుక్కభూపతి శైవమతావలంబకుఁడు. శైవాగమతంత్రవేదియగు కాశీవిలాసక్రియాశక్తిపండితునకు శిష్యుఁడు. ఈతఁడు పరమతద్వేషి కాఁడు. క్రీ. శ. 1368-వ సంవత్సరమున 'శ్రావణబెల్గోలా' యను పట్టణమున జైనవైష్ణవ మతావలంబకులకు మతకలహము లంకురించెను. తాను శైవాచారపరుఁడయ్యుఁ బరమతసహన పరాయణుఁడగుటచే నుభయులను బిలువనంపి, యాదరించి, సమాధానపఱచి, తగవుఁ దీర్చెను.[3]

1. Rice Inscriptions at Sravana Belgola, Translations, Page 80

సారస్వతసేవ

బుక్కరాయలు సంస్కృతాంధ్రముల సమానముగ నాదరించిన మహనీయుఁడు. సాయణమాధవు లీభూపాలుని యాదరణమున వేదములకు భాష్యము రచించిరి. అదియే యిప్పుడు 'సాయనభాష్య' మని వ్యవహరింపఁబడుచున్నది. మాధవమంత్రియు నీతని ప్రోత్సాహమునఁ బెక్కు గ్రంథములు రచించెను.

బుక్కభూవిభుని ప్రాపునఁ బెంపొందిన యాంధ్ర కవిసత్తముఁడు నాచనసోముఁడు. ఈతఁ డాపస్తంబసూత్రుఁడు; భారద్వాజగోత్రుఁడు; యజుశ్శాఖీయుఁడు, సకలాగమవేది. ఈతని వాసస్థానమిద్దియని నిర్ణయింపఁదగు నాధారములు లేవు. ఉత్తర హరివంశ కావ్యమును రచించిన మేటికవి. బుక్కరాయ లీ కవిసత్తమునకును, మఱి యైదుగురు బ్రాహ్మణులకును బంపాతటమున భాస్కరక్షేత్రమున శ్రీవిరూపాక్షస్వామి సన్నిధిని శా. శ. 1266 తారణ సంవత్సర చైత్రశుద్ధ నవమినాఁడు పినాకినీతీరముననున్న 'పంచాలకదిన్న' (పెంచుకలదిన్న) యను గ్రామమును 'బుక్కరాయపుర' మను పేరుపెట్టి, ధారపోసెనని యొక శాసనమువలనఁ దెలియుచున్నది.

ఏడటూరు శాసనమువలన బుక్కరాయలు క్రీ. శ. 1377-వ వత్సరమున భౌతిక దేహమును జాలించెనని తెలియుచున్నది. [1]

రెండవ హరిహరరాయలు

వీర బుక్కరాయలకుఁ బెక్కురు భార్యలుగలరు. వారివలన నాతనికి హరిహరరాయలు, కుమార కంపరాయలు, చిక్కకంపరాయలు, సంగముఁడు, విరుపన్న, భాస్కరుఁడు, మల్లినాథుఁడు

1. Epigraphia Carnatica, Vol. IV. YD. 46

నను నేడ్గురు కొడుకులు గలిగిరి. వారిలో దేవాంబికవలన జనించిన కుమార కంపరాయలు ప్రసిద్ధికెక్కినవాఁడు. ఈతని దక్షిణ దిగ్విజయయాత్రను గూర్చి వ్రాయునప్పు డీతని శౌర్య పరాక్రమములను విపులీకరించియుంటిని. కుమార కంపరాయలు దండ్రికంటే ముందుగ, క్రీ. శ. 1375-వ వత్సర ప్రాంతమున మృతినందెను. పితృమరణానంతరము, గౌరాంబికా తనూభవుఁడగు హరిహరరాయలు క్రీ. శ. 1377-వ సంవత్సరమున సింహాసన మలంకరించెను.

హరిహరరాయ లదృష్టశాలి. సాహిత్యవిశారదుఁడు. ప్రజాసుఖైకరతుఁడు. దేవబ్రాహ్మణ భక్తియుతుఁడు. నిష్పక్షపాత బుద్ధిఁ గలవాఁడు. ఎట్టి యొడుదొడుకులు లేక యీతఁడు రాజ్యమును బూజ్యముగ నిరువదియేడు వత్సరములు పాలించెను. ఈతని పాలనము శాంతియుతమై యొప్పెను. సంగమవంశ రాజులలో నీతఁడు మఱవఁదగినవాఁడు కాఁడు. ఏలన—ఈతనికి ముందు విద్యానగర సామ్రాజ్యమును బాలించిన హరిహరరాయలును, బుక్కరాయలును 'మహామండలేశ్వర', 'ఒడయర్' అను బిరుదములతో మాత్రము తృప్తినొందియుండిరి. రెండవ హరిహరరాయలు తనవారు సంపాదించిన బిరుదములతోఁ దృప్తినొందక, దాక్షిణాత్య ప్రభువుల నెల్లర నిర్జించి, సామ్రాజ్యమును విస్తరింపఁజేసి, 'మహారాజాధిరాజ', 'రాజపరమేశ్వర' బిరుదులు ధరించి, చక్రవర్తి యయ్యెను. ఈతనికి లోఁబడి యనేక మాండలిక రాజులుండుటయే యీతని చక్రవర్తిత్వమునకు నిదర్శనము.

మంత్రులు : దండనాయకులు

పరిశీలించిచూడ, రాజ్యాభివృద్ధికిని, సత్పరిపాలనమునకును గారణభూతులు రాజును, మంత్రులును నగుదురు. ఉభయులును

సామరస్యభావమున మెలఁగిననేకాని, సామ్రాజ్యము వృద్ధినొందఁజాలదు. హరిహరరాయలు చక్రవర్తియగుటకుఁ గారణ మాతని సత్పరిపాలనమే కాదు, మంత్రుల యద్వితీయ శక్తిసంపదయు నైయున్నది. తండ్రికివలెనే యీతనికిని బ్రజ్ఞాశాలురగు సచివులును, దండనాయకులును గలరు. వారిలో మొదటివాఁడు మాధవ విద్యారణ్యుల సోదరుఁడగు సాయణాచార్యుఁడు; రెండవవాఁడు గౌడబ్రాహ్మణుఁడగు మాధవమంత్రి; మూఁడవవాఁడు ముద్దపదండనాథుఁడు, నాల్గవయతఁడు గుండపదండనాథుఁడు; ఐదవయతఁడు జైనమతావలంబకుఁడగు ఇరుగపదండనాయకుఁడు.

సాయణాచార్యునిఁ గూర్చి మాధవవిద్యారణ్యుల చరిత్రమునందును, మాధవమంత్రినిఁ గూర్చి బుక్కరాయల కథాభాగమునను విపులముగ వ్రాసియుంటిని. ఇఁక మిగిలిన మువ్వురను గూర్చి తెలిసికొందము.

ముద్దపదండనాథుఁడు

మొదటి హరిహరుని తమ్ముఁడగు ముద్దప్పయు. నీ ముద్దపదండనాథుఁడు భిన్నపురుషులా? ఒక్కరా? యను సందియము గలుగుచున్నది. కాని, యిదమిత్థమని నిర్ణయింపఁదగు నాధారములు లేవు. ఈతనిఁ గూర్చి రెండు శాసనములు గనఁబడుచున్నవి.[1] అందు మొదటిశాసనమున నిట్లు సెప్పఁబడియున్నది. 'తొల్లి శ్రీరామచంద్రుఁడు దశరథుని యొద్దనుండి సుమంతునిఁ బడసినట్లు, హరిహరరాయలు బుక్కరాయలనుండి ముద్దప్పను బడసెను. ముద్దప్ప రాజనీతివైశద్యమున శత్రురాజుల బంధించెను. హరిహరరాయలు రాజ్యభారమంతయు నీ మంత్రిసత్తమునిపై నిలిపి, తాను విష్ణుమూర్తివలె సుఖముండెను.' రెండవ శాసనమున

1. Mysore Inscriptions, Pages, 55-267

వ్రాయఁబడిన విషయములలోఁ గొన్నింటి నిటఁ బేర్కొందును. 'చంద్రవంశమునఁ బేరుగన్న బుక్కరాయలు జనించెను. ఆతఁడు విశాలరాజ్యమును, బ్రసిద్ధిఁగన్న ముద్దపదండనాయకునిఁ బడసెను. ముద్దప్ప మంత్రి యౌగంధరాయణుని మించిన ప్రజ్ఞాశాలి. ప్రజలను బిడ్డలవోలెఁ గాపాడినవాఁడు.' ఈ మంత్రిసత్తముఁ డొక యగ్రహారముఁ గట్టించి, దానికి 'ముద్దదండనాయకపుర' మని పేరుఁ బెట్టి, బ్రాహ్మణులకు దాన మొసఁగెను.

గుండపదండనాథుఁడు

ఈతని పరాక్రమాతిశయమును దెలుపు శాసనము బేలూరిలోని కేశవస్వామి గుడియందుఁ గలదు. ఆ శాసనము క్రీ. శ. 1397 వ సంవత్సరమున వ్రాయఁబడినట్లు తెలియుచున్నది. అందిట్లు తెలుపఁబడియున్నది. 'గుండపదండనాథుఁ డనేక దేశములు జయించెను. తురుష్క వీరులను బెక్కురను జయించి, బంధించెను. మెడలు విఱిచి, రెండు పులులను జంపెను.' ఈతఁడు జయించిన దేశములందు విజయాంకముగ శతకుంభాలంకృత జయస్తంభముల నాటించెను.

ఇరుగపదండనాయకుఁడు

హరిహరరాయలకడ హిందూమంత్రులే గాక, జైనమంత్రులుగూడ నుండిరి. విద్యానగరమందున్న యొక జైన దేవాలయమునందలి ధ్వజస్తంభమునఁ జెక్కఁబడిన శాసనమునుబట్టి చూడ హరిహరరాయలకడఁ బైచదండనాయకుఁ డుండెనని తెలియుచున్నది. ఈతఁడు జైన మతస్థుఁడు. ఈతని కుమారుఁడే యిరుగపదండనాయకుఁడు. ఈతఁడు హరిహరరాయలకడ మంత్రిగను, సేనానాయకుఁడుగను నుండి, 'మహాప్రధాన','రాజప్రతిపాలక' బిరుదములఁ బొందె

నని యొక శాసనమువలనఁ దెలియుచున్నది.[1] ఈతఁడు మహాకవియునై యుండి, ''నానార్థరత్నమాల' యను నిఘంటువును రచించెను.[2] విజయనగరమున నీతఁడు 'గానిగిత్తి' యను పేరుగల జైన దేవాలయము గట్టించెను.[3]

రాజ్యవ్యాప్తి

హరిహరరాయలు విద్యానగరమును బాలించుచుండ, నాతని కుమారులలో నొక్కరుఁడగు మొదటి దేవరాయలు యువరాజుగ నుండి, యుదయగిరి రాజ్యమును బాలించుచుండెనని తెలియుచున్నది.[4] హరిహరుని కాలమున మహమ్మదీయులు ఆదవాని దుర్గ ప్రాంతమునఁ జేరి, దానిని స్వాధీనము చేసికొనఁ బ్రయత్నించిరి. ఆ సమయమున హరిహరుని సోదరుఁడైన మల్లినాథుని పుత్త్రుఁడగు చెన్నప్ప మహమ్మదీయుల నోడించి, యా దుర్గమును హరిహరుని కిచ్చెనని తెలియుచున్నది.[5] హరిహరరాయల తనూభవులలో నొక్కరుఁడగు విరూపాక్షరాయలు తుండీర, చోళ, పాండ్య రాజ్యముల జయించి, వానిని దన తండ్రికొసఁగి, యా రాజ్యముల కాతఁడే రాజప్రతినిధిగా నుండెనని యలంపూడి శాసనమువలనఁ దెల్లమగుచున్నది.[6] ఈతని శాసనములు తెలుఁగు దేశముననేకాక ధార్వాడ, కాంచీనగరము, చెంగలుపట్టు, తిరుచునాపల్లి మొదలగు ప్రదేశములందును గనఁబడుచున్నవి. పై వివరింపఁబడిన శాసనాధారములను బట్టి విజయనగరరాజ్యము హరిహరరాయల కాలమున నుత్తరమునఁ గృష్ణానదివఱకును, దక్షిణమునఁ బాండ్యదేశము

1. Epigraphical Report, 1923, Page 116
2. 'ఇతి జగదుప కారుణ్య ఇరుగపదండనాథ రచితాయామ్,
   అవ్యయపద కాణ్డో'ఽయం పూర్ణో నానార్థరత్నమాలాయామ్.'
3. South Indian Inscriptions Vol. I. Page 156
4. Indian Antiquary, Vol. XXXVIII, Page 91 and Nellore Inscriptions, Kg. 23
5. Epigraphia Carnatica Vol. XII, Kg. 43; Forgotten Empire, Pages 50-51
6. Epigraphia Indica, Vol. III, Pages, 224-230

వఱకును, బూర్వపశ్చిమ సముద్రములవఱకును వ్యాపించియుండె నని విశదమగుచున్నది.

రెడ్డిరాజులతోడి మైత్రి

క్రీ. శ. 1383 మొదలు క్రీ. శ. 1400 వఱకుఁ గొండవీటి రాజ్యమును బాలించిన కుమారగిరి భూపాలుఁడు, క్రీ. శ. 1386 మొదలు క్రీ. శ. 1410 వఱకు రాజమహేంద్రవర రాజ్యమును బాలించిన కాటయవేమభూపాలుఁడును విజయనగరాధీశ్వరుఁడగు రెండవ హరిహరరాయలకు సమకాలీనులు. వీరికిని, విజయనగరాధీశ్వరునకును గల సంబంధబాంధవ్యములను గూర్చి ముచ్చటించుటకు ముందు వీరి చరిత్రములఁగూర్చి యించుక వ్రాయుదును.

కుమారగిరిభూపాలుఁడు

అనపోతనాయని మరణానంతర మాతని కుమారుఁడైన కుమారగిరిరెడ్డి రాజ్యమునకు వచ్చెను. ఈతనికి వసంతోత్సవములన్నఁ బ్రీతి; రాజ్యవ్యవహారములన్న నేవగింపు. ప్రజ్ఞావంతుఁడు గాఁడు. కాని, సాహిత్యపోషకుఁడు. సంస్కృతమున 'వసంతరాజీయ' మను నాట్యశాస్త్రమును రచించిన మేటి. వసంతోత్సవప్రియుఁడగుటవలన నీతనికి 'వసంతరా' జను బిరుదము గలదు. అవచి తిప్పయశెట్టి యను నాతఁ డీతని మిత్రుఁడు. తిప్పయశెట్టి మిత్రుఁడే గాక, మంత్రియు, సుగంధ భాండాగారాధ్యక్షుఁడు నై యుండెను. వసంతరాజువలన నీతఁడెనలేని గౌరవము లందినవాఁడఁట!

హరిహరరాయలు విజయనగరమును బాలించుచుండ, నాతని తనూభవుఁడగు మొదటి దేవరాయలు యువరాజుగనుండి, యుదయగిరిరాజ్యమును బాలించుచుండెనని వ్రాసియుంటిని. దేవరాయలు రాజ్యరక్షణమునందుఁ బ్రమత్తుఁడై యున్న కుమారగిరి

భూపాలునిఁ గనిపెట్టి, తన రాష్ట్రమునకున్న యాతని రాజ్యభాగము లను గబళింపఁ బ్రయత్నించుచుండెను. ఇది యిట్లుండ - రాచ కొండ, దేవరకొండ దుర్గాధీశ్వరులగు పద్మనాయకులును, శూర వర పట్టణాధీశ్వరులగు రాచవారును మఱియొకవంకఁ గుమారగిరి రెడ్డిరాజ్యము నాక్రమించుకొనఁ బ్రబల ప్రయత్నములు గావించు చుండిరి.

కాటయ వేమభూపాలుఁడు

ఈతఁడు కుమారగిరిభూపాలుని తోఁబుట్టువైన మల్లాంబిక పెనిమిటి. కొండవీటి రాజ్యమును శత్రురాజులు గబళింపనున్నతఱిఁ గాటయవేమారెడ్డి తన మఱఁది ప్రమత్తతను గమనించి, రాజ్యము శత్రువులపాలఁబడకుండ వేయిగన్నులఁ గనిపెట్టి, కర్ణాటాధీశ్వరు లతో మైత్రి గలిగియుండెను. తానే కొండవీటి రాజ్యమునకు మంత్రియు, సేనానియు నైయుండెను. ఈతఁడు శత్రుభీకరుఁడని పేరు గాంచిన వీరుఁడు. కుమారగిరిభూపాలుఁడు సకల రాజ్యభారమును వహింపఁజాలక, తన రాజ్యమునుండి తూర్పుదేశమును విడఁదీసి, తన మేనమఱఁదియగు కాటయవేమారెడ్డి కొసఁగెను. ఆతఁడు రాజమహేంద్రవరము రాజధానిగ నా దేశమును బాలించుచుండె నని తొత్తరమూడి శాసనమువలనఁ దెలియుచున్నది.[1] కాటయ వేమారెడ్డి కాళిదాస కవికృతనాటకత్రయమునకు విపులవ్యాఖ్య రచించెనందురు.

---

1. "ఆసీ దమాత్యరత్నం కాటయవేమ ప్రభు స్తస్య
అతిసుర గురు భార్గవ మతిరతి భార్గవ విజయ విఖ్యాతిః."
'సింహాసనే నిధాయాసౌ కుమారగిరి భూవరం
అతేజయన్మహాతేజా శ్రీకృష్ణ ఇవధర్మజం
కుమారగిరి భూనాథో యస్మైవిక్రమ తోషితః
ప్రాదాత్ ప్రాచీభువం రాజమహేంద్ర నగరీ ముఖాం."

రెడ్డిరాజులతోడి బాంధవ్యము

హరిహరరాయలు సింహాసన మెక్కినది మొదలు తన సామ్రాజ్యమును దక్షిణహిందూస్థానమున విస్తరింపఁజేయవలెనని సంకల్పించి, యందులకుఁ బ్రతికూలముగనున్న హిందూరాజులను జయింపఁ దలపెట్టియుండెను. హరిహరునికాలమున నోరుగల్లు రాజ్యమును సింగమనాయుఁడు పాలించుచుండెను. ఆతఁడు హరిహరునకు సామంతుఁడుగ నుండెను. కాని, రెడ్డిరాజులుమాత్రము లోఁబడక, స్వతంత్రులుగ నుండిరి. కాటయవేమారెడ్డి ప్రతిభాశాలి యనియు, శౌర్యవంతుఁడనియు హరిహరుఁ డెఱుంగును. అతనితో బాంధవ్యముఁ జరిపినఁగాని, గజపతులను గెలువ శక్యముగాదని తలఁచి, తన కుమారికయగు హరిహరాంబను గాటయవేమారెడ్డి తనూభవుఁడగు కాటయప్రభునకిచ్చి, పరిణయముఁ గావించెను.1

ఫిరోజిషాహాతో యుద్ధము - 1398

బహమనీసుల్తానగు నల్లాఉద్దీన్ కనిష్ఠపుత్త్రుఁడగు మహమూద్ షాహ క్రీ. శ. 1397-వ సంవత్సరమునఁ గాలధర్మము నొందెను. ఈతని మరణానంతరము సింహాసనమును గూర్చి దాయాదులలో వివాదములు జరిగెను. మహమూదు కుమారు లిరువురును క్రమముగా సింహాసనాసీనులైరి. కాని, కొలఁదికాలములోనే పదచ్యుతులైరి. చివరకు, మహమూదు సోదరుఁడైన దావూద్ ఖానుని కుమారుఁడైన ఫిరోజ్ షాహ క్రీ. శ. 1397-వ సంవత్సరము నవంబరు నెల 15-వ తేదీని సింహాసన మెక్కెను.

ఫిరోజిషాహాకాలమున బహమనీరాజ్యము మహావైభవమున నుండెను. ఈతఁడు 'భీమా' నదియొడ్డున నొక నగరమును గట్టించి, దానికి 'ఫిరోజాబాద్' అని పేరుపెట్టెను.

1. Annual Report on Epigraphy; 1906 - Para 63

క్రీ. శ. 1398-వ సంవత్సరమున బహమనీసుల్తానగు ఫిరోజిషాహాకును విజయనగర రాజునకును యుద్ధము జరిగెననియు, నా విజయనగరరాజు దేవరాయలనియు ఫెరిస్తా వ్రాసియున్నాఁడు. కాని, శాసనాధారమువలన నా కాలమున విజయనగర పరిపాలకుఁడుగా నున్నవాఁడు రెండవ హరిహరరాయలుగాని దేవరాయలు కాఁడని స్పష్టమగుచున్నది. ఇఁక యుద్ధ విషయములివి.

† "బహమనీరాజ్యము నిమిత్తమై కులబరుగీ (గుల్బర్గా) పట్టణములో దాయాదులకు వివాదములు జరిగి, కొందఱు సుల్తానులు చంపఁబడి, తుదకు ఫెరోజ్‌షాహ సుల్తానయ్యెను. ఇట్లు గుల్బర్గాలోఁ గల్లోలములు జరుగుటచూచి, హరిహరరాయ లదియే మంచిసమయము గదాయని యెంచి, రాయచూరు, ముద్గలు దుర్గములను స్వాధీనపఱుచుకొనుటకుఁ బుత్రసమేతుఁడై వెడలెను. అప్పుడు ఫెరోజ్‌షాహకూడ నాతని నెదుర్కొనవచ్చెను. వర్షాకాలమైనందునఁ గృష్ణానది నిండి ప్రవహించుచుండెను. దానికుత్తరమునఁ దురుష్కసైన్యమును, దక్షిణమున రాయలసైన్యములును విడిసియుండెను. కాని, రాయలసైన్యములఁ జూచి ఫెరోజ్ భయపడి, చేయుకర్తవ్యంబెద్దియని చింతించి, యాతఁడు తన సేనానాయకుల నందఱినిఁ బిలిపించి, యాలోచించెను. కాని, వారును దగిన యాలోచనయేమియుఁ జెప్పలేకపోయిరి. సుల్తాను చిన్నవోయెను. అంత నాతనియొద్దనున్న యొక కాజీ (మతగురువు) తాను మాయోపాయముచేసి రాయలనుగాని, యాతని కుమారునిఁగాని చంపివచ్చెదనని చెప్పి, కొందఱుజనులతో సన్న్యాసివేషము ధరించి, నదినిదాఁటి, పదిమైళ్ళవఱకు సముద్రమువలెఁ బ్రసరించియున్న

† ఈ యుద్ధమును గుఱించి ఫెరిస్తానుసరించి 'మహమ్మదీయ మహాయుగ' మను గ్రంథములో వర్ణించిన యంశములే యిందుఁ బొందుపఱుపఁబడినవి.

చూ. మహ. పుటలు - 324 - 326

సైన్యములోనున్న రాజపుత్త్రిని శిబిరము ప్రవేశించెను. అచ్చట నున్న భోగముదానిమీఁద వలపు పుట్టినట్లు నటించి, తన సంగీతమువలన దానిని మెప్పించియు, దాని పాదములకు మ్రొక్కి ప్రతిమాలుకొనియు, తన యుద్దేశము దానికిఁ దెలుపక, దాని మేళములోఁ జేరి, యది రాజపుత్త్రినియొద్దకు నాట్యమునకుఁ బోయినపుడు మేళమువానివలెఁ దానును, మఱియొకఁడును గలిసి, వెంటఁ గత్తులు తీసికొనివెళ్ళి, నాట్యకాలమందు మోసముచే రాజపుత్త్రినిఁ జంపిరి. అంత శిబిరమునందుఁ గల్లోలము కలిగి, చీఁకటి రాత్రియగుటచే శత్రువు వచ్చి మీఁదఁబడి యందఱిని నఱకుచున్నాఁడని తలఁచి, హిందూసైన్యమంతయుఁ జెల్లాచెదరయ్యెను. ఈ సంధి కనిపెట్టి ఫెరోజ్ షాహ నది దాఁటివచ్చి, రాయల సైన్యముల వెంటఁదఱిమెను. రాయలు విజయనగరమునకుఁ బాఱిపోయెను. ఫెరోజ్ షాహకుఁ దమ్ముఁడును, తరువాత సుల్తాన్ అయినవాఁడును నగు అహమ్మదనువాఁడు కొంత దేశమును బాడుచేసి, కొందఱు జనులను జెఱఁబెట్టెను. కొంత ధనమిచ్చి రాయలు వారిని విడిపించెను. పూర్వమువలెనే యెవరి రాజ్యపుఁ బొలిమేరలు వారికుండ వలసినదని సంధి చేసికొనిరి.''

ఫెరిస్తా వ్రాసిన యీ వ్రాఁతలను బట్టిచూడ ఫిరోజిషాహకు నీ యుద్ధమువలన సంపూర్ణ విజయము గలుగలేదనియు, నట్లు గలిగి యుండినచో నిట్టి సంధి నియమమున కవకాశ ముండియుండదనియుఁ దెల్లమగుచున్నది.

రెండవ హరిహరరాయలు క్రీ. శ. 1404 లో ఆగస్టు 31-వ దినమున స్వర్గస్థుఁడయ్యెనని తెలియుచున్నది. మఱియొక శాసనమున నీతఁడు క్రీ. శ. 1404 లో సెప్టెంబరు 2-వ దినమునఁ గీర్తిశేషుఁడైనట్లు గన్పట్టుచున్నది.[1] స్యూయల్ పండితుఁడు హరిహరరాయలు

1. Epigraphia Carnatica, Vol. III, Part II

క్రీ. శ. 1399 లో మరణించెనని వ్రాసెను. కాని, యది విశ్వసనీయము కాదు.

మొదటి దేవరాయలు

రెండవ హరిహరరాయలు మరణించిన పిదప, నాతని తనయులగు దేవరాయలకును, విరూపాక్షరాయలకును రాజ్యమును గూర్చి వివాదము గలిగెను. ఆ పోరాటము రెండేండ్లు జరిగిన మీఁదట, దేవరాయలు విజయమునంది క్రీ. శ. 1406-వ సంవత్సరము నవంబరు 5-వ తేది శుక్రవారమునాఁడు సింహాసనమధిష్ఠించెను.[1]

మంత్రులు

దేవరాయలకడ లక్కన మంత్రియను సచివుఁడుండెను. అతనికి 'లక్ష్మీధరుఁ'డను నామాంతరము గలదు. లక్ష్మీధరుఁడు మాధవసాయణుల సోదరియైన సింగాంబ కొడుకు. రాజద్రోహులు కొందఱొకనాఁడు దేవరాయలఁ జంప నాయుధపాణులై, కోట గుమ్మముకడఁ గాచియుండిరఁట! లక్ష్మీధరుఁడా సంగతిఁ దెలిసికొని, యుపాయమున వారినిఁ బట్టి, చంపి, యేలిక ప్రాణములు గాపాడెనఁట! ఆ మంత్రిసత్తముని యద్వితీయరాజభక్తి కిదియే నిదర్శనము. లక్కన మంత్రి, మాల్యవంత పర్వతశ్రేణులయందలి గుహాలో గణపతి విగ్రహమును బ్రతిష్ఠించెనని తెలియుచున్నది.[2]

వెన్నెలకంటి - జన్నయ మంత్రియు, నాతని తనయుఁడగు సిద్దన మంత్రియు దేవరాయలకడ మంత్రులుగా నుండినట్లు జక్కన కవి ప్రణీతమైన విక్రమార్క చరిత్రమునందలి క్రింది పద్యములవలనఁ దెలియుచున్నది.

---

1. Prof. Kielhorn's Southern List No. 480.
2. Asiatic Researches, Vol. XX - Page 31

"విమలవర్తనమున వేదశాస్త్ర పురాణ
వాక్యార్థ సరణికి వన్నె పెట్టఁ,
బరను హృద్యంబైన పద్యశతంబున
దేవకీతనయుః విధేయుఁ జేసె,
రసికత్వమున దేవరాయ మహారాజ
కరుణాకటాక్ష వీక్షణముఁ గాంచె,
కర్ణాటకటకము కలయంగ మెచ్చంగఁ
గడఁక విద్యాప్రౌఢి ఘనతకెక్క,
గురులఁ బోషించె, సత్కవీశ్వరులమంచెఁ,
బ్రజలఁ బాలించె, భాగ్యసంపదవహించె,
హారితముని ముఖ్యవంశ రత్నాకరేంద్ర
చంద్రుఁడై యొప్పు సిద్ధయజన్నమంత్రి."
"దేవరాయ మహారాయ ధీ విధేయ
మంత్రి వల్లభ చామనామాత్యదత్త
చామరచ్ఛత్ర భూషాది సకల భాగ్య
చిహ్నములనొప్పి జన్నయసిద్ధమంత్రి."

రాజ్యభాగములు : ప్రతినిధులు

అరగడ రాజ్యమునకు విట్ఠన్నదండనాయకుఁడును, ముళువాయి రాజ్యమునకు నాగన్నదండనాయకుఁడును,[1] గోవెగుత్తి రాజ్యమునకు విరుపన్నదండనాయకుఁడును,[2] బరకూరు రాజ్యమునకు శంకరదేవయొడయరును,[3] జంద్రగుత్తి రాజ్యమునకు బాచప్ప దండనాయకుని యనుజుఁడైన మల్లప్పయొడయరును బ్రతినిధులుగ నుండిరి. భవానీ నది విట్ఠల్ దుర్గప్రాంతములను రాజతనూభవులైన హరిహరరాయయొడయరును, వీరమల్లనయొడయరును బాలించుచుండిరి.[4] ఉదయగిరి రాజ్యమును దేవరాయల పుత్త్రిలలో నొక్కరుఁడగు రామచంద్రరాయలు పాలించుచుండెను.

1. Epigraphia Carnatica; Vol. X. M. 7
2. Epigraphia Carnatica, Vol. VII. S. K. 37
3. Epigraphia Carnatica, Vol, VII. S. K. 288
4. A. S. R. 1907-08. Page, 246

రాయల మహాత్కార్యము

ప్రజలకు మహోపకార మొనర్చిన సంగమవంశ రాజులలో దేవరాయ లగ్రగణ్యుఁడు. రాయలు సింహాసన మధిష్ఠించినతోడనే యనేక ప్రాకారములను, బురుజులను గట్టించి, విద్యానగరమునకు నూతన శోభ గలిగించెను. తరువాత, నా పుటభేదనమున మూరి మసఁగియున్న జలాభావ సమస్యను బరిష్కరింప నాతఁడు నడుము కట్టెను. వెంటనే విద్యానగరమునకుఁ బంద్రెండు మైళ్ళ దూరమునఁ దుంగభద్రాస్రవంతికి నానకట్టఁ గట్టించి, యందలి పవిత్రోదకముల నొకకుల్యామూలమునఁ బట్టణములోనికిఁ బ్రవహింపఁజేసెను. దాన నా పట్టణము జలసమృద్ధమై యొప్పెను. ఇఁకఁ జెప్పవలసినదేమి! ఎటు చూచినను నుద్యానవనములే! ఎటుగాంచినను నికుంజపుంజములే! ఎటు వీక్షించినను ద్రాక్షగుళుచ్ఛములే! వేయేల? సర్వంసహా సర్వసస్యాఢ్యమై యెసలారెనన్న నతిశయోక్తిగానేరదు. ఆ కాలువ నేఁటికిని జెక్కుచెదరకయున్నది. దాని నిర్మాణ విధాన మప్రతిమానము; ఆశ్చర్య జనకము. ఆనకట్టను గట్టించి, కాలువను ద్రవ్వించుటవలన దేవరాయలకు బొక్కసమునుండి ధనమెంత వ్యయమైనను, నాతనికి సంవత్సరమునకుఁ బంద్రెండు లక్షలా కాలువవలన నాదాయముండెడిదఁట!

యుద్ధములు

ఫెరిస్తా వ్రాఁతలను బట్టిచూడ బహమనీ రాజ్యపు సుల్తానైన ఫెరోజ్‌షాహాకును, విద్యానగరాధీశ్వరుఁడైన మొదటి దేవరాయలకును మువ్మారు యుద్ధము జరిగినట్లు తెలియుచున్నది. ఆ యుద్ధ విషయము లెంతవఱకు విశ్వసనీయములో పరిశీలింతము.

మొదటి యుద్ధము : 1406

బహామనీ రాజ్యమునకుఁ జేరిన ముదిగల్లుపట్టణమున నొక కాఁపుపడుచు గలదు. ఆ చిన్నది చక్కఁదనాల చుక్క. ఒక బ్రాహ్మణుఁడు సంగీతసాహిత్యాది విద్యలను నేర్ప, నా కన్యక యత్యల్ప కాలమున సకల విద్యల నేర్చి, యద్వితీయ పాండితీగరిమ నొప్పారెను. ఒకనాఁ డా పాఱుఁడు విజయనగరాధీశ్వరుని కడ కేఁగి, యా బాలిక వైదుష్యమును, సౌందర్యమును నాతనికి వర్ణించి చెప్పెను. భూమీశుఁ డా యువతినిఁ బరిణయమాడఁ దలఁచెను. స్వాతంత్ర్యాభిలాషిణి యగు నక్కాఁపుపడుచు శుద్ధాంతమున బంధింపఁబడియుండుట కొల్లక, రాజును వివాహమాడఁ దిరస్కరించెను. కాని, కామాంధుఁడైన యా రాజు బలవంతముగ నా కన్నియను వివాహమాడ నిశ్చయించి, సైన్యసమేతుఁడై ముదిగల్లు చేరెను. రాజు రాక విని, యందలి జనులు భీతిల్లి పలాయనమైరి. కాఁపుపడుచును బౌరులవెంటఁ బోయెను. తన కోర్కె ఫలింపమికి రాజు చింతించి, నగరముప్రవేశించి, యందలి సంపదలను గొల్లగొనిపోయెను. ఈ సమాచారము బహామనీరాజ్యపాలకుఁడైన ఫెరోజ్‌షాహాకుఁ దెలిసెను. ఆతఁ డత్యంత కోపావిష్టుఁడై సైన్యమును గొనిపోయి యుద్ధమున రాయల నోడించెను. రాయలు పరాజితుఁడై విజయనగరముఁ జేరెను. వెన్నంటిచనిన సుల్తాను విద్యానగర బహిఃప్రాకారమును స్వాధీనపఱచుకొని, తనచేతికి గొప్పగాయము తగిలినకారణమున రాయలతో యుద్ధమునకుఁ దలపడక, నాలుగు నెలలకాల మాతఁడు సైన్యముతో విద్యానగర బాహ్యసీమను గాచియుండెను. దేవరాయలును బురమునుండి వెలువడఁడయ్యెను. అటఁ గా వుండిన సుల్తాను సైనికులలోఁ గొందఱు పయనమై బంకాపురమున కేఁగి, దానిని స్వాధీనపఱచుకొని, యఱువదివేల హిందువులను జెఱఁబట్టి తెచ్చిరి. అది కారణముగ రాయలు విధిలేక, ఫెరోజ్‌షాహాతో సంధిఁ జేసికొని, తనకూఁతును

నాతనికిచ్చి మహావైభవమునఁ బెండిలిఁ గావించెను. కాని, వైవాహిక సమయమున నుభయులలో ద్వేషభావములు దలలెత్తెను.

ఇఁక నీ యుద్ధవిషయము లెంతవఱకు సత్యములో చర్చింపవలసియున్నది. నిజముగా విద్యానగరాధీశ్వరుఁడు దన కూఁతును సుల్తానునకిచ్చి వివాహము గావించియుండినచో మిగిలిన చరిత్రకారులేల తమ గ్రంథములయం దీ విషయమును బేర్కొని యుండరు? పారసీకదేశపుఁ దురుష్క రాయబారియగు అబ్దుర్ రజాక్ విజయనగరమునకు క్రీ. శ. 1443-వ వత్సరమున వచ్చెను. ఫెరిస్తా వ్రాఁతప్రకారం మీ వివాహము జరిగి యప్పటికి ముప్పదియాఱు వత్సరములై యుండును. రజాక్ తన గ్రంథమున విద్యానగరమును గూర్చిన విషయముల నెన్నిటినో వ్రాసెను గాని, యీ వివాహవిషయమును మాత్రము సూచించి యుండలేదు. నిజముగా నిది జరిగియున్నచో, విషయజాలమును సేకరించి, పూసగ్రుచ్చినట్లన్నిటిని వ్రాసిన యీ రాయబారి దీనినేల వ్రాయక విడిచియుండును? ఈ కాలమునకుఁ దరువాత నూఱేండ్లకుఁ బుట్టిన పోర్చుగీసు చరిత్రకారులయిన 'పెయిస్', 'ననిస్'-అను వారలు సహిత మీ విషయమును దాము రచించిన విద్యానగర చరిత్రమునందు వ్రాసియుండరైరి. ఏ చరిత్రకారునకును గోచరింపని యీ వివాహవిషయ మీ కాలమునకు రెండువందల యేండ్ల తరువాత జనించిన ఫెరిస్తాకు మాత్ర మెట్లు గోచరించెనో తెలియకున్నది.

రెండవ యుద్ధము : 1419

ఆదవానికి నీశాన్యమున డెబ్బదిమైళ్ళ దూరమున పానుగల్లు దుర్గము గలదు. దానిని ముట్టడింప ఫెరోజ్ షాహ క్రీ. శ. 1417-వ సంవత్సరమున బయలుదేఱిపోయెను. కాని, రెండు సంవత్సరములు ప్రయత్నించినను బ్రయోజనము లేకపోయెను. ఆ సమయమును గనిపెట్టి విద్యానగరాధీశ్వరుఁడగు దేవరాయలు ఫెరోజ్ షాహాపై దండెత్తిపోయెను. ఉభయులకును ఘోరయుద్ధము జరిగెను. సుల్తాను తప్పించుకొనిపోవుటయే దుస్తరమయ్యెను. హిందువులు ఫెరోజ్

షాహాను వెంబడించిపోయి, పట్టణముఁ బ్రవేశించి, జనుల ననేక విధముల బాధించిరి. సుల్తా నా విపత్తును భరింపలేక మనోవ్యాధిచేఁ గ్రీ. శ. 1422-వ వత్సరమునఁ బరలోక గతుఁడయ్యెను.

మూఁడవ యుద్ధము : 1422

ఫెరోజ్ షాహా మరణించినపిదప నాతని తమ్ముఁడైన యహమ్మద్ షాహా సుల్తానయ్యెను. వెంటనే, యాతఁడు సైన్యమును గూర్చుకొని, దేవరాయలతో యుద్ధము చేయఁబోయెను. ఇరువురకును యుద్ధము జరిగెను. ఆ యుద్ధమున రాయలు దురుష్కులకుఁ జిక్కెనఁట. మహమ్మదీయులు దేవరాయల శిరముపైఁ గట్టెల మోపుంచి, కొంతదూరము మోయించి, విడిచిపుచ్చిరఁట. ఒక నాఁడు, హిందువు లొంటరిపాటుననున్న సుల్తానును గాంచి, తఱిమి పట్టుకొనఁబోవ నాతఁడు తప్పించుకొనిపోయెనఁట. తుదకు దేవ రాయ లోడిపోయి, యహమ్మద్ షాహాతో సంధిఁ జేసికొనెనఁట, ఇవియన్నియు ఫెరిస్తా వ్రాఁతలు.

మొదటి దేవరాయలు క్రీ. శ. 1422-వ వత్సరమున మరణించినట్లు తెలియుచున్నది. †

రెండవ (విజయ) బుక్కరాయలు

దేవరాయలకు విజయరాయలు, రామచంద్రరాయలు నను నిరువురు కొడుకులు గలరని కొందఱును, హరిహర యొడయరు, విజయరాయలు, వీరమల్లన యను ముగ్వురు కొడుకులు గలరని మఱికొందఱును నుడివిరి. హరిహర రాయ యొడయరును, వీరమల్లన యొడయరును భవానీనదీ విట్టల్ దుర్గప్రాంతములను బాలించుచుండి రనియు, రామచంద్రరాయ లుదయగిరిరాజ్యమును బాలించుచుం డెననియు వ్రాసియుంటిని. కాని, తండ్రి జీవించియుండఁగా, విజయ రాయలు యువరాజుగ నుండెనని తెలియుచున్నది. [1] విజయరాయ

---

† Epigraphia Carnatica, Vol IV. Gr. 24
1. Epigraphia Carnatica, Vol. X Introduction, Page 35

లకు విజయబుక్కరాయలను నామాంతరముగలదు. దేవరాయలు మరణింపఁగనే యువరాజుగనున్న విజయబుక్కరాయలు సింహాసనాసీనుఁడై, యొక్కవత్సరముమాత్రము పరిపాలించి, మరణించెను. న్యూనిజ్ విజయబుక్కరాయ లాఱేఁడులకాలము రాజ్యమును బాలించెనని వ్రాసిన వ్రాఁత నిరాధారము.

విజయబుక్కరాయల పరిపాలనాకాలమున నెన్నఁదగిన విశేషములు లేకపోయినను నొక్కటిమాత్రము గమనింపఁదగియున్నది. రాజకీయోద్యోగులలోఁ బ్రబలియున్న లంచగొండితనము నీ భూపాలుఁడు తన మంత్రిపుంగవులైన యప్పన్న, నాగరసయొడయరుల సాయమున రూపుమాపెను. 1 దాన, ప్రజలకు క్షేమము గలిగెను.

రెండవ (ప్రౌఢ) దేవరాయలు

విజయబుక్కరాయలకు దేవరాయలు, పర్వతరాయలు, ప్రతాపదేవరాయలు నను మువ్వురు కొడుకులును, హరిహరాంబయను కూఁతురును గలరు. హరిహరాంబను సాళువవంశ సంజాతుఁడగు తిప్పరాజునకిచ్చి వివాహము చేసెను.

విజయరాయలు మరణించినపిదప నాతని తనయుఁడగు దేవరాయలు సింహాసన మలంకరించెను. దేవరాయలకు 'ప్రౌఢదేవరాయ'లను వ్యవహారనామము గలదు. ఈతనికి ఇమ్మడి దేవరాయలనియుఁ బ్రతాపదేవరాయలనియు, గజబెంటదేవరాయలనియు నామాంతరములు గలవు. 'గజబెంట' యన నేనుఁగు వేఁట. ప్రౌఢదేవరాయలకు నేనుఁగువేఁటయం దెక్కువ మక్కువగల కారణమున నాతనికి గజబెంట దేవరాయలను నామము సిద్ధించినది. సంగమవంశపువారిలో నింతటి పేరు ప్రతిష్ఠలు గడించిన చక్రవర్తి మఱియొక్కరుఁడు లేఁడు. ఈతఁడు జైనమతాభిలాషి. ఇందులకుఁ

1. Annual Report on Epigraphy for 1904-05, Page 58, Para 30

దార్కాణముగ నీతఁడు విజయనగర వీథులలో నొకదానియందొక జైనాగారమును నిర్మించి, యందొక శాసనమును జెక్కించెను. ఆ శాసనాధారమువలన నీ చక్రవర్తికి 'రాజాధిరాజపరమేశ్వర' బిరుద మున్నట్లు దెలియుచున్నది.

రాజ్యభాగములు : ప్రతినిధులు

అరగడరాజ్యమునకు శ్రీగిరినాథుఁడును, గోవగుత్తి రాజ్యమునకుఁ ద్ర్యంబక దేవుఁడును, బిదప హండియరాయలును, మంగులూరు రాజ్యమునకు నాగన్నయొడయరును, బరకూరు రాజ్యమునకుఁ జందరస, నరసింహ యొడయరులును, తేరకమాంచి (తెరకనంబి) రాజ్యమునకుఁ బర్వతరాయలును, నిప్పటి యుత్తరార్కాడు జిల్లా భాగమునకుఁ బ్రతాప దేవరాయలును బ్రతినిధులుగానుండి, పాలించుచుండిరి.

మంత్రులు

ప్రౌఢ దేవరాయలకడఁ జామనామాత్యుఁడును, సింగనదండనాయకుఁడును, లక్ష్మణదండనాయకుఁడును మంత్రులుగ నుండిరి. వారిలో లక్ష్మణదండనాయకుఁ డఖండ విక్రమోపేతుఁడు; ప్రభుభక్తిపరాయణుఁడు; రాజనీతివిశారదుఁడు.[1] ఈ మంత్రి సత్తముఁడు రాజగంభీర రాజ్యమునకుఁ బ్రతినిధిగనుండి, 'దక్షిణసముద్రాధీశ్వరుఁ' డను బిరుదము నార్జించెను. ఈతఁడు సింహళద్వీపమువఱకును సముద్రయాన మొనర్చెను.[2]

పరిపాలన విశేషములు

దేవరాయలు సింహాసనాసీనుఁడైన పిదప, నాతని దృష్టి రైతులవంకకుఁ బాఱెను. రైతు రాజ్యమునకుఁ బునాదియనియు, రైతు బాగు రాజ్యంపుబాగనియుఁ దలఁచి, వ్యవసాయాభివృద్ధికై సదుపాయములఁ గలిగింపఁదొడఁగెను. రెండవ హరిహరరాయలచేఁ గట్టింపఁబడిన 'హరిద్రా' యను నానకట్టను జక్కఁ జేయింప

1. Epigraphical Collections for 1901, No. 128
2. Annual Report on Epigraphy, Page 58

మంత్రుల నాజ్ఞాపించెను. రాజునాజ్ఞఁ దలఁదాల్చి, చామనామాత్యుఁడా పనికిఁ గంకణము గట్టుకొనెను. తరువాత సామ్రాజ్యాభివృద్ధికి మూలకందములైన [1] సప్తాంగములలోఁ బ్రధానములైన కోశ, దుర్గ, బలములను బలపఱుపఁబూనెను. అందులకై యాతఁడసంఖ్యాక ధనమును బ్రోగుచేయ సంకల్పించెను. కాని, యాతనికిఁ దురుష్కులతోడను, గజపతులతోడను ఘటిల్లిన యుద్ధములవలన మితిలేని ధనము వ్యయమయ్యెను. ఎంత వ్యయమైనను నాతని ధనాగారమున ననర్ఘములైన రత్నములుగాక, యెనుబది యైదుకోట్ల వరహాలుండెనఁట. క్విలన్, సిలోన్, పిలికట్, పెగో, టెనాసీరమ్ మొదలగు దేశముల రాజులీ చక్రవర్తికిఁ గప్పములు చెల్లించుచుండిన కారణమున నింత ధన మీతఁడు సేకూర్పఁగలిగెనని 'ననిజ్' అను చరిత్రకారుఁడు వ్రాసియున్నాఁడు.[2] దేవరాయలచేఁ బ్రచురింపఁబడిన రాగి నాణెములపై నొకప్రక్క నేనుఁగును, రెండవవైపు రాయగజగండభేరుండ యను చిత్రమును జెక్కఁబడియున్నవి.[3] ఈతనికాలమున విజయనగరసామ్రాజ్యమున నేడులక్షల సైన్యముండెనని తెలియుచున్నది. అసంఖ్యాక సైన్యమును బోషించుచుఁ, బ్రత్యర్థిబృందమును బ్రతిఘటించుచు, నంతటి ధనమును గూడఁబెట్టుట శ్లాఘాపాత్రము. విజయనగర సామ్రాజ్యమునఁ బొటకరించిన కన్యాశుల్కాంకురము లీచక్రవర్తి కాలమున మొగ్గదొడుఁగ నారంభించి, సంఘమునకుఁ జేటుమూడు స్థితిగలిగెను. అట్టి సాంఘికదురాచారమును రూపుమాప దేవరాయలు వివాహములపైఁ బన్నువిధింప నది కొంతవఱకు నశించెను.

సామ్రాజ్య వైభవము : వర్ణనము - 1443

ప్రౌఢదేవరాయలకాలమున విద్యానగరసామ్రాజ్య వైభవమింతయని వర్ణింపనలవికాదు. అపారవైభవోపేతసామ్రాజ్య మగుట వలననే - పారసీక దేశపుఁ జక్రవర్తియగు 'షాహరుఖ్' అను

1. స్వామి, అమాత్యుఁడు, సుహృత్తు, కోశము, రాష్ట్రము, దుర్గము, బలము.
2. Forgotten Empire, Page 302
3. Indian Antiquary, Vol. XX, Page 303

నాతఁడు 'అబ్దుర్ రజాక్' అనువానిని, పోర్చుగల్ దేశపు రాజు 'నికోలో డెయి - కోంటి' అను నాతనిని దేవరాయలకడకు రాయబారులుగ నంపిరి. వారిలో నబ్దుర్ రజాక్ విజయనగరమును స్వయముగ వీక్షించి వర్ణించిన విషయము లిటఁ బొందుపఱచుచున్నాను. ఈ విషయములవలన నా సామ్రాజ్యవైభవము వెల్లడి కాఁగలదు.

'క్రీ. శ. 1443-వ సంవత్సర చైత్రమాసాంతమున విజయనగరపట్టణమును జేరితిని. నారాక విని, సార్వభౌముఁడు, స్వాగతమిచ్చుటకై తగిన పరివారమును నెదురుగ సన్నాహముఁ బంపెను. వారు నన్ను సముచితరీతిని గౌరవించి, చక్రిని యొక సౌధమునకుఁ గొంపోయి విడియించిరి.

'విజయనగర మేలు నృపాలుఁ డసాధారణ బలదర్పితుఁడు. అతని సామ్రాజ్యము సింహళద్వీపప్రాంతములనుండి కలబరిగెరాజ్యప్రాంతమువఱకు వ్యాపించి, యెటుచూచిన వేయియామడల దూరమున్నట్లున్నది. అతని రాజ్యమునకుఁ బూర్వపశ్చిమ దిశలందు సముద్రములే యెల్లలు. దేశమంతయుఁ జక్కఁగ సాగుచేయఁబడుచున్న కనులపండువైన భూములతో నొప్పారు చున్నది. ఈభూపాలుని రాజ్యమందు దేశదేశాంతర నగరములతో సముద్రవ్యాపారము చేయు ప్రసిద్ధములైన రేవు పట్టణములు మూఁడువందలు గలవఁట. నగరమం దెచ్చటఁజూచినను రాక్షసులవలెను, గొండలవలెను భయంకరములైన యేనుఁగులు వేలకొలంది గాన్పించుచుండును. ఈ రాజుసైన్యమునందుఁ గాల్బలము పదునొకండు లక్షలు గలదు. ఈ దేశీయులు తమ యేలికను 'రాయ' లని పిలుతురు. హిందూస్థానమం దెచ్చట నీ రాయలంతటి బలదర్పసంపన్నుఁడగు భూపాలుఁ డింకొకఁడు లేఁడని విందుము. ఇచ్చటి ప్రజలలో నందఱికంటె బ్రాహ్మణులు విశేషగౌరవమును బొందుచుఁ బూజింపఁబడుచున్నారు.

'విజయనగరమును బోలిన యనుపమాన భాగ్యవైభవసౌందర్యములుగల మహానగరమును బ్రపంచమం దెచ్చటను నింకొక

దానిని జూడఁ బోము. మీఁదు మిక్కిలి వినఁజాలమన్నను నతిశయోక్తి కాదు. ఎంత విస్తీర్ణము! ఒక ప్రాకారములోపల నింకొక ప్రాకారముచొప్పున నేడు ప్రాకారముల నడుమఁ గట్టిన యీ మహానగరము మిక్కిలి దుర్గమమైనది. ఏడవ ప్రాకారమునకు వెలుపల నేఁబది గజముల వెడల్పుగల వాహ్యాళి ప్రదేశము గలదు. అచ్చోట నిలువెత్తున మొనలుదేఱి, కఱకుగానున్న బండరాళ్లు దట్టముగా నిలువులోతునఁ బాతిపెట్టఁబడియున్నవి. వానిమూలమునఁ గాలిబంటుగాని, రౌతుగాని సులభముగా నా రాళ్ల నడుమనుండి దూరిపోవఁ జాలఁడు.

'నగరము చుట్టునుగల సప్త ప్రాకారములలో వెలుపలిది వలయాకారముగానుండి యెత్తయిన యొక శిఖరముపైనున్నది.

'అయ్యది రాతితోడను, సున్నముతోడను గట్టిగాఁ గట్టఁబడి, బలిష్ఠమైన కవాటమును గలిగియున్నది. ఆ ద్వారము చెంత రేయింబవళ్లెల్లప్పుడును రక్షకభటు లేమరక పడి కావలికాయుచుందురు. వారు దుర్గరక్షణమం దెంత యప్రమత్తులుగానుందురో యాగంతుకులకడ నగరప్రదేశపు సుంకమును గైకొనుటలోఁ గూడ నంతటి యప్రమత్తులు. తొలి కోటనుండి రెండవ ప్రాకారమును, దానిని గడచి మూఁడవదానిని, అందుండి నాల్గవకోట వాకిలిని, అట్లు వరుసగా దాఁటుచుఁ బోయి, యేడవ ప్రాకారమును సమీపించితిమి. ఈ కడపటి ప్రాకారములోపల రాయల మందిరములు, సౌధములు, సభామంటపములు, కొల్వుకూటములు, కచ్చేరీలు కలవు. నగరమునకు వెలుపలఁగల యేడవ ప్రాకారమునకు నాలుగు గవనులు కలవు. అందుత్తరదక్షిణముల వానికి నడుమను, పూర్వపశ్చిమముల వానికి నడుమను రెండామడల దూరముండును. వెలుపలి ప్రాకారములలో మొదటిదానికిని, రెండవదానికిని నడుమగల ప్రదేశమున సారవంతములయి సాగుచేయఁబడుచున్న భూములు, ఫలపుష్పవంతములయిన చక్కని తోఁటలును బెక్కులు గలవు. అచ్చటచ్చట మంచి సౌధములును, ఇండ్లును, బావులును,

ఆరామములును గలవు. వెలుపలినుండి మూఁడవప్రాకారము మొదలుకొని లోపల నేడవప్రహరీవఱకును, రాజవీథి కిరుప్రక్కలను, దట్టముగా నిండ్లు, అంగళ్లు, నడుమనడుమ వీథులు, తోఁటలును గలవు. ఏడవప్రాకారము లోపల నగరును, సభాగారములును సౌధములును, నాలుగు రాజవీథులు గలిసికొను మొఁగయును గలవు. ఆ రాజవీథులు నాలుగు నొకదానికొకటి యెదురుగా నున్నవి. ముందుత్తరముగా రాయలు నివసించు నగరు కలదు. ఈ నగరి వాకిటనుండియే నాలుగు వీథులును నాలుగు మొగలకును బోవును. ప్రతి రాజవీథి మొగను, నగరి వాకిటికి సమీపమున ధనురాకారముగనున్న తోరణముతోఁ గూడిన యెత్తయిన గోపురమును, దాని చుట్టును స్తంభములతో నలంకరింపఁబడిన వసారాయును గలవు. ఈ రాజవీథుల మొగలనున్న తోరణ గోపురములన్నింటికంటెను నందమైన గోపురము నగరివాకిటఁ గలదు. ఈ తోరణ గోపురముల క్రిందినుండి నాలుగు ముఖములఁ బోవు రాజవీథులు మిక్కిలి వెడల్పుగానుండి రమ్యముగానున్నవి. రాజవీథులందిరుప్రక్కలను బుష్పలావికలు పరిమళము గ్రమ్ముకొను నానావిధ పుష్పములను విక్రయించుచుందురు. అంగడివాండ్రు తమ యంగళ్ల ముందట నందమైన మంచెలుగట్టుకొని తమ సరకుల నమ్ముకొనుచుందురు. ఇట్లిరుప్రక్కలను నంగళ్లు, పుష్పలావికలు స్థలమాక్రమించుకొనినను, అశ్వికులు, పథికులు, ఏనుఁగులు, బండ్లు, పల్లకీలు మున్నగునవి గుంపులు గుంపులుగ నిసుకవైచిన రాలకుండ వచ్చుచుఁ బోవుచుండుటకు వీలయినంత వెడల్పుగా రాజవీథులున్నవి. ఈ వీథులు చాల పొడవై చూపుమేరకు వ్యాపించియుండి, చూచుటకు మనోహరములై యున్నవి. ఏవంకఁ జూచినను బరిమళభరిత కుసుమజాతులే కనఁబడుచుండును. ఇన్ని పుష్పములలో నీ దేశీయులకు గులాబిపూవులన్న మిక్కిలి యిష్టము. అవి విశేషముగా దొరకును. ఇచ్చట, ప్రజలకుఁ బువ్వులనినఁ బ్రాణము. ఆహారమెంత యావశ్యకమో, పూవులంత యావశ్యకము. భోజనమైన లేకుండఁ బోవుదురుగాని, స్త్రీపురుషులు పూవులు ముడువ

కుండ నెక్కడకుఁ బోలేరు. ఒక్కొక విధమగు వస్తుచయమును విక్రయించు నొక్కొక్క యోడవర్తకు లొక్కొకచోటఁ గుమి గూడి వ్యాపారముచేసికొందురు. ఏ సరకులయోడ యా సరకులదే కాని, యింకొకసరకా యోడలో దొరకదు. ఇచ్చటి రత్నవర్తకులు నిర్భయముగాఁ దమ సరకులను – ఎంత విలువగలవానినైనను – వజ్రవైడూర్యాది రత్నములను మొదలైనవానిని విచ్చలవిడిగా రాసులక్రిందఁ బోసి, నడివీథులందు విక్రయించుకొందురు.

'అత్యంతరామణీయకమై, మనోజ్ఞమైన యిచ్చోటి నగరి వాకిటి కెదురుగానున్న నాలుగు వీథులందును జక్కని నునుపైన ఱాతికాలువలగుండఁ బరిశుద్ధ జలము నగరులోనికిఁ బట్టణములోనికి నెడతెఱపి లేక ప్రవహించుచుండును. ఈ ఱాతి కాలువలు పట్టణమందంతటను గాన్పించును. రాయల సౌధమునకుఁ గుడివైపున మంత్రిశేఖరుని సభామంటపము గలదు. ఆ విశాలమంటపమునకు నలువది స్తంభములు కలవు. దానికెదురుగా మనుష్యునికంటె నెత్తయిన వసారాయొకటి కలదు. ఆ వసారా యించుమించుగా నిరువది గజముల పొడవును, ఆఱు గజముల వెడల్పును గలదిగా నున్నది. దీనిని 'దస్తర్ఖానా' లేక 'దస్తరుకొట్టు' అని పిలుతురు. రాజ్యమునకు సంబంధించిన యావత్తు కాగితములు, పత్రములు మొదలగునవన్నియు దస్తరములుగాఁ గట్టి యుంచుదురు. ఇచ్చటనే కరణములు తెఱపిలేక లెక్కల వ్రాయుచుఁ గూర్చుందురు. ఇచ్చటి జనులు రెండువిధముల వ్రాఁత సామగ్రినుపయోగింతురు. అందు మొదటిది – రెండుగజముల పొడవును, రెండువ్రేళ్ల వెడల్పును గల తాటాకులు. ఈ జను లా తాటియాకులపై గంటములతో గీఁకుచు వ్రాయుచుందురు. ఈ వ్రాఁత అంత శ్రేష్ఠమైనదిగా జనులు తలంపరు. తాటియాకులపై వ్రాయఁబడిన యక్షరములు మసితో వ్రాయఁబడనందున రంగుతోఁ గంటికిఁ గానరావు. అదియునుగాక, తాటాకులు చిరకాల ముండకపోవుటవలన వానిపై వ్రాయఁబడిన యక్షరములును జిరకాలముండవు. ఇఁక రెండవపద్ధతి – తెల్లపలకలకు నల్లని

రంగు పూసి, వానిపై ఱాతి బలపములనుబెట్టి తెల్లగా వ్రాయుట. ఈ పద్ధతి చాల మంచిదఁట. ఇట్లు వ్రాసిన యక్షరములు చిరకాల ముండును.

‘స్తంభములుగల యీ సభామంటపముపైన నెత్తయిన వేదికపై దండనాయకుఁడు, రాజకీయోద్యోగులు తన్నుఁ బరివేష్టింప నిండుకొలువుండును. ఉభయపార్శ్వములందును వేత్రహస్తులు బారులుతీరి నిలువఁబడియుందురు. మంత్రిశేఖరునితో విజ్ఞాపన మొనరించుకొనఁ దలఁచినవారు ఈ వేత్రహస్తుల నడుమ నడచివచ్చి యేదైన నొక వస్తువును గానుకగా నొసంగి, సాష్టాంగదండప్రణామ మాచరించి, నిలువఁబడి, ముకుళితహస్తులై, శిరమువంచి, తెలిపికొందురు. దండనాయకుఁడును వారి విన్నపమాలించి, యుచితరీతిని న్యాయవిమర్శనముఁ గావించి, తీర్పిచ్చి పంపివేయును. అతని తీర్పునకుఁ దిరుగులేదు. దండనాథుఁడు కొలువునుండి వెడలిపోవునపుడు కొలువు చాలింపఁబడును. ఆయన కేడు రంగు రంగుల గొడుగులు గలవు. ఆతఁడు బయలుదేరునపు డా ఛత్రములఁ గైకొని పరివారములు ముందు నడతురు. వారి ముంగట శంఖకాహళాది మంగళతూర్యములు పూరించఁబడును. అతని కిరుప్రక్కలను వందిమాగధులు కైవారములు సేయుచు, స్తోత్రపాఠములు చదువుచు, ‘జయీభవ! దిగ్విజయీభవ!’ యనుచు నడతురు. ముందు వేత్రహస్తులు బరాబరులు తెలుపుచుండ, నితర సేవకులు ఛత్రచామరములు బట్టుకొనిరా, దండనాయకుఁడు బయలువెడలి రాజమందిరమున కరుగును. రాజనగరునకును, దండనాయకుని సభామంటపమునకును నడుమ నేడుకక్ష్యాంతరములు గలవు. ఒక్కొక్క కక్ష్యాంతరముఁ గడచినప్పు డాతని వెంటఁ బట్టుకొని రాఁబడు గొడుగులలో నొకటి తరువాత నొకటి వరుసగా మూసి, వెనుక నుంచఁబడును.

‘అట్లా దండనాయకుఁ డేడుకక్ష్యాంతరములు గడచునప్పటి కేడు గొడుగులు వెనుకనుంచఁబడును. రాజ సమ్ముఖమున దండనాయకుఁ డొంటరిగఁ బ్రవేశింపవలయును. ప్రవేశించి, రాజ్యము

నందలి సర్వవృత్తాంతముల నాతనికిఁ దెలిపి, యాతని యాజ్ఞలఁ గైకొని, సెలవుదీసికొని పోవుచుండును. దండనాయకుని మందిరము రాయలనగరునకు వెనుకభాగమున నున్నది.

'నగరున కెడమవైపున దండనాయకుని సౌధము కలదు. దానికి వెనుక టంకసాల కలదు. ఇచ్చట నీ దేశమునందుఁ జలామణియగుచున్న నాణెములన్నియు ముద్రింపబడుచున్నవి. ఈ దేశమున మూఁడు విధముల బంగారు టంకములు రాగికలిపి ముద్రింపఁబడుచున్నవి. వానిలో మొదటిది 'వరహా'. వరహాలో సగము విలువగల నాణెమునకు 'ప్రతాప' మని పేరు. మూఁడవ నాణెము 'పణము.' వరహాకు నిరువది పణములుఁ, బ్రతాపమునకుఁ బది పణముల నిత్తురు. పణమున కాఱు 'తరము' లను వెండినాణెములు వచ్చును. తరమునకు మూఁడు'జత' లను రాగిటంకములు వచ్చును. ఈ దేశాచారములను బట్టి రాయలకు సామంతమండలేశ్వరులు, మహామండలేశ్వరులుఁ దా మీయవలసిన కప్పమును సంవత్సరమున కొకమాఱు టంకసాలయందుఁ జెల్లించుచుండుట యలవాటు. ఎవరికైన ధనమీయఁ దలంచినపుడు రాయలు టంకసాలపై వానికీయవలసినదానికి రాయసమంపును. సిపాయిలకు బత్తెము నాలుగు నెలల కొకసారి రాయలిచ్చుచుండును. అందఱికిని టంకములనే యిత్తురుగాని, సామంతరాజ్యములపై వచ్చు పన్నులాదాయమును విలియవేయు నాచారము రాయలపాలనమునందు లేదు.

'ఆ దేశపు జనసంఖ్య యింతయని యుజ్జాయింపుగానైనను జెప్పుట కలవిగాదు. ఎచ్చటఁ గాంచినను దేశమంతయు జనసంకీర్ణమే. ఇసుకవైచిన రాలనియంత జనము గలదు. రాయల కోశాగారమునందు ధనము దాఁచుకొనుటకై పాతాళపుఁ గొట్టు లనేకములు గలవు. అందు బంగారము, వెండి కరఁగించి, దిమ్మెలుగాఁ బోసి యుంచెదరు. ఆ దేశమునందుఁ బేదవాని మొదలుకొని భాగ్యవంతునివఱకు స్త్రీలు, పురుషులు, బాలురు, చివరకు వీథులలో దొమ్మరియాటలాడు దొమ్మరులు సహితము చేతులకు, దండలకు,

మెడలకుఁ, గాళ్ళకు నమూల్యరత్నాభరణములో, పూఁతమెఱుఁగు నగలో, యేవో కొన్నిటినైనను ధరింతురు.

'రాయలకు మంచి చక్కనైన యేనుఁగొకటి గలదు. ప్రతి యుదయము నీ మదకరీంద్రమును రాయలసమ్ముఖమునకుఁ గైకొని వత్తురు. ప్రాతఃకాలమున నీ యేనుఁగును దర్శించుట రాయలకు శుభదాయకమఁట. రాయలవారి రాచయేనుఁగుల కన్నము వండి పెట్టుదురు. ఆ వంట యీ యేనుఁగుల ముందటనే వండవలయును. అన్న ముడికినపిమ్మట నా యన్నమునందుఁ గొంచెముప్పును, బెల్లమును వేసి రెండేసిమణుగుల బరువుగల ముద్దలుగాఁ జేసి, నేతిలోఁ గాని, పెరుగులోఁగాని ముంచి, యీ జంతువుల నోటిలోనుంతురు. ఇట్లీవిధమున నా మత్తకరీంద్రములకు రెండువేళల మేఁతనిడెదరు. ఒక్కొక్క యేనుఁగున కొక్కొక్క సాల చొప్పున నన్నిటికిని నన్ని సాలలు గలవు. ఆ సాలలగోడ లెత్తుగానుండి, బలిష్ఠములుగా నున్నవి. ఆ గోడలపైన లావు దూలములును, వానిపైనఁ గప్పుసరంబియుఁ గలవు. పైనున్న దూలములకును, ఈ యేనుఁగు వీఁపుల కును, మెడలకును, ఇనుపగొలుసులు గట్టిగాఁ గట్టఁబడియుండును. ...వీనికి ముందఱకాళ్ళకు గొలుసుల సంకెలలుగూడఁ దగిలించఁ బడును.

'వేశ్యావాటికలు : టంకసాల కెదురుగా, కటకపాలుని కచ్చేరి కలదు. ఆతనిక్రింద నగరరక్షణమునకై పండ్రెండు వేల మంది కావలి వాండ్రు గలరు. వారికి జీతములక్రిందఁ బ్రతిదినమును మనుష్యున కొక పణముచొప్పున వేశ్యావాటికలందుఁ బండ్రెండువేల పణముల సుంకము వసూలుచేయుచుందురు. వేశ్యవాటికయందలి వెలయాండ్ర సౌధములు, వైభవసంపదలు, అప్పటి విలాసినీతతుల సౌంద ర్యము, మొల్కలేనగవుతో ముద్దులుగురియుచున్న వారియొయ్యార పునడకలు, నెంతటివారినైన వలపించు వారి నేర్పరితనపు మినుకులు, మోహనాస్పదములైన వారి చూపులు, విలాసములు వర్ణింపనలవికానివి.

'వేశ్యవాటికను గూర్చి యొక మాటమాత్రము చెప్పక తప్పదు. టంకసాల వెనుక నించుమించుగా నిరువదిగజముల వెడల్పును, మూఁడువందల గజముల పొడవును గల యొకవీధి గలదు. ఆ వీధి కిరుప్రక్కలను జక్కని పూపొదరిండ్లతో నిండిన ముంగిట వాకిళ్లుగల శోభనగృహములు బారులు తీరియున్నవి. ఆ ప్రాంగణములందుఁ జంద్రకాంతశిలా నిర్మితములైన వేదికలు వరుసగాఁ గలవు. ఆ వేదికలకు వెనుక మేడగోడలపై సింహములు, పులులు, చిఱుతపులులు, ఏనుఁగులు మొదలగు వన్యమృగములు అనేకములు జీవములతో నున్నట్లుగాఁ జిత్రింపఁబడినవి. అపరాహ్ణమున నెండవేఁడిమి యించుక తగ్గుచుండ, నీ వారవిలాసినులు చక్కఁగా నలఁకరింపఁబడిన తమ యిండ్ల ప్రాంగణములందున్న చంద్రకాంత శిలావేదికలపైఁ దివాసులమీఁదను, కుర్చీలమీఁదను, సోఫాల మీఁదను......చేటీజనముతో సుఖోపవిష్టలై యుందురు. ప్రతివారవిలాసినియు నొడలంతయు నవరత్నఖచితామూల్యాభరణములతో, మంచి ముత్తెముల హారములతోఁ, గన్నులకు మిఱుమిట్లుగొలుపు చక్కఁదనముతో, రంగుచీరలఁ గట్టుకొని, చూచువారల హృదయములను జూఱగొనుచుండును......ఒక్కొక్క పడుపుటింటికి నిద్దఱు ముగ్గురు దాసీలు. వారు తమ యజమానులకడ నిలువఁబడి మార్గమునఁ బోవు విటకాండ్రను...ప్రయత్నించుచుందురు ...... వెలయాండ్రపొత్తును గూడి సుఖింపఁ గోరువాఁడు ఈ వీధినిఁ బోయి తన యిచ్చవచ్చిన తరుణినిఁ బడయవచ్చును. వేశ్యాగృహములందలి పరిచారికలు, దాసీలు మిక్కిలి జాగరూకులై యుందురు. విటుల సొత్తేదైనఁ బోయినచోఁ బరిచారికలకుఁ బ్రాణముమీఁదికి వచ్చును. వెంటనే వారు గృహములనుండి వెడలఁగొట్టఁబడుదురు. ఈ నగరపు టేడు ప్రహరీల నడుమ లెక్కకు మించిన వేశ్యాగృహములున్నవి......కావలివాండ్రు, అనుక్షణమును గోటలో నేమేమి జరుగుచున్నదో ప్రతిక్షణమును గటకపాలుల కెఱింగింపవలెను. ఏ వస్తువెచటపోయినను, ఎక్కడ నేదొంగతనము జరిగినను, వెంటనే, నేరముఁ జేసినవానిని వెదకి, పోయిన

సొత్తును సొత్తుపోయినవానికిఁ దెచ్చియీయవలెను. ఏ నేరమును జరుగనీయరాదు. అట్లు జరిగినచో, దానికి వారు కొంత జరిమానా నిచ్చుకొనవలెను.' †

తెలుఁగురాయఁడు

ప్రౌఢ దేవరాయల పరిపాలనకాలముననే కొండవీడు, వినుకొండ రాజ్యములు విద్యానగర సామ్రాజ్యమున లీనమయినవి. కొండవీడు, వినుకొండ, కందుకూరు రెడ్డిరాజులును, బద్మనాయకులును ప్రౌఢదేవరాయలకు సామంతమండలేశ్వరులుగ నుండి, కప్పములు చెల్లించుచుండిరి. కొండవీడు, వినుకొండదుర్గములను స్వాధీన పఱచుకొను సందర్భమునఁ దెలుఁగురాయఁడును, బంట మైలార రెడ్డియు దేవరాయల కత్యంతసాహాయ్య మొనర్చిరి.

తెలుఁగురాయఁడు వెలనాటిసీమలోని కృష్ణానదీ ముఖద్వారముననున్న శ్రీకాకుళము రాజధానిగఁ జేసికొని పాలించుచుండెనని కొందఱును, సబ్బినాపిరాష్ట్రములోని రామగిరిదుర్గమును బాలించుచుండెనని మఱికొందఱును నుడువుచున్నారు. కావున, నీ తెలుఁగురాయఁడు నిజముగ రాచఱికమెక్కడ నెఱపెనో తెలియరాదు. ఈతని తండ్రి శంభురాయలు. శంభురాయలకు 'సాంపరాయ' లని వ్యవహారనామము గలదు. తెలుఁగురాయలకు '(శ్రీ)మన్మహామండలేశ్వర మేదిని మీసరగండ కఠారి సాళువధరణి వరాహ' యను బిరుదావళి యున్నట్లు గోచరించుచున్నది.

కవిసార్వభౌముఁడగు (శ్రీ)నాథుఁ డొక సమయమునఁ దెలుఁగురాయల యాస్థానమున కేఁగి, యాతనిఁ గాంచి

"ధాటీ ఘోటకరత్నఘట్టన మిళద్ధాత్రీక్షమా కళ్యాణ ఘుం
టా టంకార విలుంఠ లుంఠిత మహోన్నత్తాహిత క్షోణిభృ

† భారతి - సంపుటము 1, సంచిక 12. ఈ విషయము శ్రీ భావరాజు కృష్ణారావుగారిచే 'ఎల్లియట్' చరిత్రకారుని గ్రంథమునుండి వ్రాయఁబడినది. దానినే నేనిటుఁ బొందుపఱచితిని.

త్కోటీ ఘోటీత కుంభినీ ధర సముత్కూటాటవీ ఝాట, క
ర్ణాటాంధ్రాధిప, సాంపరాయని తెలుంగా నీకు దీర్ఘాయువౌ."

అని యాశీర్వదించెనఁట. ఆ పద్యమునందలి శయ్యావచమత్కృతి కెంతయుఁ దెలుఁగురాయఁడలరి, యీ కవి శ్రీనాథమహాకవియై యుండనోపునని నిశ్చయించి, యాతని కోర్కెఁ దెలుపుమని యొనెనఁట. అంతఁ గవిసార్వభౌముఁడు—

"అక్షయ్యంబుగ సాంపరాయని తెలుంగాధీశ, కస్తూరికా
భిక్షాదానము సేయరా సుకవిరాడ్బృందారక శ్రేణికిన్
ద్రాక్షారామ పురీవిహారవర గంధర్వా ప్సరో భామినీ
వక్షో జద్వయ కుంభి కుంభములపైవాసించుఁ దద్వాసనల్."

అను పద్యమును జదివి, తనవాంఛను దెలుపుకొనెనఁట. వెంటనే, రాయ లాతనికిఁ గస్తూరి మొదలగు పదార్థములనిచ్చి, గౌరవించి, యంపెనఁట. అందులకే కాఁబోలు, శ్రీనాథుఁడు, తన యవసానకాలమున—

"రంభఁగూడె దెలుంగురాయ రాహుత్తుండు
కస్తూరి కేరాజుఁ బ్రస్తుతింతు"

నని వాపోయెను.

తెలుఁగురాయల శాసనములు వెలనాడు, పొదిల ప్రాంతములందును, సింహాచలమునందును గన్పట్టుచున్నవి. విజయనగర రాజులకును, గజపతులకును బోరుగలిగిన సందర్భమున నీతఁడు ప్రౌఢదేవరాయల పక్షము వహించి, క్రీ. శ. 1428 లో సింహాద్రియందొక దాన శాసనము వ్రాయించెను. అనంతామాత్యుని తండ్రియైన తిక్కన యీతనికడ మంత్రిగ నుండినట్లు దెలియుచున్నది.

పంటమైలారరెడ్డి

ఈతఁడు ప్రౌఢదేవరాయలకు విశ్వాసపాత్రుఁడైన సేనాని. అతిపరాక్రమవంతుఁడు. తండ్రి ముమ్మడీంద్రుఁడు; తల్లి ముంచాంబ. తురుష్కులతోడను, గజపతులతోడను బోరవలసివచ్చినపుడెల్ల నీతఁడు రాయలకుఁ దోడ్పడి, విజయము ఘటింపఁజేయుచుండెను. మైలారరెడ్డి తోడ్పాటునకు రాయ లెంతయు సంతసించి, 'నీకేమి

కావలయు' నని యడిగెను. అందులకు రెడ్డి ముదమంది, 'ప్రభూ! బ్రాహ్మణుల కొరకు మంచి యగ్రహారమును దానముసేయుఁడు. అదియ నా కోరిక' యని విన్నవించెను. దేవరాయలు 'వల్లె' యని, శా. శ. 1351, కీలకనామ సంవత్సర మాఘమాసమున భాస్కర క్షేత్రమున హేమకూటమున నివసించు విరూపాక్షదేవుని సన్నిధిని, పూరినాటిసీమలో గుండ్లకమ్మనది యొడ్డుననుండు పోలవరమను గ్రామమునకుఁ 'జేజెర్ల' యని పేరిడి, దానిని భూసురుల కగ్రహారముగ ధారవోసెను.[1] మైలారరెడ్డికి 'ధరణీవరాహుఁడు', 'చౌహత్తమల్లుఁడు' అను బిరుదములు గలవు. ఆతఁడు మరణించిన పిదప, శ్రీనాథ కవి—

'కైలాస గిరిఁ జేరె మైలారు విభుఁ డేఁగి
దినవెచ్చ మే రాజు దీర్పఁగలఁడు'

అని విలపించెనఁట.

సాహిత్యవిజ్ఞానము

ప్రౌఢదేవరాయ లొకవంక జయశీలుఁడును, మఱియొకవంక హైందవధర్మరక్షకుఁడును, వేఱొకవంక సాహిత్యపోషకుఁడునై విరాజిల్లెను. ఈతఁ డాంధ్రకవులఁ బెక్కండ్రఁ జేరఁదీసి, గౌరవించెను. శ్రీనాథమహాకవి ప్రభువతంసునివలనఁ గనకాభిషిక్తుఁడగుటయే యిందులకుఁ దార్కాణము. కనకాభిషేక వృత్తాంతమును దెలుపుటకు ముందీ కవిసార్వభౌముని జీవితమును సంగ్రహముగఁ దెలుపుట నావిధి.

శ్రీనాథుఁడు

శ్రీనాథుఁడు భౌతికమున నార్జింపని విద్య లేదు. అనుభవింపని భోగము లేదు. చేయకమానిన త్యాగము లేదు. రక్తియందు విరక్తిని దర్శించెను. భోగవిస్ఫూర్తియందు యోగమునకు మార్గ మేర్పఱచు

1. Nellore Inscriptions, Copper Plate, No. 18

కొనెను. కవితావిలాసుఁడు; రసజ్ఞుఁడు; రసతన్మయుఁడు; ప్రకృతి లీలలో బ్రహ్మమును బ్రతిష్ఠించినవాఁడు.' †

<u>శ్రీనాథుఁడు పాకనాటి నియోగి బ్రాహ్మణుఁడు.</u> తల్లి భీమాంబ; తండ్రి మారయ; తాత కమలనాభుఁడు. భారద్వాజ గోత్రుఁడు; ఆపస్తంబసూత్రుఁడు; యజుశ్శాఖీయుఁడు. క్రీ. శ. 1360 ప్రాంతమున నుండినవాఁడు.

శ్రీనాథుని జన్మస్థానమును గూర్చి పండితులలో భేదాభిప్రాయములు గలవు. శ్రీనాథుని పితామహుఁడు కమలనాభామాత్యుఁడు సముద్రతీరమునందలి కాల్పట్టనమున కధీశ్వరుఁడుగ నుండెనని భీమఖండమువలనఁ దెలియుచున్నది. * ఈ యాధారమును బట్టి శ్రీనాథుని జన్మస్థానము కాల్పట్టనమనియు, నది పాకనాటిసీమలోనిదనియుఁ గొందఱు నిర్ణయించిరి. కాల్పట్టనమే క్రాల్పట్టనమనియు, నదియే గుంటూరుమండలములోని సముద్రతీరముననున్న క్రొత్తపట్టనమనియు వీరేశలింగముగారు వ్రాసిరి. కాల్ అనఁగా నలుపను నర్థోపపత్తివలన నెల్లూరుమండలమున సముద్రతీరమునఁగల కృష్ణపట్టనమే కాల్పట్టనమని వీరభద్రరావుగారు రచించిరి. మచిలీపట్టణమునకుఁ దూర్పున సముద్రతీరముననున్న కాలీపట్టనమే కాల్పట్టనమై యుండనోపునని మఱికొందఱనిరి. కాలీపట్టనమునకు సమీపముననే కలపటమను గ్రామము గలదు. దీనికి దాపుననే శ్రీనాథుని యత్తింటివారి గ్రామమైన దగ్గుబల్లి కలదు. కావున నీతని జన్మస్థానము కాలీపట్టనమో, కలపటమో యై యుండనోపును.

పాండిత్యము : గ్రంథరచనము

> "సంస్కృత ప్రాకృత శౌరసేనీ ముఖ్య
> భాషా పరిజ్ఞాన పాటవంబుఁ

---

† శ్రీనాథవైభవము, పుట 108

* "కనకక్ష్మాధరధీరు వార్నిధి తటీ క్రాల్పట్టనాధీశ్వరున్
ఘనునిం బద్మపురాణ సంగ్రహ కళా కావ్యప్రబంధాధిపున్
వినమత్కాకతి సార్వభౌముఁ గవితా విద్యాధరుం గొల్తు నా
యనుఁగుం దాతఁ బ్రతాప శ్రీకమల నాభామాత్య చూడామణిన్."

పన్నగపతి సార్వభౌమ భాషిత మహా
భాష్య విద్యా సమభ్యాస బలము
నక్షపాద కణాద పక్షిలో దీరిత
న్యాయకళా కౌశలాతిశయము
శ్రుతి పురాణాగమ స్మృతిసాంఖ్య సిద్ధాంత
కబళన వ్యుత్పత్తి గౌరవంబు
పూర్వకవి ముఖ్య విరచితాపూర్వ కావ్య
భావరస సుధా చర్వణ ప్రౌఢతయును
గండళింపఁగఁ గాశికాఖండ నైష
ధ ప్రముఖ వివిధ ప్రబంధము లొనర్చె."

—నాచికేతూపాఖ్యానము.

ఈ పద్యమువలన శ్రీనాథుని సర్వతోముఖపాండిత్యము వెల్లడి యగుచున్నది. ఇక్కవిసత్తముఁడు బహు గ్రంథకర్తయనుట కీ పద్యము తార్కాణము.

"చిన్నారి పొన్నారి చిఱుత కూఁకటినాఁడు
రచియించితి మరుత్తరాట్చరిత్ర;
నూనూఁగు మీసాల నూత్న యౌవనమున
శాలివాహన సప్తశతి నొడివితి;
సంతరించితి నిండు జవ్వనమ్మునయందు
హర్షనైషధ కావ్య మాంధ్రభాష;
ప్రౌఢనిర్భరవయః పరిపాకమునఁ గొని
యాడితి భీమ నాయకుని మహిమ;
ప్రాయమింకను మిగులఁ గైవ్రాలకుండఁ
గాశికాఖండ మను మహాగ్రంథమేను
దెనుఁగు జేసెదఁ గర్ణాటదేశకటక
పద్మవనహేళి శ్రీనాథ భట్ట సుకవి"

'అయఃపిండమగు కాశీఖండమును గఱంచి, నిజపాండిత్య పరుసవేదిప్రభావమున, దానిని గనకకలశముగ మార్చివేసినాఁడు. ఆ కలశమునుండి నిజకవితామృతము ఆ శ్రీనాథుఁడువలె ఈ శ్రీనాథుఁడు విబుధలోకమునకుం బంచినాఁడు. విద్వదౌషధమగు నైషధమును సహజప్రతిభావిశేష మనుపానముగా, రసికపేయముగఁ జేసినాఁడు. నైషధము నలంకరించినాఁడు. శివరాత్రిమాహాత్మ్యమున

భక్తులను శ్రీశైల మెక్కించినాఁడు. హరవిలాసమున శివుని సాక్షాత్కరింపఁజేసినాఁడు. భక్తినిఁ బోషించెనా, విటుఁడుగూడ విశ్వాత్మయందు లీనమై తాండవింపవలసినదే. కరుణముఁదరంగించెనా, కిరాతుఁడు సైత మహింసాధర్మము నుపదేశింపవలసినదే. శృంగారము నభివర్ణించెనా, మహర్షియు మరులెత్తి శివాలాడవలసినదే.'[1] ఇఁక నీ కవిశేఖరుని గ్రంథములఁ గూర్చి యించుక చర్చింతము.

1. మరుత్తరాట్చరిత్ర – చిన్నారి పొన్నారి చిఱుతకూఁకటి నాఁడు రచించిన దీగ్రంథము. పదునాఱు వత్సరములకు లోఁబడి వయస్సన్నమాట. ఈ గ్రంథము దుర్లభము. కావునఁ దత్కథాంశమును, శైలిని వ్రాయుట కాధారములు లేవు.

2. శాలివాహనసప్తశతి—ఇది నూనూఁగు మీసాల నూత్నయౌవనమున రచింపఁబడినది. ఇరువది వత్సరముల వయసన్నమాట. దీనికి 'సాతవాహనసప్తశతి', 'గాథాసప్తశతి' యను నామాంతరములు గలవు. మాతృక ప్రాకృతభాషలోనిది. సాత (శాలి) వాహనుఁడు రచించెను. ఇందు నేడువందల గాథలు గలవు. దీనినే శ్రీనాథుఁ డాంధ్రీకరించెను. కాని యిదియు దుర్లభమే. దానఁ, దెలుఁగు సేఁతయందలి మఱుఁగులు, మెఱుఁగులు గనఁజాలము.

3. శృంగారనైషధము—ఇది నిండు జవ్వనమున సంతరింపఁబడినది. ముప్పదియైదు వత్సరముల వయస్సన్నమాట. శ్రీహర్షకృతమునకిది యాంధ్రీకరణము. మామిడి సింగనమంత్రికి నంకితము. శ్రీహర్షుని పాకమునుగూర్చియుఁ, దన యాంధ్రీకరణమును గూర్చియు శ్రీనాథుఁ డిట్లు నుడివెను—

"పనివడి నారికేళఫలపాకమునం జవిరైన భట్టహ
ర్షుని కవితానుగుంభములు సోమరిపోతులు గొందఱయులో
వని కొనియాడ నేర; రదియట్టిద; లేజవరాలు చెక్కు గీ
టిన వసవల్చు బాలకుఁడు డెందమునం గలఁగంగ నేర్చునే!"

1 శ్రీనాథవైభవము, పుట 109

నైషధమునుండి మచ్చునకొక పద్యము—

"లాటీచిత్త సరోమరాళ! కుళుళీలావణ్య లోలాత్మ! క
ర్ణాటీ నృత్తకళావిలోకన సమారంభ ప్రియంభావుకా
భోటీనేత్ర చకోరచంద్ర! మగధీ పుష్పాస్త్ర! చోళీకుచా
ఘూటా స్థాపిత మన్మథాంక! కుహళీగాఢాంక పాళిప్రియా!"

4. హరవిలాసము—దీనిని నలువదివత్సరముల ప్రాయమున సంతరించియుండనోపు. అవచి తిప్పయ్యశెట్టి కిది యంకితము. ఏడాశ్వాసముల ప్రబంధము. ఇందు 'సిరియాలచరిత్రము', 'పార్వతీపరిణయము', 'దారుకావనవిహారము' 'హాలాహలభక్షణము', 'కిరాతార్జునీయము' అను శివకథలు గలవు.

మచ్చునకొక పద్యము—

"వికవిక నవ్వి యక్కపట విప్రకుమారుఁడు మేలు లెస్స వా
నికినయి రాగబంధమును నిల్చెమదిం దరళాయతాక్షి మీ
సకియ వివాహవేళఁ బురశాసను పాణి పరిగ్రహించుచో
మొకమున బుస్సుమంచు నహి మ్రోఁగిన నెట్లు భయంబు నొందునో."

5. భీమఖండము—దీనిని నలువది వత్సరముల ప్రాయమున రచించియుండనోపును. ఇయ్యది స్కాందపురాణాంతర్గత భాగమున కాంధ్రీకరణము. రాజమహేంద్రవర పాలకులగు రెడ్డి రాజుల యాశ్రయమందిన పిదప దీనిని వ్రాసెను. బెండపూడి అన్నయామాత్యుఁ డీకృతికి నాథుఁడు. అన్నయమంత్రి వదాన్యతను గూర్చి శ్రీనాథుఁ డీ గ్రంథమున నిట్లు వ్రాసెను—

"రాజమహేంద్ర దుర్గమునఁ గావించె శ్రీ
వీరభద్రునకుఁ బ్రాకారరేఖ;
నిలిపె మార్కండేయు నీలకంఠుని మ్రోల
రామేశుఁ దనతల్లి నామకముగ;
సంగమేశ్వరదివ్య శంభులింగమునకుఁ
గల్పించెఁ గళ్యాణ గర్భగృహము;
దక్ష వాటికయందుఁ దరుణేందు మౌళికి
మొగలివాకిట ధామమున రచించె

ప్రాగ్దిశా వప్ర గోపుర ప్రాంగణమున
సప్తమునిసింధు సోపాన సరణికెలనఁ
దీర్చె భవనంబు భీమయదేవునగర
మంత్రిదేవయ యన్నయామాత్యవరుఁడు."

6. కాశీఖండము—దీనిని వ్రాయ మింతకు మిగుల గ్రైవాల కొండ రచించినాఁడు. డెబ్బది వత్సరముల ప్రాయమన్నమాట. ఇదియు స్కాందపురాణాంతర్గత భాగమున కాంధ్రీకరణమే. భాషాంతరీకరణమున మూల మనుసరింపక, శ్రీనాథుఁడు స్వైరవిహార మొనర్చెను. కృతిపతి వీరభద్రారెడ్డి. మచ్చునకొక పద్యము—

"కొసరి వసంతకాలమునఁ గోయిల క్రొవ్విరిఁబొంగి నేడ్చెన
బ్బిసరుహనేత్ర కొండచఱిఁ బెద్దయెలుంగున వెక్కివెక్కి వె
క్కసమగు మన్యువేగమునఁ గాటుక కన్నుల నీరు సోనలై
యుసిరికకాయలంతలు పయోధరముల్ దిగఁ జాఱుచుండఁగన్."

7. శివరాత్రి మాహాత్మ్యము—రచనాకాలమునకు శ్రీనాథునకు డెబ్బదియైదు వత్సరములుండనోపును. శ్రీనాథుఁడు శివరాత్రి మహోత్సవమునకు శ్రీశైలమునకరుగఁగా, శాంతిభిక్షావృత్తియతీశ్వరుఁడు మల్లికార్జునదేవుని ముఖమంటపమున సభఁ గావించి, నిజశిష్యుఁడగు శాంతయ్యకు శివకథామాహాత్మ్య మొకటి యంకితముసేయ నాతనిఁ గోరెనఁట. దాన నాతఁ డీ గ్రంథమును రచించెనఁట.

మిగిలిన గ్రంథములు—ధనంజయవిజయము, నందనందన చరిత్రము, వల్లభాభ్యుదయము, కామశాస్త్రము – ఇవి ప్రకృతము నామమాత్రావశిష్టములు. పల్నాటి వీర చరిత్రము, కాటమరాజు కథ, వీథి, రసికాభిలాషము–ఇవియు శ్రీనాథుని కృతములందురు.

ఆస్థాని ప్రవేశము

కొండవీటి ప్రభుఁడైన కాటయవేమారెడ్డి తొలుఁదొల్త శ్రీనాథునకుఁ దన యాస్థానమునఁ దావొసంగెను. శ్రీనాథుఁ డఖండ శేముషీధురంధరుఁ డగుటచే నాతని కాస్థానియందుఁ బ్రాధాన్య మబ్బెను. ఆ ప్రాధాన్యమున నాతఁడు విద్యాధికారి పదస్థుఁడాయెను.

ఆ పదవీధర్మమునసుసరించి యాగతులైన పండితులను బరీక్షించుట వలన శ్రీనాథుని సర్వంకషవైదుష్యము వెల్లడియయ్యెను. వైదుష్యమునకు ఫలముగఁ బెదకోమటి వేమారెడ్డివలన ననేకాగ్రహారమ్ములు వడసెను. అగ్రహారాది దానశాసనములందు 'విద్యాధికారీ శ్రీనాథో వీరశ్రీవేమభూపతేః' అని కనఁబడుచున్నది.

పిదప, రాజమహేంద్రవరపాలకులైన వేమ వీరభద్రారెడ్లు శ్రీనాథునకుఁ బ్రాపొసంగిరి.

నానారాజ సందర్శనము: కనకాభిషేకము

తెలుఁగురాయఁడు—మేదినీ మీసరగండ కటారి సాళువ సంబురాయని కొడుకగు తెలుఁగురాయని దర్శించి, యాతనివలనఁ గస్తూరికా భిక్షాదానముఁ గొనిన విషయమును గూర్చి ప్రౌఢ దేవరాయల కథాభాగమున విపులముగ వ్రాసియుంటిని.

ప్రౌఢ దేవరాయలు—శ్రీనాథుఁడు కర్ణాటదేశాటనము సేయుచు విద్యానగరాధీశ్వరుఁడైన ప్రౌఢ దేవరాయల దర్శింపనేఁగెను. రాయల యాస్థానమున 'గౌడడిండిమభట్టు', 'ముమ్మకవి' మొదలగు విద్వాంసులుండిరి. శ్రీనాథుని పాండిత్యమును గూర్చి గౌడడిండిమభట్టునకుఁ గన్నుకుట్టెను. డిండిమభట్టారకు లనేకులు గలరు. యోగానందప్రహసనకర్తయైన డిండిమభట్టారకుఁడే శ్రీనాథుని ప్రత్యర్థి. ఈ డిండిములకు డిండిమ యను కంచునగారా ముందుమ్రోయుచుండును. వారి వైభవమును బ్రకటించుశ్లోకమిది—

> "అగ్రే డిండిమ తాండవం, తతఇతో వంది వ్రజోద్ఘోషణం
> ద్విత్రాశ్చిత్ర పటాః కియన్తి బిరుదప్రోతాని పద్యాని సః,
> ఆస్తాం తావదిదం మహేశ ముకుటీ కోటీర కల్లోలినీ
> కల్లోల ప్రతిమల్లసూక్తి విభవైర్ద్వైషాన్వివేష్యామహే."

ముమ్మకవి శ్రీనాథునిఁ గాంచి, 'మీకేమేని బిరుదములు గలవా?' యని ప్రశ్నించెనఁట. అందులకుఁ బ్రత్యుత్తరముగా శ్రీనాథుఁ డీ పద్యమును జెప్పెనఁట.

"తరువున గాండివంబిడఁడె ధర్మజానానఁ గిరీటి, యేను వా
క్సరసిజ నేత్ర యానతి విచారము చొప్పున గర్వహీనతన్
మరలి తెలుంగు భూమి కసమానగతిన్ గొని పోవువాఁడనై
బిరుదులు నారివాగుకడఁ బెట్టితి సత్కవి సార్వభౌముఁడన్."

ఇందుఁ బ్రయోగింపఁబడిన 'సత్కవిసార్వభౌముఁడన్' అను పదములు డిండిముని వైషమ్యమునకుఁ గారణమైనవి. ప్రౌఢదేవరాయల సమక్షమున సభ గావింపఁబడెను. శ్రీనాథ డిండిమభట్టారకు లిరువురు వాగ్యుద్ధమున కుపక్రమించిరి. ఉభయుల రసనాగ్రముల నుండి దివ్యవాక్కులు గురియఁదొడఁగెను. చంద్రభూషక్రియాశక్తి రాయ లనునతఁడీ కవిప్రకాండుల వాదమున మధ్యవర్తిగనుండెను. పెద్దకాలము వాగ్వివాదము జరిగినపిదప, డిండిమభట్టారకుఁడు తల వాల్చెను. అంత డిండిముని 'కవిసార్వభౌమ' బిరుదము శ్రీనాథుని వశమాయెను. గౌడ డిండిమభట్టు కంచుఢక్క పగులఁగొట్టింపఁబడెను. శ్రీనాథుఁడు ముత్యాలశాలలో దీనారటంకములఁ దీర్థమాడెను.

సింగభూపాలుఁడు—రేచర్లవంశజుఁడును, సర్వజ్ఞ బిరుదాంకితుఁడునునగు సింగభూపాలుని దర్శింపనేఁగి, సభాస్థానమున శ్రీనాథుఁడు శారదాదేవి నిట్లు ధ్యానించెను.

"దీనార టంకాలఁ దీర్థమాడించితి
దక్షిణాధీశు ముత్యాలశాల;
పగులఁగొట్టించి తుద్భట వివాద ప్రౌఢి
గౌడ డిండిమభట్టు కంచుఢక్క;
చంద్రభూషక్రియా శక్తిరాయలయొద్దఁ
గాదుకొల్పితి సార్వభౌమ బిరుదు;
పలుకుఁదోడై తాంధ్రభాషా మహాకావ్య
నైషధ గ్రంథ సందర్భమునను;
ఎటుల మెప్పించెదో నన్ను నింకమీఁద
రావుసింగ మహీపాలు దీవిశాలఁ
నిండుకొలువున నెలకొని యుండి నీవు
సరస సద్గుణ నికురుంబ శారదాంబ."

పిమ్మట విద్వత్సభ జరిగెను. శ్రీనాథుని వైదుష్యము ప్రకటితమయ్యెను. సింగభూవిభునివలన సన్మానితుఁడయ్యెను.

అపరవయస్సు : అగచాట్లు

వినుకొండరాజు లంతరించిరి. రాజమహేంద్రవర ప్రభువులు కాలగర్భమున లీనమైరి. ఇఁక, శ్రీనాథునకుఁ బ్రాపు లేదు. నిరాలంబుఁడు. గ్రహగతి విపరీతమార్గమునఁ బట్టెను. పొట్టకూటికిఁ గఱవయ్యెను. పలనాటిసీమకుఁ బయనమయ్యెను. 'చిన్న చిన్న గుళ్లు, చిల్లర దేవుళ్లు, నాఁగు లేటినీళ్లు, నాఁపరాళ్లు' దర్శించెను. 'జొన్నకలి, జొన్నయంబలి, జొన్నన్నము, జొన్నపిసరు' భుజించెను. విసుగుఁజెందెను. పొట్ట చేతఁబట్టుకొని యొక్కయూఁపున 'మొరసరాజ్యము' న ప్రాలెను. కొంత కాలము గడపెను.

ఇపుడు శ్రీనాథుఁడు మూఁడుకాళ్ల ముదుసలి. అష్టైశ్వర్యయుక్తుఁ డష్టదరిద్రుఁడాయెను. ఎట్టులో 'బొడ్డుపల్లి' చేరి, యందు వాసమేర్పఱచుకొనెను. అటనేదో కొంత పొలముండఁబట్టి దానిని సేద్యముసాగించెను. బ్రాహ్మణ సేద్యము గావునఁ బంట సున్న. మీఁదు మిక్కిలి వఱదలు. 'శిస్తు' తప్పదు. ఏడునూర్లు చెల్లింపవలసియుండెను. దాత లేఁడు. సంపాదనముడిగినది. చరమదశ.

అపుడిట్లు విలపించెను—

"కాశికా విశ్వేశుఁ గలసె వీరారెడ్డి
రత్నాంబరంబు లే రాయఁ డిచ్చు?
రంభగూడెఁ దెలుఁగు రాయరాహుత్తుండు
కస్తూరి కే రాజుఁ బ్రస్తుతింతు?
స్వర్గస్థుఁడయ్యె విస్సనమంత్రి మఱి హేమ
పాత్రాన్న మెవ్వని పంక్తిఁ గలదు?
కైలాసగిరిఁజేరె మైలారు విభుఁడేఁగి
దినవెచ్చ మేదాత తీర్పఁ గలఁడు?
భాస్కరుఁడు మున్నె దేవుని పాలికరిగెఁ
గలియుగమ్మున నిఁక నుండఁ గష్టమనుచు

దివిజ కవివరు గుండియల్ దిగ్గురనఁగ
నరుగుచున్నాఁడు శ్రీనాథుఁ డమరపురికి."

ఎంత విలపించినను ద్రవ్యము కూడు మార్గమెట్లు? కొంప నమ్ముటకా యది వల్లకాడైన పాడుపల్లె. కొనువారెవరు? చివరకు శ్రీనాథుఁడు బందీకృతుఁడైనాఁడు. పాపము! కాలపురుషునకుఁ దలయొగ్గినాఁడు. కాలుసేతుల కందువులు దగిల్చి, యెదురెండలో నిలిపినారు. ఇదియంతయు 'ఒడ్డె' రాజుల మహిమ.

అపుడు శ్రీనాథుఁ డిట్లు తలపోసెను—

"కుల్లా యుంచితిఁ, గోకఁ జుట్టితి, మెయింగూర్పాసముం దొడ్గితిన్,
వెల్లుల్లిం దిలపిష్టమున్ మెసవితిన్ విశ్వస్త వడ్డింపఁగాఁ,
జల్లాయంబలిఁ ద్రావితిన్, రుచులు దోసంబంచుఁ బోనాడితిన్,
దల్లీ! కన్నడరాజ్యలక్ష్మి! దయలేదా నేను శ్రీనాథుఁడన్."

ఎంతతలపోసినను దండనము తప్పునా? అందునను నలవి కాని దండనము. వృద్ధత్వమున నంతటి కఠినశిక్ష ననుభవింపఁ జాలక, శ్రీనాథుఁ డిట్లు గన్నీరుగార్చెను.

"కవిరాజు కంఠంబుఁ గౌఁగిలించెను గదా
పురవీథి నెదురెండ పొగడదండ;
ఆంధ్రనైషధకర్త యంఘ్రి యుగ్మమ్మునఁ
దగిలియుండెను గదా నిగళయుగము;
వీరభద్రారెడ్డి విద్వాంసు ముంజేత
వియ్యమందెను గదా వెదురుగొడియ;
సార్వభౌముని భుజాస్తంభమెక్కెను గదా
నగరివాకిటనుండు నల్లగుండు;
కృష్ణవేణమ్మ గొనిపోయె నింతఫలము
బిలబిలాక్షులు దినిపోయెఁ దిలలుఁ బెసలు
బొడ్డుపల్లెను గొడ్డేటి పోయెఁబోతి
నెట్లు చెల్లింతుఁ దంకంబు లేడునూర్లు."

తుదకుఁ గవిసార్వభౌముఁడు బ్రహ్మపదమలంకరించెను. ఒడ్డెరాజుల యప్రతిష్ఠమాత్రము ప్రపంచమున శాశ్వతముగ నిలిచిపోయెను.

అల్లాఉద్దీన్ షాహాతో యుద్ధము

అహమ్మదుషాహ క్రీ. శ. 1435-వ వత్సరమున మరణించెను. తరువాత నాతనికుమారుఁడైన అల్లాఉద్దీన్ షాహ బహామనీ రాజ్యాధిపత్యము వహించెను. ఈతఁడు రాజ్యమునకు వచ్చినతోడనే తనసోదరుఁడైన మహమ్మదుఖానునకుఁ గొంతసైన్యమిచ్చి, విద్యానగరాధీశుఁడగు దేవరాయలమీఁదికి యుద్ధమునకుఁ బంపెనఁట. దేవరాయలు పోరలేక, మహమ్మదుఖానుతో సంధిఁ జేసికొని, కొంత ధనమిచ్చి పంపెనఁట. తన కనాయాసముగఁ జేకూరిన విజయమునకు మహమ్మదుఖాను విఱ్ఱవీఁగి, తన యన్నను సింహాసనమునుండి తొలఁగింప యత్నించి, దేవరాయల సహాయముఁ గోరెనఁట. అందులకు రాయలు సమ్మతించెనఁట. మహమ్మదుఖాను ముదిగల్లు, రాచూరు, విజాపురము మొదలగుదుర్గములను స్వాధీనపఱచుకొనెనఁట. చివరకు, సుల్తానుసైన్యము మహమ్మదుఖాను నోడించెనఁట. సుల్తాను దయాంతరంగుఁడై సోదరుని మన్నించి, యాతనికి రాచూరు దుర్గాధిపత్య మొసఁగెనఁట.

రాయలు సైన్యమును బలపఱచుట

రాయ లొకనాఁడు నిండు పేరోలగంబుండి, సభాస్తారులను గాంచి, 'జగద్విఖ్యాతులని పేరొందిన విజయనగరరాజులు తురుష్కులకోడిపోవుటకుఁ గారణమేమి?' యని ప్రశ్నించెను. అంత, సభాసదులు, 'ప్రభూత్తమా! తురుష్కులకు నుత్తమాశ్వములు గలవు. మనవి దేశవాళివి. ఇదియే వారి విజయరహస్య' మని విన్నవించిరి. దేవరాయ లాపలుకులయందలి నిజత్త్వమెఱిఁగి, నాఁటినుండియు నుత్తమాశ్వములఁ దెప్పించి, యశ్వదళమును వృద్ధియొనర్చెను. కొలఁదికాలముననే 2000 మహమ్మదీయ విలుకాండ్రును, 60,000 హిందూ విలుకాండ్రును, 48,000 అశ్వికులును, ఖడ్గములును, బల్లెములును ధరించి పోరాడు కాలిబంట్లు 200000 ~~లును జేరి విద్యానగరసైన్య మలంకరించిరి.~~

రాజద్రోహులను శిక్షించుట

దేవరాయల విభవాతిశయమున కాతనితమ్మునకుఁ గన్ను కుట్టెను. ఎట్టులేని రాయల వధించి, తాను సింహాసనమలంకరింపఁ దలపెట్టెను. అందులకొక యుక్తిఁబన్నెను. తాఁ గట్టించిన నూత్న గృహప్రవేశమహోత్సవమున కెల్లరకు రాయల తమ్ముఁ డాహ్వాన పత్రికలనంపెను. ఆహూయమానులైన పురప్రముఖులెల్లరు రాజ గృహమలంకరించిరి. విందున కేర్పఱుపఁబడిన యాసనముల నందందు నాసీనులైరి. వారిలోఁ బెక్కండ్రను రాజసోదరుఁడు సంహరించి, రాయలకడ కేఁగి, యన్నను విందునకు రమ్మని వేఁడు కొనెను. ఆయువు గట్టిగానుండుటవలన, దైవముపలికించినట్లు రాయలు, తన కస్వస్థతగానున్నదని చెప్పి, రాఁజాలననెను. తమ్ముఁడు విఫలమనోరథుఁడై, తములపాకుల మఱుఁగున దాఁచి యుంచిన కత్తితో నన్నునుబొడిచి, శిరముఖండింప నొక భటున కాజ్ఞయొసఁగి, తాను రాజునని ప్రకటించుకొనెను. రాయ లించుక తెలివిదెచ్చుకొని, చంపవచ్చిన భటుని ఖండించి, యంతిపురి వెడలివచ్చి, 'నేను సజీవుఁడను. రాజద్రోహినిఁ బట్టుకొనుఁ' డని బిగ్గరగానఱచెను. పౌరు లా రాజద్రోహినిఁ బట్టి చెండాడిరి.

తురుష్కులు దండెత్తివచ్చుట

విజయనగరరాజ్యమునందలి ప్రకృతస్థితిగతులను గమనించి బహమనీసుల్తాను – అల్లాఉద్దీను – ఏడులక్షల వరహాలు కట్టవలసిన దని రాయలకుఁ గబురంపెనఁట. రాయ లా వర్తమానము విని, జంకక, తురుష్కులపై దాడివెడలెనఁట. పోయిపోయి ముదిగల్లు, రాచూరు, వెంగాపురము దుర్గములను బట్టుకొని, సాగరు, విజాపురమువఱకుఁ గల దేశమునంతయుఁ గొల్లకొట్టి, బహమనీరాజ్యమును గల్లోలపఱుపసాగెనఁట. సుల్తానుసైనికులును దండెత్తిపోయిరి. కాని, జయముగలుగక, సంధిచేసికొనిరి.

ప్రౌఢదేవరాయలు క్రీ.శ. 1446 ప్రాంతమున మరణించెను.†

† A. S. R. Page 25.

మల్లికార్జునరాయలు

ప్రౌఢదేవరాయలకుఁ బొన్నలదేవి, సింహాళదేవి యను నిరువురు భార్యలుండిరి. పొన్నలదేవివలన మల్లికార్జునరాయలును, సింహాళదేవివలన విరూపాక్షరాయలును గలిగిరి. మల్లికార్జునరాయలకు ఇమ్మడి ప్రౌఢదేవమహారాయలనియు, దేవరాయమహారాయలనియు నామాంతరములు గలవు. ప్రౌఢదేవరాయలు మరణించిన పిదప, మల్లికార్జునరాయలు సింహాసనమలంకరించెను. ఈతని మంత్రి తిమ్మనదండనాయకుఁడని కొందఱును, గణపన్నయొడయరని మఱికొందఱును నుడువుచున్నారు.

మల్లికార్జునరాయలు గోకర్ణక్షేత్రమందలి మతగురువుల నాదరించి, వారికి విరివిగ దానములు చేసినట్లు గనఁబడుచున్నది.

రాయల కిరువురు పుత్త్రిలున్నట్లు దెలియుచున్నది. కాని, వారినిఁ గూర్చి యే చరిత్రకారుఁడును వ్రాసియుండలేదు.

గజపతుల దండయాత్ర

కటకపురాధిపతియైన కపిలేంద్రగజపతిమహారాజు జైత్రయాత్ర వెడలి, మొదట రెడ్డిరాజులను జయించెను. ఆమీఁద, రాజమహేంద్రవరరాజ్యమును, ఉదయగిరివఱకుఁ గల కర్ణాటరాజ్యమును, ఏకశిలానగరమువఱకుఁగల పద్మనాయకుల రాజ్యమును జయించి, వాని పాలనముకొఱకుఁ బ్రతినిధుల నియమించెను. ఈ విజయగాథయంతయు క్రీ. శ. 1460 లోపలనే ముగిసినట్లు శాసనములవలనఁ దెలియుచున్నది. అంతటఁ గపిలేంద్రగజపతి విజయకాంక్షమెయి విద్యానగరముపై దండెత్తిపోయెను. కాని, మల్లికార్జునరాయలు గజపతితోఁ బిఱుతివియని పరాక్రమమునఁ బోరి, యాతనిఁ దఱిమివేసెను.*

మల్లికార్జునరాయ లించుమించుగా నిరువదేఁడులు ప్రశాంత

* Indian Antiquary, Vol. XXXVIII, Page 93

ముగఁ బ్రజలను బాలించి, క్రీ. శ. 1465 లో భౌతికశరీరమును జాలించెను.

విరూపాక్షరాయలు

మల్లికార్జునరాయలు గతించినపిదప, నాతని సోదరుఁడగు విరూపాక్షరాయలు సింహాసనమునకు వచ్చెనని 'సజ్జలూరు' శాసనమువలనఁ దెలియుచున్నది. ఈతఁడే సంగమవంశపు రాజులలోఁ గడపటివాఁడు.

విరూపాక్షరాయలు స్త్రీలోలుఁడు. సురాపానమత్తుఁడు. విషయలంపటుఁడు. అహర్నిశలు శుద్ధాంతమునఁ గడపువాఁడు. రాజ్యకార్యములయందు విముఖుఁడు. ప్రజల కాతని దర్శనము దుర్లభము; దండనాయకులకును నలభ్యము. దాన, రాజ్యమునం దెల్లెడల నసంతుష్టిభావ ముదయించెను. రాయలు తన యవివేకమువలన దండనాయకులను బెక్కండ్ర సంహరించెను.

ఈతనికాలమునఁ గపిలేంద్రగజపతి కుమారుఁడైన పురుషోత్తమగజపతి విజయనగరముపై దండెత్తి, యపారధనమును, సింహాసనమును, సాక్షిగోపాల విగ్రహమును గొనిపోయి, యావిగ్రహమును గటకమునఁ బ్రతిష్ఠింపఁజేసి, సింహాసనమును జగన్నాథస్వామికి సమర్పించెనఁట. ఈతని కాలముననే (క్రీ. శ. 1469) మహమ్మద్ గవాన్ అను నాతఁడు పశ్చిమ సముద్రతీరమందలి గోవాను స్వాధీనము చేసికొనెను.

ప్రథమవంశావసానము

ఏ వంశము జగద్విఖ్యాత సామ్రాజ్యస్థాపనమునకుఁ గారణమయ్యెనో, యే వంశము ప్రాచీన హైందవధర్మరక్షణమునకుఁ గంకణము గట్టుకొనెనో, యే వంశము సంస్కృతాంధ్రకవిజనపోషకమయ్యెనో, యేవంశము పూర్వపశ్చిమ సముద్రాధీశ్వర బిరుదాంచితమయ్యెనో, యే వంశము పరిపంథి భీకరారణ్యదవానల మయ్యెనో-

యట్టి సంగమవంశము పతనమైనది. ఈ వంశమునకుఁ గడపటి వాఁడగు విరూపాక్షరాయలే పతనకారకుఁడు; ఆతని విషయలోలుపతయే పతనహేతువు.

విరూపాక్షరాయలకు రాజశేఖరరాయలు, ప్రౌఢదేవరాయలు నను నిరువురు కొడుకులుండిరి. అందు జ్యేష్ఠుఁడు-రాజశేఖరరాయలు జనకుని దుర్ణయమును గాంచి, యాతనిఁ జంపి, సింహాసనమధిష్ఠించెను. రాజశేఖరరాయలు రాజ్యమునకు వచ్చిన కొలఁది దినములకే తండ్రినిఁ జంపిన దుష్టుఁడని యాతనిఁ బ్రౌఢదేవరాయలు తుదముట్టించి. తాన రాజ్యాధిపతియై, తండ్రివలెనే స్త్రీలోలుఁడై వర్తించుచుండెను.[1] ప్రౌఢదేవరాయలనే 'న్యూనిజ్' పాడియోరావని వ్రాసియున్నాఁడు.[2] భ్రాతృహంతకుని రాజ్యము ప్రజలకు రుచింపదయ్యెను. ప్రౌఢదేవరాయల సేనానాయకులలోఁ బ్రసిద్ధుఁడైన సాళువ-నరసింహరాజు తన ప్రభుని యసమర్థతను గ్రహించి, యాతనిని రాజ్యమునుండి తొలఁగించి, తాన సింహాసనమధిష్ఠించెను.

అంతటితో సంగమవంశ మంతరించెను.

1. Forgotten Empire, Pages 305-06
2. Epigraphical Collections for 1902, No. 593

సాళువవంశ చరిత్రము

సాళువవంశము పురాతనకాలమునుండియుఁ బ్రసిద్ధిఁగన్నది. ఈ వంశమువారు కల్యాణనగరమునందుండి పరిపాలనము సేయుచున్నట్లు దెలియుచున్నది. వీరి వంశానుక్రమణిక సాళువాభ్యుదయము, రామాభ్యుదయము మొదలగు సంస్కృతకావ్యములందును, జైమినిభారతము, వరాహపురాణము మొదలగు నాంధ్ర గ్రంథములయందును వర్ణింపఁబడియున్నది. ఆంధ్రదేశమున ననేక శాసనములందును వ్రాయఁబడియున్నది. ఈ వంశము వా రాంధ్రులు. వీరిలోఁ గొందఱు సంగమవంశ రాజులకు సన్నిహితులును, సరదారులును నైయుండి, వారికిఁ బలు తెఱఁగులఁ దోడ్పడుచుండిరి.

రాజనాథకవికృతమగు సాళువాభ్యుదయమునం దీవంశము సమగ్రముగ వర్ణింపఁబడియున్నది. చంద్రవంశమున యదువు జనించెను. వాని వంశమునఁ జాళుక్యనారాయణుఁ డుద్భవించెను. వాని వంశమున వీరరాయలు, సుందరమల్లుఁడు, ఘనమల్లుఁడును బుట్టిరి. ఈ వంశజులకు 'పంచఘంటానినాద' అను బిరుదముగలదు. వరాహచిహ్నముగల ధ్వజముగలదు. కఠారి ప్రధానాయుధము. కావున వీరు 'కఠారిరాయ', 'ధరణీవరాహ' యను బిరుదులచే విరాజిల్లిరి. వీరి వంశమున గుండదేవుఁడు జనించెను. ఈతనికిఁ గమలాదేవివలన గుండయ, సాళువమంగిదేవుఁడు, సావిత్రిమంగిదేవుఁడు, బలుఁడు, గౌతయ, ఆదిరాజు అను నార్గురు తనయులు జనించిరి. గుండదేవుని కొడుకులలోఁ బ్రసిద్ధిఁగన్నవాఁడు సాళువమంగిదేవుఁడు. ఈతనిఁ గూర్చి జైమినిభారత మిట్లు నుడువుచున్నది:

"దురముతో దక్షిణ సురతాను నెదిరించి
కొనివచ్చి సంపరాయనికి నిచ్చె,
సామ్రాజ్యమున నిల్పి సంపరాయస్థాప
నాచార్య బిరుదు విఖ్యాతిఁగాంచె,
శ్రీరంగవిభుఁ బ్రతిష్ఠించి యర్వదివేలు
మాడల ద్దేవు నుమ్మడికి నొసఁగె,

సాళువ వంశము

గుండ్రాజు = కమలాదేవి

- గుండ్రాజు
- సాళువమంగి దేవుడు
    - సింగరాజు
    - గుండ్రాజు
    - గౌతరాజు
        - గుండ్రాజు = మల్లాంబ
            - నరసింహరాజు = శ్రీ రంగాంబ (1)
                - తిమ్మరాజు
                - ఇమ్మడి నరసింహరాయలు (2)
            - తిమ్మరాజు
        - సాళువరాజు
        - బొప్పరాజు
        - తిప్పరాజు = హరిహరాంబ (రెండవ దేవరాయల చెల్లెలు)
    - సావడిక్షితీశుడు
    - హనుమరాజు
    - మల్లినాథుడు
- సావిత్రిమంగి దేవుడు
- వీరహోబలుడు
- గౌతరాజు
- ఆదిరాజు

మధురాసురత్రాణు మడియించి పరపక్షి
సాళువ బిరుదంబు జగతి నెఱపె,

గబ్బితనమునఁ దేడి కొంగుబంగట్టి
తలిమి నగరంపు గవనులు విఱుగఁ ద్రోలి
తాను వేసిన గొరు సుద్దవిడఁదెచ్చె
సాహసంబున నుప్పొంగు సాళ్వమంగు."

—జైమి. ప్ర. ఆ. ప. 31

కుమారకంపరాయల దక్షిణదిగ్విజయయాత్రాసందర్భమున సాళువమంగిదేవుఁడు గోపన్నమంత్రికి దండనాథుఁడుగా నుండి యాతని యాజ్ఞానువర్తియై యుండెనని దక్షిణార్కాడు మండలములోని 'దలవనూరు' శాసనమువలనఁ దెలియుచున్నది.

గౌతరాజునకు గుండ్రాజు జనించెను. గుండ్రాజునకు మల్లాంబికవలన నరసింహభూపాలుఁడును, తిమ్మరాజును గలిగిరి.

సాళువ నరసింహరాయలు (క్రీ. శ. 1486–1493)

నరసింహరాయలు మల్లికార్జునరాయల కాలము నుండియు విద్యానగరాధీశ్వరులకు సామంతుఁడుగను, సేనానిగను నుండెను. ఈతని శాసనములు దక్షిణదేశమునఁ బెక్కులు గాన్పించుచున్నవి. బహమనీరాజ్యపు సుల్తాను గండికోటను, కటకపురాధీశ్వరుఁడైన పురుషోత్తమగజపతి కాంచీనగరమును ముట్టడించినపుడు నరసింహరాయ లద్వితీయపరాక్రమమునఁ బోరి, యాశత్రువులను బాఱఁదోలెను. తా రచియించిన రామాభ్యుదయమునందుఁ దాను కాంచీ, కటక, కుంతల, చోళ, పుండ్రక రాష్ట్రములను జయించి, వానిని బాలించుచుండినట్లు చెప్పుకొనియున్నాఁడు.[1] రాజనాథ డిండిమకవికృతమైన సాళువాభ్యుదయమునందు నరసింహరాయల దిగ్విజయము లిట్లభివర్ణింపఁబడియున్నవి.

1 'యోగానంద ప్రహసనమును రచించి దేవరాయలకాలమునఁ బ్రఖ్యాతి వహించిన డిండిమకవిసార్వభౌమ బిరుదాంచితుఁడగు నరుణగిరినాథునకు రాజనాథకవి కుమారుఁడు. ఈతనికి డిండిమకవిసార్వభౌముఁడను బిరుదము సంక్రమించినది.'

"నరసింహారాయలు కళింగముపై దండెత్తిపోయెను. గజపతికిని, రాయలకును ఘోరయుద్ధము జరిగెను. గజపతి యోడిపోయి, పలాయితుఁడుకాఁగా, నరసింహారాయ లాతని నగరమును ముట్టడించి, గజపతినిఁ బట్టుకొనెను. ఉత్తరదిగ్విజయయాత్రపిమ్మట, దక్షిణదేశమునకుఁ దిరుపతిమీఁదుగా చోళరాజ్యముపై దండు విడిసెను. నరసింహారాయల దాడి విని, చోళదేశపు రాజు పలాయితుఁడయ్యెను. కుంభకోణమునకును, దరువాత శ్రీరంగమునకును బోయి, పిమ్మట జంబుకేశ్వరములోని శివుని దర్శించెను. ఇతని ప్రతాపమునకుఁ దాళఁజాలక రాజులందఱు నితనికిఁ గప్పము గట్టుచుండిరి. సింహళపు రాజుసహితము నరసింహారాయలతో నొడంబడికను గావించుకొనుటకు సిద్ధముగానుండెను. తరువాత నాగమండలమును బెనుగొండను జయించెను. పెనుగొండకడ మహమ్మదీయ సైన్యములు తన్నెదురుకొనఁగా, వానిని బూర్తిగ నోడించెను. నృసింహరాయలు హిమాలయమునకుఁ బోయి, కాశీకావిశ్వేశ్వరుని దర్శించి, యచటఁ బట్టాభిషిక్తుఁడయ్యెను." *

సాళువాభ్యుదయమునందలి క్రింది శ్లోకమువలన నరసింహారాయలు చంద్రగిరినిఁ బాలించుచున్నట్లు దెలియుచున్నది.

> "తదిహ స కులరక్షసావధానో
> విహరతి సాంద్రగధరోహి వేంకటాద్రిః,
> సవిధ భువి తదా హితావనాయాం
> నృపవర చంద్రగిరౌ ని........."

ఆ కాలమునందు నారాయణవనము చంద్రగిరి రాజ్యమునకు రాజధానీనగరముగ నుండెను.

విజయనగరసామ్రాజ్య మొకవంక మహమ్మదీయ విజృంభణమునకును, వేఱొకవంక గజపతుల విజృంభణమునకును దాళలేక, పరహస్తములఁబడునని నరసింహారాయ లెఱింగి, సామ్రాజ్యక్షేమమునుగోరి, స్వతంత్రుఁడై, విజయనగరమున కరుదెంచి, క్రీ. శ. 1486-87 ప్రాంతమున సింహాసనమధిష్ఠించి, రాజపరమేశ్వర,

* జీర్ణ విజయనగరచరిత్రము - పు. 130-131

(మహా) రాజాధిరాజ బిరుదవిరాజితుఁడై ప్రజలను బాలింపఁ దొడఁగెను. [1]

మంత్రులు

నరసింహరాయలకడ నిరువురు మంత్రులుండినట్లు తెలియుచున్నది. అందు మొదటివాఁడు తుళువ నరసరాజు; రెండవయతఁడు నాదిండ్ల చిట్టిగంగనామాత్యుఁడు.

తుళువవంశసంజాతుఁడైన యీశ్వరరాజుపుత్త్రుఁడు నరసరాజు. ఈతఁడు సాళువగుండయ నారసింహభూపాలునికడ సైన్యాధ్యక్షుఁడుగను, ముఖ్యమంత్రిగను నుండెను. ఈశ్వరరాజు సహితమీ నృపాలునికడఁ గొంతకాలము సైన్యాధిపతిగా నుండి, బహుదేశములను జయించి, విద్యానగరరాజ్యమును విస్తరింపఁజేసెను. నరసరాజుచరిత్ర తుళువవంశమున సమగ్రముగఁ దెలుపఁబడును.

చిట్టిగంగనామాత్యుఁడు కౌశికగోత్రుఁడు. అర్థశాస్త్రవేత్త. మొదట నీతఁడు చంద్రగిరిరాజ్యాధిపతియైన సాళువ నరసింహరాయలకడ మంత్రిగనుండి, యా రాజ్యమును విస్తరింపఁజేసెను. కడుంగడు వృద్ధుఁడైనను గాయపుష్టియును, బుద్ధివైశారద్యము నీతనికి బలీయముగనుండెను. ఈతఁడు రాజుతోఁ గూడఁ జంద్రగిరిరాజ్యమునకు రాజధానియైన నారాయణవనమున వసించుచుండెను. తనరాజు విద్యానగరాధీశుఁడైన పిమ్మట నాతనితోఁ గూడఁ దానును విజయనగరమునఁ గరుగుదెంచెను. తిమ్మరుసును వృద్ధికిఁ దెచ్చినవాఁడీతఁడే.

---

1. "The last record of Virupaksha available to us is one dated Friday, July 29, 1485 A. D. The first in which Saluva Narasimha appears with the Imperial titles, Rajadhiraja, Rajaparameswara, etc., is dated November 1, 1486 A. D. Between these dates the actual usurpation must have taken place, there having been the two sons of Mallikarjuna alive at the time not counting the prince that was set aside-a son of Virupaksha - Mallikarjuna's Brother" - A Little Known chapter of Vijayanagar History, Page 47.

సాహిత్యపోషణము

సాళువ గుండ నరసింహభూపాలుఁడు సంస్కృతాంధ్రముల సమానముగ నాదరించిన మహనీయుఁడు. తాను గవియై, సంస్కృతమున రామాభ్యుదయమను కావ్యమును రసవంతముగ రచించిన మేటి. ఆంధ్రకవితల్లజుఁడగు పిల్లలమఱ్ఱి-పినవీరభద్రకవినిఁ దన యాస్థానమున నుంచుకొని, కృతిని వెలయింపఁజేసి, దానికి నాథుఁడైన మేధావి.

పినవీరభద్రకవి (పిల్లలమఱ్ఱి)

పినవీరభద్రకవి నియోగిబ్రాహ్మణుఁడు; గాదయపుత్త్రుఁడు; పెదవీరభద్రునితమ్ముఁడు; భారద్వాజగోత్రుఁడు. నిరుపమాన కవితాధారగలవాఁడు. ఈతని వంశము కవివంశమనుటకుఁ గ్రింది పద్యములే తార్కాణము.

'తాతయుఁ దండ్రియు నగ్ర
భ్రాతయునుం దాను భువనభాసుర కృతిని
ర్మాతలు పిల్లలమఱ్ఱి వి
ఖ్యాతునిఁ బినవీరుఁ బోలఁగలరే సుకవుల్'

—జై. ప్ర. ఆ. ప. 20

'అమృతాంశుమండలం బాలవాలముగాఁగ
మొలచె నొక్కటి జగన్మోహనముగఁ
జిగురించె విలయసింధు గతకైతవ డింభ
శయనీయ వరపలాశములతోఁ
బిత్రు దేవతలకు నంచితసత్రశాలలయ్యె
చెట్టు గట్టెను గయా క్షేత్రసీమ
నిలువనీడయ్యె నిందీవరప్రియ కళా
కోటీరునకు భోగి కుండలునకు
మఱ్ఱిమాత్రంబె పిల్లలమఱ్ఱి పేరు
పేరువలెఁగాదు శారదా పీఠకంబు
వారిలోపలఁ బినవీరు వాక్యసరణి
సరసులకు నెల్ల గర్ణరసాయనంబు.'

—జై. ప్ర. ఆ. ప. 21

పినవీరభద్రకవి తనకు భారతీతీర్థ గురుకృపా విశేషముచేతఁ గవిత్వమబ్బినట్లు క్రింది పద్యమునఁ జెప్పుకొనినాఁడు.

'పరగంగ మల్లమాంబాకుమారునకు సో
 మకులాంబునిధి పూర్ణిమావిధునకు
ధరతకీర్తికిఁ దులాపురుషాది దానాంబు
 జంబాలితాస్థాన సౌధునకును
బరరాజ భీకర ధరణీవరాహున
 కాత్రేయగోత్ర పవిత్రునకును
గుండయ నరసింహ మండలేశ్వరునకు
 నభ్యుదయపరంపరాభివృద్ధి
కరముగా భారతీతీర్థ గురుకృపా స
మృద్ధ సారస్వతుఁడు సత్కవీంద్ర సఖుఁడు
సుకవిమల్లకపోల్ల సత్కులికహస్త
పల్లవుఁడు చెప్పెఁ బినవీరభద్ర సుకవి.'

—జై. అ. అ. ప. 2:9

పినవీరభద్రకవి సాళువగుండనరసింహరాయల యాస్థానకవియని వ్రాసియుంటిని. నరసింహభూపాలుఁ డొకనాఁడు నిండు పేరోలగంబుండి, పురాణేతిహాస కథాప్రసంగంబుల వినోదించుచుఁ బినవీరభద్రకవినిఁ గాంచి—

"నామది నిరతము భారత
రామాయణ కథలఁ బ్రేమ రంజిలు నందున్
జైమిని భారతమనఁగా
భూమి నపూర్వము పురాణముల గణియింపన్."

—జై. ప్ర. ఆ. ప. 16

"ఆపురాణంబుఁ గనఁ దెనుఁగయ్యె నేనిఁ,
జెప్ప నేర్చినకవియుఁ బ్రసిద్ధుఁ డేనిఁ
దెనుఁగు నుడికారమున మించుఁ గనియె నేనిఁ
గుందనము కమ్మవలచిన చందమగును."

—జై. ప్ర. ఆ. ప. 17

"........హృద్యానవద్య గద్యపద్యానుబంధంబుగాఁ బ్రబంధంబు నాంధ్రభాషను జైమిని భారతం బశ్వమేధపర్వంబు నిర్విఘ్నంబుగా రచియింపుము......"

వచ - 25

అని యానతిచ్చెను. ఈకవి 'మహాప్రసాద'మని యా గ్రంథమును రచింప నొక్క మాసము గడువు వేడెను. రాజంపులకు 'వల్లె' యని, కర్పూరతాంబూలంబుఁ దెప్పించి, సగౌరవంబుగ నొసంగి, కవికి సెలవొసఁగి యంపెను. రాజునాజ్ఞఁగొనిపోయిన పినవీరన గడువుదినముదనుకఁ గావ్యరచన కుపక్రమింపఁడయ్యెను. ఎల్లి గడువుదినము. తమ్ముని యలసత యొకవంకను, ప్రభునాజ్ఞ వేఱొకవంకను బెదవీరభద్రుని మనమును గలవరపెట్టుచుండెను. అంత నాతఁడు తమ్మునిఁ జేరఁబిలిచి, 'నాయనా! ముందు వెనుకలు యోజింపక తేనికడఁ గఠిన ప్రతిజ్ఞఁజేసితివి. తెల్లవాఱిన గడువు. కార్యము భారమైనది. ఇంతవఱకును వ్రాఁతను సాగింపవైతివి.' అని మందలించెను. పినవీరన్న యా పలుకులకు నవ్వి, 'అన్నా! భయ మేల? నా కిది యెంతపాటిపని? వేగులోపల నీపని ముగింతును. మన కుటుంబమునకు శాశ్వత యశముఁ గూర్తును' అని నుడువఁ బెదవీరనమన మించుక కుదుటఁబడెను.

నాఁటి సాయంసమయమునఁ బినవీరభద్రుని కోర్కెమెయి నాతని వదినె యొక గదిని శుభ్రపఱిచి, గోమయమున నలికి, రంగ వల్లియలు దీర్చి, దానిని నాముదపుదివ్వెలఁ గైసేసెను. పినవీరన యా రేయి త్వరితగతిభుజించి, యా గదినిఁ బ్రవేశించి, లోనఁ జిలుకఁ దగిలించి, మంచముపైఁ బరుండెను. పెదవీరన్న తమ్ముని సన్నాహమును గమనించి, లోలోన నువ్విళులూరుచుండెను. కొంత సేపటికి గదిలోపలనుండి తాటాకు వ్రాయు చప్పుడు వీతెంచెను. దాని నాతని యన్న కొంతతడవాలించి, భార్యను బిలిచి, 'యోసీ! యా గదినుండి వెలువడుచప్పుడు నీవును నాలించితివా? నీ మఱఁది యేమేని వ్రాయుచున్నాఁడా?' యని ప్రశ్నింప, నాయమ కేమియుఁ దోఁచక మిన్నకుండెను. అంత నాతఁడు చెవిని దోరగిలఁబెట్టి యాలింపఁ, దమ్ముఁడు గుఱ్ఱుపెట్టుచు నిద్రించుచున్నట్లును, ఎవ్వరో తాటాకును వ్రాయుచున్నట్లును వినవచ్చెను. అతఁ డిదమిత్థమని నిర్ణయింపఁజాలక, యెట్ట కేలకుఁ గవాటముకడ కేఁగి, తలుపునందలి

రంధ్రమునఁ గన్నుంచి, లోనఁ బరికించెను. ఏమి యాశ్చర్యము! ఒక సుందరాంగి, సర్వాభరణభూషితయై గంటముఁ గేలఁబూని, తాళపత్త్రిమును లిఖించుచుండెను. తమ్ముఁడు మంచమున నిద్రించు చుండెను. పెద్ద వీరన్న యట్టులెచూచుడు నానలువరాణి కినిసి, చేత నున్న గంటము నాతని కంటిపై విసరెను. ఆతఁ డా దెబ్బకుఁ దాళఁ జాలక బొబ్బరిలెను. ఆ గాటమైన కేకకుఁ బినవీరన్న యులికిపడి లేచి, యన్ననుగాంచి, 'కారణ మే' మని యడిగెను. సోదరుఁడు దన కంటినిఁ జూపెను. తమ్ముఁడు 'భయపడకు' మని నుడివి, ప్రాఁతచేఁ గ్రిందరాలిన తాటాకుపొడిఁ దెచ్చి, కంటిలో నుంచి, కట్టుఁగట్టి, గాయము వెంటనేమాని, నేత్రము యథారూపముఁ దాల్చెను.

అన్యపురుషుఁడు దన్ను వీక్షించుటచే నట నుండనొల్లక, వాణి తా వ్రాయుచున్న పుస్తకము నటవైచి, యంతర్హిత యయ్యెను.

మిగిలినభాగమును బినవీరన్న ముగించెను. బల్లునఁ దెల్లవాఱెను.

అన్నదమ్ములిరువురుఁ గాల్యకృత్యంబులు దీర్చుకొని జైమిని భారతగ్రంథమును గైకొని, ప్రభువుస్థానమున కేఁగిరి. రాయలును వారిని రావించి యుచితాసనములఁ గూర్చుండఁజేసెను. అంత వీరన గ్రంథము నామూలాగ్రముఁ జదివి, నరసింహరాయల కంకితమొసఁగెను. రాయ లంతఁ జామీకరహయము, ధవళ చామరములు, నానామణివిభూషణంబులు, గ్రామము నొసఁగి, వీరభద్రకవిని సత్కరించెను.

సభాస్తారు లంతఁ బినవీరన సరసతకు మెచ్చి, యా కవిసత్తముని గాంచి, 'ఇంత యల్పకాలమున నింతటి గ్రంథము నెట్లు ముగింపఁగలిగితి'వనిరి. ఆ మాటలకు వీరభద్రుఁడు 'వాణి నారాణి' యని వాక్రుచ్చెను. పండితు లా మాటల కత్యంతము కనలి, 'జగ

న్నాతయగు వాణి నీకెట్లు రాణియగును? నీవు పండితమానివి కాని, పండితుఁడవు కా'వని యధిక్షేపించిరి.

అంత నశరీరవాణి పండితుల నుద్దేశించి, మేఘగంభీరస్వరమున—'వాణి జగంబునకు మాత. ఇతనికిమాత్రము భార్యయగును. ఇతఁడు చతురాననుని యవతారము. కావున నీ సంశయ మింక వదలుఁడు.' అని పలికెను. సభ్యులద్భుతమందిరి.

పినవీరభద్రకవి జైమినిభారతమునుగాక, శకుంతలాపరిణయమును సహితము రచించెను. మచ్చునకు—

"కాఁక నెదిర్చి సంగరముఖంబున హెచ్చినరాజవంశమున్
గూఁకటివేళ్ళతోఁ బెఱికి గోత్రవధంబును జేసినట్టి యా
వేఁకపుఁగీడు గాక ప్రజ వేఁచఁ దలంచిన గోరుచుట్టుపై
రోఁకటి పోటు చందముగ రోసి జనుల్ననుఁ జూచితిట్టరే."

—జైమినిభారతము

"నవలావణ్యపయోధిఁ జిత్తమును మంథానాద్రికిం జంద్రికా
పవనాళిం దరిత్రాడుగాఁ బెనఁచి యబ్జాతాసనుం డేర్చినన్
రవళిం గోకిల కీరము ద్దురవ నారత్నాకరంబందు ను
ద్భవముం బొందిన లక్ష్మిగా నలయా నప్పద్మాక్షి వీక్షింపఁగన్"

—శకుంతలాపరిణయము

సైన్యాభివృద్ధి

నరసింహరాయలకాలమున గజపతులును, నశ్వపతులును నాతనికిఁ బ్రత్యర్థులుగనుండిరి. ఒక సమయమున బహమనీసుల్తాను కోలారుమండలమునందలి మాలూరికోటను ముట్టడించెను. సుల్తానుతోఁ బోరఁదగినంతసైన్యము తనకడలేమిఁ జేసి, నరసింహరాయలాతనితో సంధిచేసికొనెను. సుల్తాను మరలఁ గాంచీనగరము నాక్రమించి, యందలి దేవాలయములను గొల్లకొట్టెను. ఎప్పటికైనను సుల్తాను తనకు ముప్పని నరసింహరాయలు భావించి, యశ్వపతులను గజపతులను కృష్ణానదిని దాఁటి రానీయక చేయుటకును, నుదయగిరి రాయచూరుదుర్గములను సాధించుటకును బ్రబలప్రయత్నము

సేయ సంకల్పించెను. ఈ సంకల్పము నెఱవేఱుటకై యశ్వదళము నభివృద్ధిసేయ మొదలిడి, పారసీక, అరబ్బీదేశములనుండి మేలు జాతి గుఱ్ఱములను దెప్పించుచుండెను. మూఁడు గుఱ్ఱములకు వేయి వరహాల చొప్పున నాతఁడొసంగుటచే ననేక దేశములనుండి వర్తకులుత్తమాశ్వములఁ దెచ్చి, నరసింహరాయలకు విక్రయించుచుండిరి. దాన నానాఁటికి నశ్వదళము వృద్ధికాఁజొచ్చెను.

అవసానదశ

నరసింహరాయలు తనకు మరణకాలమాసన్నమైనదని తెలిసికొని, తనకు మంత్రిగనున్న తుళువ నరసరాజును బిలువనంపి, తన కొడుకుల నిద్దఱను, బొక్కసమును, సైన్యమును నాతని స్వాధీన పఱచి, 'నరసన్నా! నాకుమారులు పెద్దవార లగువఱకు నీవ రాజ్యభారము వహింపుము. ఆమీఁద నిరువురలో నుత్తముఁడైనవానికిఁ బట్టముఁ గట్టు' మని నుడివి, ప్రాణములు విడిచెను.

ఇమ్మడి నరసింహరాయలు (క్రీ. శ. 1493-1505)

సాళువ నరసింహరాయలు క్రీ. శ. 1493 ప్రాంతమున మరణించియుండవచ్చును. ఆతని మరణానంతర మాతనియాజ్ఞచొప్పునఁ, దుళువ నరసరాజు నరసింహరాయల పెద్దకొమారుఁడగు తిమ్మరాజును సింహాసనముననిలిపి, యాతఁడు బాలుఁడగుటచేఁ దాన రాజ్యకార్యములు నిర్వహించుచుండెను. అయాచితముగ నరసరాజునకు లభించిన రాజ్యాధిపత్యమున కొక సరదారుఁ డోర్వలేక, యా బాలరాజును జంపి, యా నిందను నరసరాజుపైఁ బెట్టెను. తన కకారణముగఁ గలిగిన యపనిందకు నరసరాజు వగచి, దానిని బాపుకొనుటకై నరసింహరాయల ద్వితీయ పుత్త్రుఁడైన యిమ్మడి నరసింహరాయలను సింహాసనమెక్కించెను. నరసింహరాయలు క్రీ. శ. 1493-వ వత్సరమున సింహాసనాసీనుఁడైనట్లు ముత్తుకూరు శాసనమువలనఁ దెలియుచున్నది. [1]

[1] Epigraphical Collections for 1906 No. 516

బాలరాజును జంపిన దళవాయి తన ప్రయత్నము విఫలమగుట కెంతయువగచి, మెలమెల్లన నరసింహరాయలకడఁ జేరి, నరసరాజుపైఁ గొండెములు వలికి, యాతని హృదయముఁ గ్రోధపూరితముగావించెను.

కుశాగ్రబుద్ధియగు నరసరా జప్పటి పరిస్థితులను గమనించి, యటనుండుట పాడిగాదని తలఁచి, యేదియో సాకుమీఁదఁ బెనుగొండకుఁ బోయెను. అతఁడు గొన్నిదినము లందుండి, వలయుసైన్యముఁ గూర్చుకొని, విద్యానగరమును ముట్టడించి, రాజద్రోహియైన దళవాయినిఁ దుదముట్టింతువా? లేక, రాజ్యము వీడిపోవుదువా? యని నరసింహరాయలకు వర్తమాన మంపెను. బాలరా జావర్తమానము విని, తనకు బాసటగ నిలుచువారెవ్వరును నానగరమున లేమిఁజేసి, చేయునదిలేక, యా దళవాయి కంఠముఁ దునిమి, యాతని శిరమును నానవాలుగ నరసరాజు శిబిరమునకుఁ బంపెను. నరసరా జంత సంతసించి, విద్యానగరముఁ బ్రవేశించి, రాజ్యక్షేమమును గోరి యా బాలరాజున కనేక విధముల నీతులఁ గఱపెను. కాని, యాతఁడు వినక, మూర్ఖపుఁ బట్టుఁబట్టెను. ఆకారణమున నరసింహరాయలు పెనుకొండదుర్గమున బంధింపఁబడి, క్రీ. శ. 1505 ప్రాంతమునఁ జనిపోయెను. *

అంత, విద్యానగరసామ్రాజ్యము తుళువ వంశజుల హస్తగతమయ్యెను.

* Epigraphia Indica, Vol. 7, No. 8

తుళువవంశ చరిత్రము

తుళువ వంశము సాళువ వంశాంతర్గతమని కొందలు చరిత్రకారులు విశ్వసించియున్నారు. అది పొరపాటు. ఆ రెండు వంశములకుఁగల సంబంధమెచ్చటను సూచింపఁబడియుండలేదు. శాసనములందు సహితమీ విషయము గానరాదు.

"అతనికి యదు తుర్వసులను
సుతు లుద్భవమొంది రహితసూచనులుఁ, గళా
న్వితమతులు - వారిలో వి
శ్రుత కీర్తి వహించెఁ దుర్వసుఁడు గుణనిధియై" మను. పీఠి. ప. 21

"వానివంశంబు తుళువాన్వవాయమయ్యె
నందుఁ దెక్కంద్రు నృపు లుదయంబు నొంది
నిఖిల భువన ప్రపూర్ణ నిర్నిద్ర కీర్తి
నధికులైరి తదీయాన్వయమునఁ బుట్టి" మను. పీఠి. ప. 22

అను మనుచరిత్రమునందలి పద్యములను బట్టి యయాతికి యదుతుర్వసు లుద్భవించిరనియు, వారిలోఁ దుర్వసుఁడు ప్రసిద్ధుఁడనియు, నా తుర్వసుని వంశమే తుళువవంశమనియుఁ దెలియుచున్నది.


* నరసరాజు (క్రీ. శ. 1493–1505)

నరసరాజు తుళువవంశసంజాతుఁడు. తండ్రి యీశ్వరరాజు. తల్లి బుక్కాంబ.

సాళువ నరసింహరాయలు చంద్రగిరిరాజ్యమును బాలించుచుండ, నీ తుళువ నరసరాజాతనియొద్ద సుప్రసిద్ధసేనానాయకుఁడుగనుండి, రాజ్యకార్యములయందు రాజున కెంతయు సాయపడుచుండెననియు, విద్యానగరసామ్రాజ్యము హీనస్థితికి వచ్చినతఱి, దానిని

* ఈతఁడు విజయనగరసామ్రాజ్యమును బాలించినట్లు కొన్ని చారిత్రకగ్రంథములందుఁ జెప్పఁబడియుండలేదు. ఇమ్మడి నరసింహరాయల తరువాత (తుళువ) వీరనరసింహరాయలే విద్యానగరసింహాసనమధిష్ఠించినట్లు కొన్ని గ్రంథములందు వ్రాయఁబడియున్నది.

తుళువ వంశము


చంద్రుడు
బుధుడు
తురువసుడు
తిమ్మరాజా = దేవకి
ఈశ్వరరాయలు = బుక్కాంబ
(నరసరాజా)
నరసింహరాయలు
తిమ్మరాయలు
(తిప్పాంబవలన)
వీరనరసింహరాయలు (1)
(నాగాంబవలన)
శ్రీకృష్ణదేవరాయలు (2)
(ఓబాంబవలన)
తిరుమలదేవరాయలు
తిరుమలాంబ
వేంగళాంబ
తిరుమలయ్యదేవ
మహారాయలు
కుమారుడు
(పేరు తెలియదు)
అచ్యుతదేవరాయలు (3)
రంగరాయలు
(చిన) వేంకటదేవరాయలు
సదాశివ
రాయలు(4)

నరసింహరాయల యేలుబడికిఁ దెచ్చెననియు, నరసింహరాయల మరణానంతర మాతని తనయుఁడగు నిమ్మడి నరసింహరాయ లాతనిమాట వినకపోవుటచే నాతనిఁ బెనుగొండదుర్గమున బంధించి, నరసరాజే విద్యానగరాధీశుఁడయ్యెననియు నీవఱకే వ్రాసియుంటిని.

విజయములు

నరసరాయ లద్వితీయ పరాక్రమశాలి; ధైర్యసంపన్నుఁడు; శత్రుభీకరుఁడు. సరదారు లీతని శౌర్యమునకు భయపడి, యడఁగి యుండిరి. ఈతని విజయములను గూర్చి పారిజాతాపహరణ మిట్లు నుడువుచున్నది—

"కుంతళేశ్వరుఁడు చిక్కుపడంగ విద్యాపు
రంబుఁ గైకొని నిజప్రౌఢి నెఱపెఁ,
బారసీకునకు దుర్భరమానవత్వంబుఁ
దొలఁగించె మానవ దుర్గసీమఁ,
జోళవల్లభునకు సురవధూ మధురాధ
రములిచ్చి మధురాపురంబుఁ గొనియె,
శ్రీరంగపట్టణసీమ ఖడ్గనటీవి
నోదంబు హావనేంద్రునకుఁ జూపె
నతఁడు నుతికెక్కు రామసేత్వంతరాళ
కలిత షోడశ దాన విఖ్యాతయశుఁడు,
మండలీకర మేఘ మార్తాండ బిరుదుఁ
డీశ్వరాధిప నరస పృథ్వీశ్వరుండు"—ప. 13

నరసరాయల పరాక్రమమును సూచించు శాసనములు పెక్కులు గలవు. వానియందు నరసరాజు కావేరీనదికి సేతువు గట్టి, నదినిదాఁటి, శ్రీరంగపట్టణమును ముట్టడించినట్లును, చేర, చోళ, మధుర, పాండ్యమండలములను గెలిచినట్లును, తురుష్కులను బరాజితులనొనర్చినట్లును వ్రాయఁబడియున్నది. ఈ విషయములనే కన్నడశాసన సంపుటములును, మఱికొన్ని శాసనములును బలపఱచుచున్నవి.[1]

1. (a) Epigraphia Carnatica, Vol. IV, Part II, Gudlupet, No. 30
(b) No. 152 of 1901

ఒక సమయమున విజాపురాధీశ్వరుఁడగు నాదిల్లాకును, బెడందకోట సుల్తానగు కాసింబరీదునకును ద్వేషము గలిగి, కాసింబరీదు నరసరాజు సాయము గోరెను. నరసరాజు కాసింబరీదునకుఁ దోడ్పడి, ముద్దగల్లు రాయచూరు దుర్గములను గైకొనెను. నరసరాజు ప్రతిపక్షుల గర్వమడఁచఁ దాను దక్షిణదేశమునకుఁ బోయిన తఱి, నాదిల్లా యదియే తగిన సమయమని తాను గోలుపోయిన ముద్దగల్లు, రాయచూరుదుర్గముల నాక్రమించెను. ఆ సమయమునఁ బ్రతినిధిగనుండి విద్యానగరమును బాలించుచుండిన తిమ్మరుసు నరసరాజు తమ్ముఁడగు తిమ్మరాజునకుఁ గొంత సైన్యమొసఁగి, సుల్తానును బాఱఁదోల రాయచూరికంపెను. కాని తురుష్కుల సైన్య మధికముగనుండుటచేఁ దిమ్మరాజు సుల్తాను నోడింపలేక, రాయచూరు, ముద్దగల్లుదుర్గములను గోలుపోయి, మరలి వచ్చెను. నరసరాజు దక్షిణదేశమునుండి తిరిగివచ్చి, యీ వార్త విని, చింతించి, వాని నెట్లైన సాధింప నెంచి, చతురంగబలముల నభివృద్ధి సేయఁదొడఁగెను.

భాషాపోషణము

నరసరాయ లెంతటి పరాక్రమశాలియో, యంతటి యాంధ్ర భాషాపోషకుఁడు నై యొప్పెను. తెలుఁగుకవుల నాదరించి, కృతుల నందుకొనిన యజరామరుఁడు. ఈతని యాస్థానమున నందిమల్లయ్య, ఘంటసింగయ్య యను జంటకవులుండిరి. వీరి పుస్తకములయందలి యాశ్వాసాంత గద్యములనుజూడ, వీరిరువురుఁ గలిసియే గ్రంథములు వ్రాయుచుండిరని తెలియుచున్నది.[1] వీరి గ్రంథములలోఁ బ్రసిద్ధములైనవి ప్రబోధచంద్రోదయము, వరాహపురాణమును. అనంతామాత్యపుత్త్రుఁడైన గంగయమంత్రికిఁ బ్రబోధచంద్రోదయమును, తుళువనరసరాయలకు వరాహపురాణము నంకితమొసర్చిరి.

---

1 'ఇది శ్రీమదుమామహేశ్వర ప్రసాదలబ్ధ సారస్వతాభినంది నందిసింగయామాత్య పుత్త్రి మల్లయమనీషితల్లజ మలయమారుతాభిధాన ఘంట నాగయ ప్రధాన తనూభవ సింగయ కవిపుంగవ ప్రణీతంబయిన.'

ఈ కవులిరువురును నియోగిబ్రాహ్మణులు. నందిమల్లయ్య కౌశికగోత్రుఁడు; ఆపస్తంబసూత్రుఁడు; దక్షిణామూర్తి శిష్యుఁడు. తండ్రి సింగమంత్రి; తల్లి పోతమాంబ. ఘంటసింగయ్య భరద్వాజ గోత్రుఁడు; ఆపస్తంబసూత్రుఁడు; అఘోరశివశిష్యుఁడు. తండ్రి నాగయ్య; తల్లి అమ్మలాంబ. నందిమల్లయ్యకు ఘంటసింగయ్య మేనల్లుఁడు. సింగయ్యకు 'మలయమారుతకవి' యను బిరుదము గలదు. ఈ విషయములు క్రింది పద్యములవలనఁ దెలియుచున్నవి.

"కలఁడు కౌశికగోత్ర కలశాంబురాశిమం
    దారంబు సంగీతనందినంది
సింగమంత్రికిఁ బుణ్యశీల పోతమ్మకు
    నాత్మసంభవుఁడు మల్లయమనీషి
యతని మేనల్లుఁ డంచితభరద్వాజ గో
    త్రారామ చైత్రోదయంబు ఘంట
నాగధీమణికిఁ బుణ్యచరిత్ర యమ్మలాం
    బకుఁ గూర్మితనయుండు మలయమారు
తాహ్వయుఁడు సింగనార్యుఁడు నమృతవాక్య
శీశ్వరారాధకులు శాంతులిలఁ బ్రసిద్ధు
లుభయభాషల నేర్పరు లుపమరులు స
మర్థు లీకృతిరాజనిర్మాణమునకు."

—ప్రబోధచంద్రోదయము.

"అపుడు సభావేదికాగ్రస్థితుల మైన
    మమ్ము వాగీశ్వరీమంత్రరాజ
సిద్ధిపారగులఁ గౌశిక భరద్వాజగో
    త్రుల మహాదేవాంఘ్రి జలజభక్తి
పరతంత్రమతుల నాపస్తంబ సూత్రుల
    గురుదక్షిణామూర్త్యఘోరశివుల
శిష్యుల నతిశాంతచిత్తులఁ దనకు నా
    శ్రితుల భాషాద్వయకృతినిరూఢ
శేముషీ భూషణుల నంది సింగ నార్య
తనయు మల్లయకవికులోత్తముని ఘంట

నాగధీమణి కూర్మినందనుని మఱియు
మారుతాంకితు సింగయమంత్రిఁజూచి."

—వరాహపురాణము

వారి గ్రంథములనుండి మచ్చునకుఁ గొన్ని పద్యములు—

"కమ్మని తేనియల్ తఱుచు కాలువలై ప్రవహింప మీఁద జుం
ఝుమ్మని మ్రోయు తుమ్మెదల జొంపము మల్లఁ దనీళ్లు గట్టుచోఁ
బమ్మినవేడ్కఁ బాడు వనపాలక బాలకదంబకంబు చం
దమ్మున నొప్పునప్పురము నాలుగవంకలఁ బువ్వుఁదోఁటలన్"

—వరాహ.

"మొత్తని గుప్పటంబులను మెత్తినకస్తురికప్పురంబులన్
ముత్తెపుఁ జేరులన్ సురభిపూరిత పుష్పములన్ వృథావలిన్
హత్తినవేడ్కఁ జాతురహాహా మతిహీనులు లోనెఱుంగ కీ
చిత్రటీవార నారులను పేరిటి జంగమ నారకంబులన్."

—ప్రబోధ.

నరసరాయలు క్రీ. శ. 1505 ప్రాంతమునఁ జనిపోయినట్లు తెలియుచున్నది.

వీరనరసింహరాయలు

నరసరాజునకు తిప్పాంబిక, నాగాంబిక, ఓబాంబిక యను ముగ్గురు భార్యలుండిరి. అందు తిప్పాంబికకు వీరనరసింహరాయఁడును, నాగాంబికకుఁ గృష్ణరాయఁడును, ఓబాంబికకు నచ్యుతరాయఁడును బుట్టిరి. ఓబాంబికకు రంగరాయఁడను వేఱొకతనయుఁడు సహితముండినట్లు శాసనములవలనఁ దెలియుచున్నది.

నరసరాజు మరణించినపిదప, నాతని జ్యేష్ఠతనయుఁడగు వీరనరసింహదేవరాయలు క్రీ. శ. 1505 లో సింహాసనాసీనుఁడైనట్లు తెలియుచున్నది. †

మంత్రి

వీరనరసింహరాయలకు సాళువ తిమ్మరుసు మంత్రిగానుం

† A Little Known Chapter of Vijayanagar History, Page 50

డెను. ఈ ప్రతిభాశాలి కృష్ణరాయలకాలమున సహితము మంత్రిగానుండి, యాతని కనేకవిధములఁ దోడ్పడినవాఁడగుటవలన నాతని చరిత్రమునందే యీ మంత్రిసత్తముని చరిత్రసహితము విపులముగ వ్రాయుదును.

సామంతుల నడఁచుట

నరసింహరాయలకాలమునఁ బెక్కండ్రు సామంతరాజులు కప్పములు గట్టక తిరుగఁబడిరి. రాజ్య మన్యాక్రాంతము గాకుండు నట్లు రాయలు వలసినంత సైన్యమును విద్యానగరరాజ్యపు మేర లలో నిలిపి, తిరుగఁబడిన రాజులనుండి కప్పములు గొని తెచ్చుటకై తన తమ్ములగు నచ్యుతరంగరాయలను గొంకణకర్ణాటదేశములపైకిఁ బంపెను. కొంకణప్రభువుమాత్రము కప్పముఁ జెల్లింప సమ్మతించెను. తక్కంగల రాజపుంగవు లందులకు సమ్మతింపక, యచ్యుతరాయాదులను రాష్ట్రపుహద్దులను దాఁటువఱకుఁ దఱిమిరి. ఖిన్నులై తిరిగివచ్చిన తమ్ములనుగాంచి, వీరనరసింహదేవరాయలు చింతించి, యుపేక్షచేయరాదని భావించి, దక్షిణదేశమునకుఁ దాను జైత్రయాత్ర సాగించెను. పోయినచోటులందెల్ల నరసింహరాయలకు జయముగలిగెను. తిరుగఁబడిన వారెల్లరుఁ గప్పములు చెల్లించిరి. ఈతనికి 'భుజబలరాయఁ' డను బిరుదము గలదు.

తీర్థయాత్రలు

నరసింహదేవరాయలు కంచి, పక్షితీర్థము, కుంభకోణము, చిదంబరము, జంబుకేశ్వరము, శ్రీరంగము, మధుర, రామసేతువు, గోకర్ణము, కాళహస్తి, అహోబలము, శ్రీశైలము, త్రిపురాంతకము, వేంకటాచలము, సంగమేశ్వరము మొదలగు పుణ్యక్షేత్రములను దర్శించి, బ్రాహ్మణుల కనేక దానములొనర్చినట్లు శాసనముల వలనఁ దెలియుచున్నది.[1]

అవసానదశ : దుష్టబుద్ధి

వీరనరసింహదేవరాయఁడు కుటిలస్వభావుఁడు; క్రూరచి

1. Epigraphia Indica, Vol. 1. Page 368

త్తుఁడు. ఈతఁడు తిమ్మరుసునెడ ననుమానమును, కృష్ణరాయని యెడ నీర్ష్యయుఁ గలిగియుండెను. సామ్రాజ్యమును దన సంతతి వారికి లేకుండఁజేసి, కృష్ణరాయఁడే యనుభవించునేమో యను ననుమాన మాతని నధికముగఁ బీడించుచుండెను. తాను కృష్ణ రాయనిఁ జంపింప నూహించెనుగాని, తిమ్మరుసువలని భయముచే నాతఁడు ప్రయత్నింపఁడయ్యెను. అవసానదశయందుమాత్రము తన దుష్టబుద్ధిని వెల్లడింపక తప్పినదికాదు. తనయనంతరము తిమ్మరుసు తనకుమారునకుఁ బట్టముఁ గట్టక కృష్ణదేవరాయనికే సామ్రాజ్యాధి పత్యమొసంగునని యాతఁడు దృఢముగ నమ్మియుండెను. చివరకుఁ దాను మరణింపనున్న స్థితిలోఁ దిమ్మరుసు నేకాంతమునఁ బిలువ నంపి——

'మంత్రిశేఖరా! మా తండ్రి యానతిచొప్పున నీవు నన్ను సామ్రాజ్యమున నిలిపి, నాకనేకవిధములఁ దోడ్పడితివి. నీ సాహా య్యమును నేను మఱవఁజాలను. నీవు, మా తండ్రి యానతినిఁ బాలించినవిధమున, నా యాజ్ఞను సహితము పాలింపవలయునని కోరుచున్నాను. నాకిది యవసానదశ. ఇఁక నే బ్రదుకఁజాలను. నా కుమారుఁడైన తిరుమలదేవరాయఁడు బాలుఁడు; ఎనిమిది వత్సరములైన దాఁటనివాఁడు. నీవు నా యనంతర మా బాలుని సింహాసనమున నిలిపి, కార్యకర్తవై, రాజ్యమును బాలింపుము. ఇది నా యాజ్ఞ. కాని నా పిమ్మట, రాజ్యమును నా తనయునికీయక, నీ వత్యంతము ప్రేమించు కృష్ణరాయని కొసఁగెదవను నమ్మకము నాకు మిక్కిలి కలదు. ఆ యనుమానము నన్నుఁ బీడింపకుండునట్లు కృష్ణరాయల కన్నులు పెఱికించి, తెప్పించి, నాకుఁ జూపినఁగాని యసువులఁ బాయఁజాల' నని తన మనోభీష్ట మెఱిఁగించి, యట్లుసేయ నాతని నాజ్ఞాపించెను.

ఆ కఠినవాక్కులు తిమ్మరుసు చెవులకు ములుకులై సోకఁ, గొంతవడి తెచ్చువడి, ధైర్యమవలంబించి, రాజును గాంచి, 'ప్రభూ!

యిది యెంతపాటిపని? నీ కోరిక యిప్పుడ తీర్చెద. దీనికై నీవు చింతింపవల' దని నుడివి, సెలవుగైకొని, మందిరమునకుఁ బోయెను.

గృహమునకేఁగి తిమ్మరు సనేకవిధములఁ దలపోసెను. వీర నరసింహారాయల దుష్టబుద్ధికి వగచెను. తన తనయునికన్న మిన్నగఁ దాను ప్రేమించుచున్న కృష్ణరాయని నెట్టులేనిఁ గాపాడ నిశ్చయించి, యాతని రహస్యముగ రప్పించి, కన్నుల నీరు నించుచు, 'నాయనా! మీ యన్నగారి వాక్యములు వింటివా? చెప్పుటకు నోరాడుకున్నది. తనయనంతరము తన కుమారునకుఁ బట్టము గట్టవలయునఁట. నీ కన్నులు పెఱికించి, తెచ్చి చూపవలయునఁట. అంత దనుక నాతనికిఁ బ్రాణములుపోవఁట' అని పలికెను.


కృష్ణరాయ లా పిడుగువంటి వార్తవిని, తిమ్మరుసుతో నిట్లనెను—

'అప్పాజీ! బాల్యమాదిగ నన్నెక్కువగఁ బ్రేమించిన వాఁడవు. నా సవతి తల్లియగు తిప్పాంబ విషము పెట్టి నన్నుఁ జంపింపఁ బ్రయత్నించిన సమయమునందు సహితము నన్నుద్ధరించితివి. నాకు రాజ్యము వలదు. ఎందేని యేఁగి, జోగినై పొట్టపోసికొందును. రాజునాజ్ఞ మీఱుటకుఁ గాదేని నా కన్నులు పెఱికించుటకు బదులు నా శిరమును ఖండింపుము. నీ కెంతయుఁ బుణ్యము గలుగును.

కృష్ణరాయఁడు పలికిన పలుకులకుఁ దిమ్మరుసు జాలినొంది, 'భయపడకు' మని నుడివి, యాతనిఁ దనయింటఁ దాఁచి, యొక యాఁడుమేఁక కన్నులను దెప్పించి. వానిని గొనిపోయి నరసింహ రాయలకుఁ జూపించెను. ఆ కన్నులను జూచుటయే తడవుగా రాయలు ప్రాణములు విడిచెను.

సామ్రాజ్య పరిస్థితులు

వీరనరసింహరాయలు క్రీ. శ. 1509-వ సంవత్సరమున మరణించునప్పటికి గోవానగరము నేలుచుండిన మహమ్మదీయ రాజు విజయనగరమును గబళింపఁ దీవ్రప్రయత్నములు సేయుచుండెను.



శ్రీ కృష్ణదేవాలయము, హంపి.

—by Courtesy of Archaeological Dept., Madras.

కొండవీడు, ఉదయగిరిదుర్గములు గజపతుల వశమయ్యెను. ఉమ్మత్తూరు నాయకులు చక్రవర్తిని ధిక్కరించి, స్వతంత్రులైరి. బీజపూరు నవాబులును విజయనగరముపై దాడుల నుంకించుచుండిరి.

శ్రీకృష్ణదేవరాయలు (క్రీ. శ. 1509 - 1529)

ఏ సార్వభౌముని సత్పరిపాలనమున విజయనగరసామ్రాజ్యము మహోన్నత్యమునందునో, యే చక్రవర్తి దిగ్విజయయాత్రల వలనఁ దన శౌర్యపరాక్రమంబుల జగత్ప్రసిద్ధముగఁ జేసెనో, యే పార్థివపుంగవుఁ డాంధ్రభాష నాదరించి, యష్టదిగ్గజములఁ బోషించి, యాంధ్రభోజుఁడని కీర్తిగాంచెనో, యే నృపశ్రేష్ఠుఁడు విష్ణుచిత్తీయమను నామాంతరముగల యాముక్తమాల్యద యను ప్రబంధరచనచే సంస్కృతాంధ్రములయం దసాధారణ పాండిత్యమును వెలిపుచ్చెనో - యట్టి శ్రీకృష్ణదేవరాయల చరిత్రమును దెలిపెదను.

జననము

కృష్ణరాయల జననకాలమును గూర్చి పెక్కు సందేహములు పొడముచున్నవి. రాయ లీశ్వరరాజ కుమారుఁడైన నరస (నరసింహ) రాజునకు నాగాంబికవలన క్రీ. శ. 1465-వ వత్సరమున జనించెనని కొందఱును,[1] క్రీ. శ. 1487-వ వత్సరమున జన్మించెనని మఱికొందఱును వ్రాసియున్నారు. ఇఁక నాతని మరణకాలమును గూర్చి విచారించినచో - కావలి వేంకటస్వామిరచితమైన 'దక్షిణహిందూదేశ కవుల చరిత్రము' లో రాయలు తన నలువదవయేఁట - అనఁగా, 1524-వ వత్సరమున మరణించినట్లు వ్రాసి

1. "అందలి శాలివాహన శకాబ్దము లద్రివసు త్రిసోములన్
బొందితమైన యవ్విక్రృతి వత్సరమందలి పుష్యమాసమం
దుం దగు కృష్ణపక్షమున నుండెడి ద్వాదశి శుక్రవాసరం
బం దుదయించెఁ గృష్ణుఁడు శుభాన్వితుఁ డా నరసింహమూర్తికిన్."

యున్నాఁడు.[1] ఆ కాలమునందలి యొక చాటుపద్యమును బరిశీలింప, శాలివాహనశకాబ్దమును 1447 టికి సరియైన హూణశకము 1524-వ వత్సరమునఁ గృష్ణరాయలు మృతినందినట్లు కానఁబడుచున్నది.[2] దక్షిణహిందూదేశ కవులచరిత్రమును, జాటుపద్యమును మరణకాలమును దెలుపుటలో నేకీభవించినను, శాసనాధారములను బట్టి రాయలు శా. శ. 1452 టికి సరియైన హూణశకము 1529-వ వత్సరమునఁ దన భౌతికశరీరమును జాలించినట్లు తెలియుచున్నది.[3] కావున, మరణకాలము సహిత మిదియని నిర్ణయింపఁదగిన యవకాశము లేకయున్నది. కాని, కృష్ణరాయల సమకాలికుఁడును, పోర్చుగీసుచరిత్రకారుఁడును నగు న్యూనిజ్ విద్యానగరసామ్రాజ్య చరిత్రమును వ్రాయుచు వీరనరసింహరాయల మరణకాలమునకు (అనఁగా 1509) రాయ లిరువది వత్సరముల వయస్సుగలవాఁడని సూచించెను.[4] రాయలు మరణించునప్పటికి నలువది యేండ్ల వయస్సు గలవాఁడని దక్షిణహిందూదేశ కవులచరిత్రమున వ్రాయఁబడియున్నది. రాయలు 1529 ప్రాంతమున మరణించెనని శాసనాధారములనుబట్టి చరిత్రకారులు సూచించియున్నారు. వీరనరసింహరాయల మరణకాలమునకు రాయల కిరువది వత్సరముల వయస్సుండుటచేతను, నలువది వత్సరములు జీవించియుండినట్లు తెలియుటచేతను, 1529 ప్రాంతమున మరణించుటచేతను కృష్ణదేవరాయలు క్రీ. శ. 1489 ప్రాంతమున జనియించియుండనోపునని నిర్ణయింపవలసియున్నది. రాయల జననకాలము 1465-వ వత్సరమే యగు నెడల నాతఁడు 1505 లో మరణించియుండును. కాని, కృష్ణరాయలు

1. ఆంధ్ర కవుల చరిత్రము, ద్వి. భా. పుట. 170
2. "బోరన యాచకప్రతతి భూరి విపద్దశ నొందుచుండఁగా
నారయ శాలివాహన శకాబ్దము లద్రియుగాబ్ధి సోములం
దారణవత్సరంబున నిదాఘదినంబున జ్యేష్ఠశుద్ధ ష
ష్ఠీరవివాసరంబున నృసింహుని కృష్ణుఁడు చేరె స్వర్గమున్
ద్వారకనున్న కృష్ణుఁ డవతార సమాప్తము నొందుకైవడిన్."
3. No. 525 of Epigraphical Collections for 1926
4. Forgotten Empire, Page 315

1509 లో నభిషిక్తుఁడగుటవలన నిది విశ్వసనీయముకాదు. ఇఁక, 1487-వ వత్సరమే జనించెనందుమా, 1527 లో మరణించి యుండును. కాని, 1529 లో మరణించినట్లు శాసనములే తెలుపుచున్నవి. ఈ కారణమున నిదియు విశ్వసనీయముగాదు. పైవివరించిన విషయములు సహేతుకములుగా నున్నందునఁ గృష్ణరాయలు క్రీ. శ. 1489 ప్రాంతమున జనించియుండును.

రాయలవంశము

తుళువ నరసరాజునకుఁ దిప్పాంబిక, నాగాంబిక, ఓబాంబిక యను మువ్వురు భార్యలుండిరనియు, వారిలో మొదటి యిరువురకును గ్రమముగా వీరనరసింహరాయఁడును, కృష్ణరాయఁడును జనించిరనియుఁ, గడపటి భార్యకు నచ్యుతరాయఁడును, రంగరాయఁడును బుట్టిరనియు వీరనరసింహరాయలచరిత్రమున వ్రాసియుంటిని. నరసింహరాయలకు మువ్వురు పత్నులుండిరా? వారిలో నాగాంబిక కులకాంతయా? యను విషయములను నిర్ధరించుటకుఁ దగిన ప్రమాణముల నరయవలసియున్నది.

విజయనగరరాజ చారిత్రములోను, కొంగదేశ రాజకాల్ అను గ్రంథములోను నరసింహదేవరాయల భార్యాపుత్త్రిలను గూర్చి యిట్లు వ్రాయఁబడియున్నది: 'తిప్పాంబ యను భార్యయందు వీరనృసింహేంద్రుఁడను కుమారుఁడు పుట్టెను. నాగమాంబ యను భార్యయందుఁ గృష్ణరాయఁడు పుట్టెను. ఓబాంబ యను భార్యయందు రంగదేవరాయఁడు, అచ్యుతదేవరాయఁడు అను నిర్వురు పుత్త్రిలు పుట్టిరి.[1] ఈ విషయములోఁ గృష్ణరాయలు కృతులందిన పారిజాతాపహరణ, మనుచరిత్రగ్రంథములును, కృష్ణరాయరచితమగు నాముక్తమాల్యదయు నేకీభవింపవు. ఎట్లన—

"ఆ నరస మహీ మహిళా
జానికిఁ గులసతులు పుణ్యచరితలు తిప్పాం

1. కవిజీవితములు, పుట 487

బా నాగాంబిక లిరువురు
దానవ దమనునకు రమయు ధరయును బోలెన్"

—పారి. పీ. ప. 14

"ఆనృసింహప్రభుండు తిప్పాంబవలన
నాగమాంబికవలన నందనులఁ గాంచె,
వీరనరసింహరాయ భూభుని, నచ్యు
తాంశ సంభవుఁ గృష్ణరాయ క్షితీంద్రు."

—మను. పీ. ప. 31

"ఆనృసింహప్రభుండు తిప్పాంబవలన
నాగమాంబికవలన నందనులఁ గాంచె,
వీరనరసింహరాయ భూవిభుని, నచ్యు
తాయ తాంనిజ శ్రీ కృష్ణరాయ నిన్ను."

—ఆము. ఆ. 1, ప. 31

పై పద్యములను బరిశీలించిచూడ నరసరాజునకుఁ దిప్పాంబా నాగాంబిక లను కులసతులిరువురు గలరనియు, వారికిఁ గ్రమముగా వీరనరసింహరాయఁడును, కృష్ణరాయఁడును జనించిరనియుఁ దేలుచున్నది. క్రింది శ్లోకము సహిత మీ విషయమును బలపఱచుచున్నది.

"తిప్పాజీ నాగలాదేవ్యోః, కౌసల్యాశ్రీ సుమిత్రయోః
దేవ్యోరివ నృసింహేన్ద్రాత్ తస్మాత్పఙ్క్తిరథాదివ.
వీరౌ వినయినౌ రామలక్ష్మణావివ నన్దనౌ,
వీరశ్రీ నరసింహేన్ద్ర కృష్ణరాయ మహీపతీ."

విజయనగరరాజ చారిత్రమునందును, కొంగదేశరాజకాల్ గ్రంథమునందును బేర్కొనఁబడిన యోబాంబిక యను భార్యవిషయమే పై గ్రంథములయందుఁగాని, శ్లోకమునందుఁగాని సూచింపఁబడియుండలేదు. కాని, నరసరాజునకు ఓబాంబిక యను భార్య గలదనియు, నామెకు నచ్యుతదేవరాయలను కొడుకు గలఁడనియు శాలివాహనశక 1459-వ వత్సరమునకు సరియైన హూణాబ్దము 1537 హేవిళంబి సంవత్సరమున చిత్తూరు మండలములోని నారా

యణపురము నొక బ్రాహ్మణునికి దానమిచ్చుచు నచ్యుతదేవ రాయలు వ్రాసియిచ్చిన తామ్రశాసనమువలనఁ దెలియుచున్నది.[1] మనుచరిత్ర, పారిజాతాపహరణాది గ్రంథములు నరసింహరాయల కిరువురు భార్యలుగలరని నిరూపించినను, విజయనగరరాజ చారిత్రమును, కొంగదేశ రాజకాల్ గ్రంథమును ముప్వురు భార్యలు గల రని చెప్పు విషయము నచ్యుతదేవరాయల తామ్రశాసనము సహితము బలపఱచుచున్నది. కావున, నరసింహరాయలకు ముప్వురు భార్యలు గలరను విషయము తేలినది. ఇఁక నరసింహ రాయల ద్వితీయ భార్య యగు నాగాంబిక కులకాంతయా? వెల కాంతయా? యను విషయమును గూర్చి చర్చింపవలసియున్నది.

కృష్ణరాయల జననవృత్తాంతము నెఱింగినఁగాని, నాగాంబిక విషయము తేటపడదు. ఈతని పుట్టుకనుగూర్చి పలువురు పలు తెఱఁ గుల వ్రాసియున్నారు. స్థాలీపులాకన్యాయముగ వాని నిట వివ రింతును.

"ఒకనాఁటి రాత్రి నరసరాయలు కాలోచితకృత్యంబు నిర్వ ర్తింప బహిర్దేశంబునకుం జన నచ్చట నొకరిక్క యాకాశమున నుండి తన పాత్రమునఁ బడెననియు, నయ్యది మిక్కిలి తేజోవం తమై కన్నులు మిఱుమిట్లుగొల్పుచుండఁ దత్క్షణమే తిమ్మరుసు మంత్రికీ వార్తఁ దెలిపెననియు, నాతం డా యుదకమును ద్రావమనె ననియు, రాయ లట్లు చేసెననియుఁ, బిమ్మటఁ దిమ్మరుసు నాజ్ఞాను సారమున స్వీయతో రతిసుఖంబునఁ దేల యత్నింపఁ బట్టమహిషి వచ్చుటకు వీలులేకుండుటచే నీ దాసియగు నాగాంబికఁ గూడి సుఖంబుననున్న నాపెకీ రాయలు జనించెననియు వాడుకగాఁ జెప్పెదరు." [2]

---

1. "తిప్పాజీనాగలాదేవ్యోః కౌసల్యాశ్రీ సుమిత్రయోః
జాతౌ వీరనృసింహేంద్రో కృష్ణరాయ మహీపతిః
అస్మాదోబాంబికాదేవ్యా మచ్యుతేంద్రోపిభూపతిః."
2. శ్రీకృష్ణదేవరాయచరిత్ర, పుట 7

"విజయనగరపు రాజులలోఁ [1] బదియాఱవవాఁడగు వీర నృసింహరాయలు చిరకాలము పుత్త్రులులేక ఖేదపడుచుండఁగా, నొకనాఁ డొక విప్రశ్రేష్ఠుఁ డేతెంచి, 'రాజా! నే నేర్పఱచిన ముహూర్తకాలమందు నీవు నీ భార్యతోఁ గూడినచోఁ దప్పకుండ నీకుఁ బుత్త్రుఁడు కలుగు' నని చెప్పెను. అందుల కారాజు సంత సించి, ముహూర్తకాలమునకు సిద్ధముగానుండునటుల నిజపత్ని యగు తిప్పాంబకు వర్తమాన మంపెను. 'చీరెసింగారించువఱకు పట్నము కొల్లఁబోయెను' అను లోకము వాడుక నిక్కముగాఁ, దిప్పాంబగారు దిద్దుకొని తీర్చుకొని రాజు సమ్ముఖమున కేతెంచు వఱకు ముహూర్తకాలము మించిపోయెను. ఈ మధ్యకాలములో రాజుగారి పడకటింటిలో దీపాలు బాగుచేసెడి నాగి యను నొక దాసి ముహూర్తకాలమునకు హాజరుగానుండఁగ రాజు దానితో రమించెను. తత్క్షణమే నాగికి గర్భోత్పత్తియాయెను. నవమాస పూర్తియైనతర్వాత దివ్యతేజస్సుగలిగిన శిశువును గనెను. ఈ శిశు వునకుఁ గృష్ణదేవరాయలు అను నామ మేర్పడెను." [2]

ఇఁకఁ బైకథలలోని విషయములయందలి సత్యాసత్యములను గూర్చి చర్చింపవలసియున్నది. ప్రపంచమున నొక మహనీయునకుఁ గాని, శౌర్యవంతునకు గాని యేదే నొక కళంకము నాపాదింపఁ జేయుట మానవస్వభావము. అట్టులే యద్వితీయశౌర్యోపేతుఁడగు శ్రీకృష్ణదేవరాయల జన్మకథానకమునకును నెవ్వరో మహానుభావులు లేనిపోని యపోహలు గల్పించియుందురు.

పై రెండు కథలయందు సూచింపఁబడిన ముహూర్తము, నరసింహరాయలు తిప్పాంబను నలంకరించుకొని రమ్మని చెప్పియం పుట అను విషయములు సత్యదూరములు గాకపోవచ్చును. తిప్పాంబ జ్యేష్ఠభార్య, పట్టపురాణి యగుటవలన రాయ లామె యందు సుపుత్త్రునిఁ గాంచఁ గుతూహలపడి యుండవచ్చును.

1. చింత్యము

2. కవిజీవితములు, పుట 480

అదియు ధర్మబద్ధమే. పట్టపురాణియగుటవలననే తిప్పాంబను సింగారించుకొని రమ్మని రాయ లాజ్ఞాపించియుండవచ్చును. కాని, యా సమయమున నామె దేహ మస్వస్థముగానుండి రాఁజాలక పోయియుండవచ్చును. దాన నా యేలిక ముహూర్తకాలము మించిపోవునను వేదనచే ద్వితీయ భార్యయగు నాగాంబికకుఁ గబురంపియుండవచ్చును. ఆమె తత్క్షణమే భర్తృసన్నిధిఁ జేరి, యాతని కనుసన్నల మెలఁగి, పరాక్రమశాలియగు కుమారునిఁ బడసియుండవచ్చును. లేదా, తిప్పాంబ కప్పటికే వీరనరసింహరాయ లను కుమారుఁడుండుటవలన[1] ద్వితీయ భార్యయగు నాగాంబిక సంతానహీనయని యెంచి, యాసదవకాశమును రాయ లామెకే గలుగఁ జేసియుండవచ్చును. ఈ రెండవకారణమే నిజమగుచో రెండవ కథయందు సూచింపఁబడిన 'నరసింహరాయలు చిరకాలము పుత్త్రులు లేక ఖేదపడుచుండఁగా'[2] నను నంశము నిరాధారమును, నసత్యమును నగుచున్నది.

శ్రీ రాజనాథ మహాకవికృతమగు 'అచ్యుతరాయాభ్యుదయ'మను సంస్కృతకావ్యమును,[3] 'పారిజాతాపహరణము'ను,[4] కొన్ని

1. చిలుకూరి వీరభద్రరావుగారి 'తిమ్మరసుమంత్రి' - పుట 44
2. కవిజీవితములు, పుట 450
3. 'అద్వైరపి క్షోణిపతిప్రకాణ్డై
రాకాజక్షణీయస్వయశోఽవతారః,
వసన్తపాల్యం వసుధాపతీనాం
కన్యామణీః కాశ్చన పర్యణైషీత్.'
'తిస్రోనృప స్యైత్యభవన్నభీష్టా
స్తిప్పాంబికా తాసుచ నాగమాంబా,
పట్టాభిషిక్తాః పతిదేవతానా
ముత్తంస భూషామణి రోబమాంబా.' అచ్యు. ప్ర. స. శ్లో. 51-52
4. 'ఆ నరస మహీమహిళా, జానికిఁ గులసతులు పుణ్యచరితలు తిప్పాంబా నాగాంబిక లిరువురు'—పారి. పీ. ప. 14

శాసనములును [1] నాగాంబ కులకాంతయని వాకొనుచుండ, నాధార శూన్యములైన యీ కథ లెట్లు నాగాంబిక దాసీకన్యయని నిరూపించ సాహసించినవియో తెలియకున్నది. ఇవి పుక్కిటిపురాణములు. నాగాంబిక కులకాంతయని నిరూపించుటకుఁ బై వివరింపఁబడిన గ్రంథములును, శాసనములునుగాక, యాంధ్రదేశమునం దిప్పటికిని నాగాంబిక 'సాగి' వారి యాఁడుపడుచనియు, వారి కుటుంబము పురాతనమునుండియుఁ బ్రసిద్ధిఁగన్న క్షత్రియ కుటుంబమనియుఁ జెప్పుకొను మాటలకుఁ దోడుగా, నీ విషయమును గొన్ని గ్రంథములును స్థిరీకరించుచున్నవి. [2] ఈ విషయమును గ్రంథములనుండి తెలిసికొనుటయే కాక, తుని సంస్థానాధీశ్వరులును, గీర్తిశేషులునునైన, శ్రీరాజా వత్సవాయ వేంకటసింహాద్రి జగపతిరాజు బహద్దర్ వారి మేనల్లుని కుమారులును, నరపతి (ఆనెగొంది) సంస్థానాధీశ్వరులగు శ్రీమంత్ దర్బార్ శ్రీకృష్ణదేవరాయలవారి బావమఱఁదులును నగు శ్రీరాజా దాట్ల - వేంకటసింహాద్రి జగపతిరాజు గారివలన సహితము వింటిని. పై విమర్శనలనుబట్టి నాగాంబిక యధోసూచిక (Foot note) యందు సూచించినట్లు చదరంగపు

---

1. 'నిఖిలభూపతి మూర్ధన్యేన, నాగామ్బికా నరసనృప నన్దనేన'
—ఆము. పీ. అను. పు. 147 (భూదాన శాసనము)

2. (ఎ) భారతి, సం. 7, సంచి. 1, పుట 93 (వరదరాజేశ్వరి)
రుచీదేవి గజపతిమహారాజ్ఞికి వ్రాసిన జాబు—
'నాభర్త కులహీనుఁడని వ్రాసితివి. ఉత్తమక్షత్రియులగు సాగివారి వంశమున నుద్భవించిన నాగమాంబ తనయుఁడు కులహీనుఁ డెట్లగును? పూర్వము మాయత్త తన సవతులతో, నోడినవారు గెలిచినవారి కాఱు నెలలు దాసీత్వము చేయునట్లు పందెమిడుకొని, యాడిన చదరంగపాటలో నోడుటచే మా యత్తగారికి దాని యను వాదు పరిహాసముగా వచ్చెను కాని, తుళువాన్వయాంబుధిరాకాశాంకుఁడగు కృష్ణదేవరాయభూపతి దాసీపుత్త్రుఁడు గాఁడు.'

(బి) ప్రభాతము, పుట 112 (వంగూరి సుబ్బారావు గారు)
'శ్రీ రాయలవారు సుక్షత్త్రియ కన్యయగు నాగాంబా పుత్త్రులు, వారు సాగి వారికి దగ్గఱ బంధువులు. మనమెఱఁగిన - వియ్యమందిన వారి బందుగులు.'

టాటలో నోడుటవలన సవతులకుఁ బరిహాసముగ దాసియయ్యెను గాని, నిజముగా నామె సుక్షత్రియకులసంజాత యని తెల్లమగు చున్నది.

తిప్పాంబ కౌటిల్యము

కృష్ణరాయల జననకాలవిశేషమును బట్టి బీజనగరదేశమంతయు నరసింహరాయల యధీనమయ్యెను. నాఁటినుండియు నరసింహరాయలు కృష్ణరాయనియెడలను, నాతని తల్లియైన నాగాంబిక యెడలను మిక్కిలి మక్కువగలిగి, వారి నత్యంతము ప్రేమించుచుండెను. దీనివలనఁ దిప్పాంబకు నాగాంబికా కృష్ణరాయలయెడ నసూయ జనించెను. తిప్పాంబ కుమారుఁడైన వీరనరసింహరాయఁడు కృష్ణరాయనికంటె వయసునఁ బెద్దవాఁడు. నరసింహరాయల తనయుల కందఱకును దిమ్మరుసు విద్యాగురువు. తిమ్మరుసు కృష్ణరాయని కుశాగ్రబుద్ధిని గమనించి, పెక్కుసారు లాతని బుద్ధివైశద్యమును గూర్చి నరసింహరాయలకడఁ బ్రశంసించెను. ఇది యంతయుఁ దిప్పాంబకు నురిసినపుండులో నుప్పుపెట్టినట్లుండెను. తన కుమారునిఁ బట్టాభిషిక్తునిఁ జేయక, యత్యంతముఁ బ్రేమించెడి కృష్ణరాయనికే తన భర్త పట్టము గట్టునేమో యని తిప్పాంబ భావించి, యెట్టులేనిఁ గృష్ణరాయనిఁ దుదముట్టింపవలయునని నిశ్చయించి, యాతనికి విషప్రయోగముసేయఁ దన దాసీకన్యకలతో దురాలోచనముచేసి, యా దుష్కార్యమునకుఁ గడంగెను.

అఖండ ప్రజ్ఞావంతుఁడగు తిమ్మరుసు మంత్రి యెట్టులో తిప్పాంబ కౌటిల్యమును గుర్తించి, యా బాలుని మృత్యువు వాతఁబడకుండ సంరక్షించెను. తిప్పాంబ యంతటితో నూరుకొనక, తన ప్రయత్నము గొనసాగింప ముమ్మాఱు యత్నించెను. కాని, తిమ్మరుసుమంత్రి సుదర్శనచక్రమువలె నడ్డుపడుటచే నాయమ ప్రయత్నములు కొనసాగినవికావు. ఇందు సత్యమున్నను లేకపోయినను, నిట్టివి వర్తిల్లుటమాత్రము సవతులలో నిజము.

తన ప్రాణములను గాపాడుచు, విద్యాబుద్ధులు గఱపుచుఁ

బెనుచుచున్నందునఁ గృష్ణరాయఁడు తిమ్మరుసుమంత్రిని 'అప్పాజీ' (నాయనగారూ) అని పిలుచుచుండెను.

విద్యాభ్యాసము

కృష్ణరాయలకు బాల్యమాదిగఁ దిమ్మరుసుమంత్రి విద్యాగురువని వ్రాసియుంటిని. తిమ్మరుసు విద్యాగురువే కాక, ప్రాణరక్షకుఁడు నైయుండెనని పైకథవలనఁ దెలియుచున్నది. తిమ్మరుసు సహోదరుఁడగు గోవిందరాజు సహిత మీ బాలరాజునకు విద్యాబుద్ధులు గఱపుచుండెను. కృష్ణరాయలు పదునెనిమిది వత్సరముల ప్రాయముననే యాంధ్రగీర్వాణ భాషలయం దసామాన్య ప్రజ్ఞావంతుఁడయ్యెను. కర్ణాట భాష నేర్చెను. తురకము నభ్యసించెను. సాముగరిడీలయం దారితేరెను. ధనుర్వేదమున మేటియయ్యెను. అశ్వారోహణమున నందెవేసిన చేయి యాయెను. రాజనీతి, దండనీతి మొదలగు రాజ్యతంత్ర విధానములయందు గడితేఱెను.

రాజ్యాభిషేకము

వీరనరసింహరాయలు క్రీ. శ. 1509-వ వత్సరమున మరణించెనని వ్రాసియుంటిని. ఆతని మరణానంతర మాతని సవతితల్లి కుమారుఁడైన (శ్రీ)కృష్ణదేవరాయలు శా. శ. 1430 టికి సరియైన శుక్ల నామ సంవత్సర మాఘశుక్ల చతుర్దశి (1509, ఫిబ్రవరి, 4-వ తేది)ని నత్యంత వైభవమున విద్యానగరసింహాసన మధిష్ఠించినట్లు విజయనగరమునందలి విరూపాక్షాలయములోని శాసనమువలనఁ దెలియుచున్నది.[1] మఱియొక్క-చోట నీతఁడు క్రీ. శ. 1510-వ వత్సరము జనవరి నెల 24-వ తేదిన పట్టాభిషిక్తుఁడైనట్లు వ్రాయఁబడియున్నది.[2] కొంగదేశ రాజకాల్ గ్రంథమునందుఁ గృష్ణరాయలు శా. శ. 1426, రక్తాక్షి సంవత్సర చైత్రమాసమున సింహాసనాసీ

1. "స్వస్తిశ్రీ విజయాభ్యుదయ శాలివాహనశక వర్ష 1430 నందు మేలేనడవశుక్ల సంవత్సర మాఘ శు. 14 లు శ్రీమన్మహారాజాధిరాజ రాజపరమేశ్వర శ్రీవీర ప్రతాప శ్రీవీర కృష్ణరాయ మహారాజరు పట్టాభిషేకోత్సవ పుణ్యకాలదలు శ్రీవిరూపాక్షదేవర."

2. Journal of the Royal Historic Society, 394-395

నుఁడైనట్లు వ్రాయఁబడియున్నది.[1] శాసనాధారమే ప్రబలప్రమాణ మగుటవలన, శ్రీకృష్ణదేవరాయలు క్రీ. శ. 1509-వ వత్సరము ననే పట్టాభిషిక్తుఁడైనట్లు నిశ్చయింపవలసియున్నది.

ఏతన్మహోత్సవ సమయమున శ్రీకృష్ణదేవరాయని వారు శ్రీవిరూపాక్షస్వామికి భూదానము గావించిరి.[2]

అమ్మహోత్సవమును గన్నులారఁ గాంచి యానందింప విద్యానగరమున కేతెంచిన రాజులయు, సామంతరాజులయు నామములను కుమారధూర్జటి తన కృష్ణరాయవిజయమున నిట్లు వ్రాసి యున్నాడు—

'చక్కరవిలుకాని చక్కందనముగల్గి
చొక్కమా నార్వీటి బుక్కరాజు,
సాకల్యముగఁ గీర్తి సర్వదిక్తటులందుఁ
బ్రాకటస్థితి నిల్పు నౌకువారు,
కంటకరాజన్య గర్వంబు లణఁగించి
లీలచే మించు నందేలవారు,
ధాటీనిరాఘాట ఘోటీహతవిరోధి
కోటులై వెల్గు వెల్గోటివారు,
చండతర శౌర్యులగు కురాసానివారు[3]
బూదహాలివారు మొదలైన భూమిపకులు
కొలువఁ బట్టాభిషిక్తుఁడై చెలువుమీఱె
రమ్యగుణపాళి శ్రీకృష్ణ రాయమౌళి.''

—కృష్ణ. ద్వి. ఆ. ప. 44

కారణాంతరములవలన నమ్మహోత్సవమునకు రాఁజాలని రాజులెల్ల రనర్ఘములైన కానుకలనంపి, తమ భక్తివిశ్వాసములను బ్రకటించిరి. రాయలు సింహాసనాసీనుఁడగుటవలన నాతని సోదరుని పుత్త్రుఁడును, దమ్ములును గలహమునకుఁ గడంగనుండిరి. ధీవిశారదుండగు రాయ లా విషయమును దక్షణమే గ్రహించి, దేశము

1. కవిజీవితములు, పుట 491
2. Journal of the Royal Asiatic Society, Pages 394-395
3. పెమ్మసానివారు - అని పాఠాంతరము

నకు వారివలన బాధకలుగకుండుటకై, వారినిఁ గడుదూరముననున్న చంద్రగిరిదుర్గమున కంపి, వారి రక్షణార్థమై కొందఱు భటులను గాపుంచెను.

రాయల వర్ణనము

రాయ లంత పొడుగరియు నంత పొట్టియును గాక, సామాన్యమైన యెత్తుగలవాఁడై, చక్కని ముఖవర్చస్సును, సుందరాకారమును, దృఢకాయమును గలిగియుండెను. ముఖమున నందందు స్ఫోటకపు మచ్చలుండెను. కాని, యవి యెంతమాత్రమును ముఖలావణ్యమునకు వికారము గల్గించినవి కావు. ఆతని వదనబింబము వీక్షించినంతనే యెట్టివానికిని బూజ్యభావ ముదయించును. [1]

శరీరసాధనము: ప్రాతఃకాలకృత్యములు

కృష్ణదేవరాయ లనుదినము ప్రొద్దుపుట్టకమున్నె పడకనుండి లేచి, రమారమి సోలెఁడు (Quartilho-three Quarter pint [2]) నూగులనూనె త్రావి, దానితో దేహమంతయు రాచుకొనును. అంత నాతఁడు మొలకొక చిన్నబట్టఁ గట్టుకొని బరువుగల లోడీలను త్రిప్పును. ఆమీఁదఁ దాఁ ద్రాగిన నూనెయంతయు స్వేదరూపమున వెలికివచ్చువఱకుఁ గత్తిసాము చేయును. ఆవల నొక మల్లశ్రేష్ఠునితో మల్లయుద్ధ మొనర్చును. పిమ్మట నాతఁ డొక గుఱ్ఱమునెక్కి, విశాలప్రదేశమున కేఁగి, యొకవైపునుండి మఱియొకవైపునకుఁ దెల్లవాఱుదనుక స్వారి చేయును. ఈ కార్యకలాపమంతయు ముగిసిన పిదపఁ, దన కిష్టుఁ డగు నొక భూసురశ్రేష్ఠునివలన సుస్నాతుఁ డగును. తరువాత నాతఁడు రాజప్రాసాదావరణలోపల నున్న దేవాలయమున కేఁగి, కులాచారపద్ధతిని దేవునిఁ బూజించి, యట నుండి కదలి, విచిత్రచిత్రములచే నలంకృతమై మనోహరముగ నొప్పెడి సభాభవనమునకుఁ జని, రాజ్యవ్యవహారములఁ గూర్చి తనకిష్టులైన రాజకీయవేత్తలతో ముచ్చటించును. [3]

---

1. Forgotten Empire - Pages 246-247
2. Forgotten Empire - Page 249
3. Forgotten Empire - Pages 249-250

రాయల స్వభావము

దక్షిణాపథమును బాలించిన రాజులలో నింతటివాఁడు లేఁడని ఘంటాపథముగఁ జాటవచ్చును. ఏమి యీతని సామర్థ్యము! దూరదృష్టి! రాజ్యకార్యనిర్వహణనైపుణి! శరీరపాటవము! అన్నింట నీతఁ డద్వితీయుఁడు. ఈతని బలపరాక్రమములఁ బ్రకటించుట కీతఁ డొనర్చిన యుద్ధములే ప్రబలసాక్ష్యములు. ఈతని పాలనముననున్న సామ్రాజ్యపు సుఖస్థితియే యీ రాజవరేణ్యుని పరిపాలనాదక్షతను సహస్రముఖముల వెల్లడించుచున్నది. ప్రజల కష్టనిష్ఠురముల నరయుటయే యీతని నిత్యకృత్యములలోఁ బ్రధానమైనది. రేయియనక, పగలనక, యెల్లవేళల జనులమేలుకై పాటుపడువాఁడు. విదేశీయుల నాదరించుటయందును, సన్మానించుటయందును నెక్కువ శ్రద్ధవహించువాఁడు. అనిశము వారి యోగక్షేమముల విచారించుచు, వారి వ్యాపారముల కెట్టి యభ్యంతరమును గలుగనీయక, తన దేశమునందలి వాణిజ్యము నభివృద్ధిపఱచెడివాఁడు. అన్యదేశీయులయెడ నత్యంత మైత్రిగలిగి యుండెడివాఁడు. అన్యకాంతల మాతృభావమునఁ జూచెడివాఁడు. సర్వసమత్వ మీతని సొమ్ము.

ఈతని ముఖవర్చస్సును, నేత్రగాంభీర్యమును, ఉదారహృదయమును, ధర్మగుణమును, ధైర్యసాహసములును బరికింప నీతఁ డసామాన్యపురుషుఁడని తోఁపకమానదు. రాయఁడు దైవాంశసంభూతుఁడని చెప్పక తప్పదు.

రాయల మతము

కృష్ణదేవరాయలు వైష్ణవమతావలంబకుఁడు; పరమతద్వేషి కాఁడు. శైవవైష్ణవుల సమానభావమున నాదరించువాఁడు. శ్రీ తిరుపతివేంకటేశ్వరు లీతని కిష్టదైవము. విష్ణుచిత్తీయ (అముక్తమాల్యద) గ్రంథరచనమే యిందులకుఁ దార్కాణము.

మున్ను, కృష్ణరాయలు, 'కళింగదేశ విజిగీషామనీషం దండెత్తిపోయి, విజయవాటిం గొన్ని వాసరంబులుండి, శ్రీకాకుళనికేత

నుండగు నాంధ్రమధుమథను సేవింపంబోయి, హరివాసరోపవాసం బచ్చటఁ గావింప, నప్పుణ్యరాత్ర చతుర్థయామంబున'—

'నీలమేఘము డాలు డీలు సేయఁగఁ జాలు
మెఱుఁగుఁ జామనచాయ మేనితోడ,
నరవిందములకచ్చు లడఁగించుజిగి హెచ్చు
నాయతంబగు కన్నుదోయి తోడఁ,
బులుఁగురాయని చట్టుపలఁదన్ని నొరవెట్టు
హోంబట్టు జిలుఁగు రెంటెంబుతోడ,
నుదయార్కబింబంబు నొఱపువిడంబంబు
దొరలంగ నాడు కౌస్తుభముతోడఁ,
దమ్మికేలందఁ బెఱకేల దండయిచ్చు
లేములుడిపెడు లేఁజూపు లేమతోడఁ
దొలఁకు దయఁదెల్పు చిఱునవ్వులోడ...'

—ఆము. ఆ. 1 - ప. 12

కలయం దాంధ్రజలజాక్షుఁడు సాక్షాత్కరించి—

'పలికి తుత్ప్రేక్షోపమలు జాతిపెంపెక్క
రసికు లౌ నన మదాలసచరిత్ర,
భావ ధ్వని వ్యంగ్య సేవధి గాఁగఁ జె
ప్పితివి సత్యావధూ ప్రీణనంబు,
శ్రుతిపురాణోపసంహిత లేర్చి కూర్చితి
సకల కథాసార సంగ్రహంబు,
శ్రోత్రఘట్టలు విచ్చుగ రచించితి సూక్తి
నైపుణి జ్ఞానచింతామణి కృతి,
మఱియు రసమంజరీ ముఖ్య మధురకావ్య
రచన మెప్పించికొంటి గీర్వాణభాష,
నాంధ్రభాష యసాధ్యంబె యందు నొక్క
కృతి వినిర్మింపు మిఁక మాకుఁ బ్రియము గాఁగ.'

—ఆము. ఆ. 1 - ప. 13

'ఎన్నుమూర్తు నన్నువిను, మేమును దాల్చిన మాల్యమిచ్చు న
ప్పిన్నది రంగమందయిన పెండిలిసెప్పెదము, మును గొంటి నే
వన్న నదండ యొన మగవాఁడిడ, నేను దెలుంగురాయఁడ,
గన్నడరాయ, యక్కొమరుఁ గప్పరిణయాపరి భుక్తభాక్కథన్.'

—ఆము. ఆ. 1 - ప. 14

అని యానతిచ్చెను. అంత రాయలు విష్ణుభక్తిని వెదచల్లు 'విష్ణుచిత్తియ' మును రచించి, దానిని దన యిలువేల్పునకుఁ గృతి యొసఁగి ధన్యుఁడయ్యెను.

కృష్ణరాయ లుదయగిరిని జయించి, విద్యానగరమున కేఁగుచు, మార్గమధ్యమున శ్రీతిరుపతి వేంకటేశ్వరులను దర్శించి, యా దేవునకుఁ గనకాభిషేకముఁ జేయించి, మణిరత్నఖచిత సువర్ణకంకణములను సమర్పించినట్లు తిరుపతియందలి శాసనములవలనఁ దెలియుచున్నది.[1]

ఇఁక, రాయలు శైవమతమును సహితము ప్రేమించెననుటకుఁ దగిన హేతువులను జూపవలసియున్నది.

పంపాక్షేత్రముననున్న విరూపాక్షేశ్వరునకుఁ జక్కని గోపురమును, రంగమంటపమును గట్టించి,[2] కొన్ని గ్రామముల దానమొసఁగెను.[3] అంతఃపురావరణముననున్న గణపతి స్వామికిఁ గొన్ని గ్రామములొసఁగెను.[4] కాళహస్తీశ్వరునకు గోపురముఁ గట్టించెను. శ్రీశైలమున వీథుల కిరువైపులఁ బెక్కు మండపములు గట్టించెను.[5]

సాళువ తిమ్మరుసు

'ఏ మంత్రిమణి నిజస్వామి కార్యక్రియా
తత్పరమానసోత్సాహశాలి,
యే మంత్రిమణి మిత్రహిత బాంధవాశ్రిత
ప్రకరరక్షణకళా ప్రౌఢబుద్ధి,
యే మంత్రిమణి వచో హేలాతి నైర్మల్య
శీతలతాధూత శీతరోచీ,
యే మంత్రిమణి సుధాధామ శాంభవధామ
ధాళధళ్యసుతుల్య ధవళకీర్తి,

1. A. S. R. - 1908-1909
2. Epigraphia Indica, Vol. 1. Page, 366
3. Journal of the Royal Asiatic Society, Page, 394-395
4. Epigraphia Indica, Vol. IV. Page 266
5. No. 74, Epigraphical Collections - 1908 and Annual Report of the Archaeological Department, Southern Circle

యట్టి మంత్రివరులలో త్తంస మహిత నృపతి
పటలమకుటాగ్ర ఘట్టితపాదయుగళి
సకల కర్ణాట రక్షా విచక్షణుండు
దీనసురశాఖి - సాళువ తిమ్మమంత్రి.'

—రాజశేఖరచరిత్రము

శ్రీకృష్ణదేవరాయల దిగ్విజయములను వర్ణించుటకు ముం దాతని విజయములకుఁ గారకుఁడై, తోడునీడయై, రాజ్యతంత్రజ్ఞుఁడై యొప్పిన తిమ్మరుసుమంత్రి చరిత్రమును సంగ్రహముగఁ దెలుపుట నా విధియైయున్నది.

వంశము

తిమ్మరుసు వంశీయులు సాళ్వవంశ రాజులకడ మంత్రిత్వాది పదవులు సంపాదించి, దిగంత విశ్రాంతకీర్తినార్జించుటచే నీతని వంశమునకు 'సాళువ' వంశమను పేరుగలిగెను.

తిమ్మరుసు బ్రాహ్మణుఁడా? క్షత్రియుఁడా? యను విషయమునుగూర్చి చరిత్రకారులు పెక్కండ్రు వివాదపడిరి. సంశయగ్రస్తమగు నీ విషయమునుగూర్చి యించుక చర్చింతము. శ్రీసింహాచలస్వామి యాలయములోని యొక శాసనమున నిట్లు వ్రాయఁబడియున్నది—

'శాకాబ్దే బహుధాన్య నామని నభో వేదాబ్ధిచంద్రాన్వితే
కార్తిక్యాం శశివాసరే శుభతిథౌ సింహాచలస్వామి నే
హారం కర్ణవిభూషణే చ కటకే శ్రీకృష్ణరాయాధిపా
మాత్యారాచయ సాళ్వ తిమ్మనృపతిః ప్రాదాద్ ద్విజన్మాగ్రణీః.'

పై శ్లోకమునుబట్టి తిమ్మరుసు బ్రాహ్మణుఁడని తేలినది. ఇఁక నీతఁడు భూసురులలో నే తెగకుఁజేరినవాఁడో యోజింతము. తిమ్మరుసునకు నాదిండ్ల అప్పయామాత్యుఁడను మేనల్లుఁడు గలఁడు. మాదయగారి మల్లన రాజశేఖరచరిత్రమను మూఁడాశ్వాసముల గ్రంథమును రచించి, యప్పయామాత్యున కంకితము గావించెను. అందు ద్వితీయాశ్వాసాంతమున నిట్లు వ్రాయఁబడియున్నది—

'పారదప్రభావిభాసి భద్రకీర్తి వాహినీ
పూరదాన ధూతదివ్య భూజకామధేను దు
ర్వార యాఱువేల వంశ వార్ధిపూర్ణ చంద్రమా
సారబుద్ధిజాల నీత శత్రుభూమి భృదమా.'

ఈ సుగంధివృత్తమువలన నప్పయామాత్యుఁడా ర్వేల నియోగిబ్రాహ్మణుఁడని తెలియుచున్నది. కావున, అప్పయామాత్యునకు మేనమామయగు తిమ్మరుసును నార్వేల నియోగిబ్రాహ్మణుఁడే.

తిమ్మరుసు కౌండిన్యసగోత్రుఁడు. తండ్రి రాచిరాజు; తాత వేమరాజు; సోదరుఁడు గోవిందరాజు; సోదరి కృష్ణమాంబ.

ఈతని తొలిపేరు తిమ్మరాజు. 'అరుసు' శబ్దము కర్ణాట భాషయందు 'రాజు' శబ్దమునకుఁ బర్యాయపదము. కావున నీతఁడు తిమ్మరాజనియుఁ, దిమ్మరుసనియుఁ బిలువఁబడుచుండెను.

ఈతని తాతయుఁ దండ్రియుఁ గర్ణాటసామ్రాజ్యసార్వభౌములకు సామంతులుగనున్న సాళ్వ వంశీయులకు మంత్రులుగనుండి ప్రఖ్యాతిఁగాంచిరి. మల్లికార్జునరాయలకాలమునఁ గొండవీడు, ఉదయగిరిరాజ్యములను గజపతు లాక్రమించుకొనిరి. ఆ కారణమున రాచిరాజు తన సర్వస్వమును గోలుపోయి, కుటుంబముతోఁ జంద్రగిరికి వలసపోయెను. అచ్చటనే తిమ్మరుసు క్రీ. శ. 1460-వ వత్సర ప్రాంతమున జనించెను. ఈతని బాల్యముననే తల్లిదండ్రులు మృతులైరి. వారు బ్రదికియుండఁగనే, తమ పుత్రికయైన కృష్ణమాంబను, సాళ్వ నరసింహరాయలకడ మంత్రిగనున్న నాదిండ్ల చిట్టిగంగనామాత్యుని యన్న మనుమఁడగు తిమ్మరాజన కిచ్చి పరిణయముగావించిరి. జననీజనకులు పరలోకగతులైన కారణమున దిక్కులేక సోదరు లిరువురును నిచ్చమెయిఁ ద్రిమ్మరుచుండిరి.

బాల్యదశ

తిమ్మరు సొకనాఁడు చంద్రగిరి సమీపారణ్యమున కేఁగి, యందందుఁ జరించి, యలసి, భాస్కరతాపంబున కోర్వఁజాలక, విశ్రాంతిఁగైకొనఁ దలఁచి, చేరువనున్న యొక రసాలతరుచ్ఛా

యను బరుండి నిద్రించెను. పగిలింటి దొర పశ్చిమదిక్కాంతాగ్ర హాంబున కేఁగ నించుక పశ్చిమమునకు జారెను. కిరణజాల మా బాలుని ముఖముపై నేటవాలుగఁ బడుచున్నను నాతఁడు మేలు కొనక, యట్టులే నిద్రించుచుండెను. సమీపముననున్న వల్మీకమున వసించుచున్న కృష్ణసర్పమొకటి యచ్చటికి వచ్చి, యా బాలుని ముఖమునకు నెండ తగులకుండునట్లు తన ఫణమును విప్పి ఛత్రము వలెఁ బట్టెను. ఆ పరిసరముననే యొంటరిపాటునఁ జనుచున్న సిద్ధుఁ డొకఁ డా యద్భుతసంఘటనమును గాంచి, బాలకుని దిక్కునకు నడచుచుండ, నా భుజంగ మాతని పొలకువఁ గాంచి, బిరబిరఁ బోయెను. సిద్ధుఁడంతఁ దిమ్మరుసును సమీపించి, నిద్రనుండి లేపి, 'బిడ్డా! నీ కచిరకాలమున మహత్తరమగు నైశ్వర్యము లభ్యము కానున్నది. మహారాజభోగంబు లనుభవింతువు. దేశక్షేమసంధా యకుఁడవగుదువు. ఇట్లెన్నటికి నొంటరిపాటున సంచరింపకుము. ఇవి యరణ్యప్రదేశములు; దుష్టమృగభూయిష్ఠములు. గృహో న్ముఖుఁడవు కమ్ము' అని యానతిచ్చి, యా పరదేశి వెడలిపోయెను.

అప్పు డా బాలుఁ డిట్లు చింతించెను—

'నా కచిరకాలంబున మహదైశ్వర్యపదవి యబ్బునఁట! రాజభోగంబు లనుభవింతునఁట! ఇవి యేటిమాటలు? నేనేడ? రాజభోగంబు లనుభవించుటేడ? శుష్కదరిద్రుఁడను. దిక్కులేని వాఁడను. సిద్ధునిమాట లసత్యములందుమా? ఆతఁడు త్రికాలవేది. ఆ మహనీయుని వాక్యము లెట్లు దబ్బఱలగును? ఏది యెటులు న్నను విద్యాధనమును సముపార్జించుట నా ప్రథమ కర్తవ్యము. దానికై ప్రయత్నింతును.'

అని లోలోన వితర్కించుకొనుచుఁ జంద్రగిరికిఁ బోయి, సిద్ధుని వచనములను గోవిందునకు వినిపించెను. గోవిందుఁడును నా పలుకులు విని, యాశ్చర్యపడెను.

విద్యాభ్యాసము

అన్నదమ్ము లిరువురును బ్రతిదినము వఱువాతనె మేల్కాంచి,

కాల్యకృత్యంబులు దీర్చుకొని, స్వర్ణముఖ కేఁగి, స్నానసంధ్యాద్యను ష్ఠానంబులు నిర్వర్తించుకొని, గ్రంథపఠన మొనర్చి, మధ్యాహ్న కాలమున మాధుకరభిక్షఁ గొని తెచ్చి, యిరువురును భుజింతురు. భోజనానంతరము కొంతవడి విశ్రమించి, పిమ్మటఁ, గావ్యపఠన మొనరించి, యుద్యోగుల నాశ్రయింప నేఁగుదురు. సమయము దొరకినపుడెల్ల మహనీయులయొక్కయు, వీరపురుషులయొక్కయుఁ జారిత్రములు పెద్దలవలన వినుచుందురు. ఇవి వారి నిత్యకృత్యములు.

ఇటు లైదాఱేఁడులు గడచినవి. అంతకు సంస్కృతాంధ్ర ములయందుఁ జక్కని పాండిత్యమును గడించిరి. పేరుగన్న వ్రాయ సకాండ్రై రి. అమీఁదఁ బండితులకడ కేఁగి, శుశ్రూషలొనరించి, శాస్త్రపాఠముల నేర్చిరి. గణితమునఁ బ్రసిద్ధులైరి.

తిమ్మరాజు గోవిందునికంటెను సూక్ష్మబుద్ధిగలవాఁడు. వస్తుతత్త్వమును గ్రహించుటలో మేటి.

సోదరు లిరువురు 'శరీరమాద్యంఖలు ధర్మసాధన' మ్మను లోకోక్తి ననుసరించి దేహపరిశ్రమ మొనరించుచు శరీరబలము నార్జిం చిరి. ఇరువది రెండు వత్సరముల ప్రాయము వచ్చుసరికి సకలకళా ప్రవీణులై, చంద్రగిరి, పెనుగొండ మొదలగు పట్టణములయందుఁ బేరుగాంచిరి.

అర్థశాస్త్ర పఠనము

అప్పటికి వారు రాజనీతిశాస్త్రముమాత్రము నేర్చియుండ లేదు. దీనిని సమగ్రముగ నెఱిఁగి బోధింపఁగలవా రత్యల్ప సంఖ్యా కులై యుండిరి. నాఁటి కీ శాస్త్రమునఁ బ్రసిద్ధిఁగన్నవాఁడు నాదిండ్ల - చిట్టి గంగనామాత్యుఁ డొక్కరుఁడే. ఈతఁడు చంద్ర గిరిరాజ్యాధిపతియైన సాళువ నరసింహరాయలకడఁ బ్రధానమంత్రిగ నుండెను. తిమ్మరుసున కీతఁడు బంధువు. కాని, యేకారణముననో సోదరు లప్పటికి గంగనామాత్యుని ప్రాపు గోరలేదు. ఈ సోదరుల వైదుష్యమునుగూర్చి పలుమారు లాతఁడు విని, వీరినిఁ దన పట్టణ

మగు నారాయణవనమునకుఁ బిలిపించుకొనెను. ఆ కాలమున నారాయణవనము చంద్రగిరిరాజ్యమునకు రాజధాని. రాజుతోఁ గూడ గంగనామాత్యుఁడును నారాయణవనముననే వసించుచుండెను. గంగనామాత్యుఁడు వీరి పాండిత్యమును బరీక్షించి, దివాణమున నుద్యోగము లిప్పించెను. వీరును దమ యుద్యోగముల నత్యంత శ్రద్ధాభక్తులతో నిర్వహించుచుండిరి. గంగనామాత్యుఁడు వీరి బుద్ధివిశేషమునకు మెచ్చి, రాజనీతిశాస్త్రము నేర్పిన నీ సోదరులు మహోన్నతస్థితికి రాఁగలరని తలఁచి, తిమ్మరాజును జేరఁ బిలిచి, 'నాయనా! నీ బుద్ధివిశేషమును గమనించి, నీవు మా యందఱ కంటెను మేటివై దక్షిణహిందూస్థానమున కంతకును సర్వాధికారివై, ధర్మపాలనము గావింతువని తెలిసికొంటిని. నీకంటె సమర్థుఁడీ రాజ్యమున మఱియొక్కరుఁడు లేఁడు. నేను గడువృద్ధుఁడను. నాకుఁ దెలిసినంతవఱకు రాజనీతిశాస్త్ర మర్మములను మహారాజ్య తంత్రవిధానములతోడఁ గఱపి, నిన్ను రాజనీతివిద్యావిశారదునిఁ గావించెదను. కాని, ఒక్కమాట! ఈ సామ్రాజ్యము హైందవ ధర్మరక్షణార్థ మేర్పడినది. ఆ ధర్మము వినాశమునొందకుండునట్లు చూచుట నీ కర్తవ్యము. ఈ మాట మఱవకు' మనెను. అందులకు 'వల్లె' యని తిమ్మరుసు పలికెను.

క్రమక్రమముగా సోదరు లిరువురు గంగనామాత్యునికడ శుక్రనీతి, అర్థశాస్త్రము, కామందకము మొదలగు రాజనీతి గ్రంథములను, ధనుశ్శాస్త్రము, వ్యూహబోధిని మున్నగు సంగ్రామ గ్రంథములను జదివి, వానియందు సంపూర్ణ పాండిత్యము గడించిరి. అనన్యసామాన్యమేధాశాలియగు తిమ్మరుసు ప్రతిష్ఠ యాంధ్రదేశమునం దంతటను వ్యాపించెను.

ఉద్యోగప్రాప్తి

ఆ కాలమున విద్యానగర సామ్రాజ్యమునకుఁ బ్రతినిధిగనుండి గుత్తి, పెనుగొండ, చంద్రగిరి దుర్గములను పాలించుచుండిన తుళువ నరసరాజ సోదరుల ప్రజ్ఞావిశేషమునుగూర్చి పెక్కండ్రవలన విని,

వీరలఁ దనకథకు రప్పించుకొని, తిమ్మరుసును మంత్రిగను, గోవింద రాజును దండనాయకునిగను నొనర్చెను. తిమ్మరుసు తన యసాధారణ ప్రజ్ఞాబలమున రాజ్యాంగములలో సంపూర్ణానుభవము నార్జించి, రాజ్యము నత్యంతాభివృద్ధికిఁ దెచ్చెను.

విద్యానగరము నార్జించుట

ఆ కాలమున విద్యానగర సామ్రాజ్యము నొక చపల చిత్తుఁడు పాలించుచుండెను. ఆ కారణమున మహమ్మదీయు లా రాజ్యమును గబళింపఁ గాచియుండిరి. విద్యానగరసామ్రాజ్య మన్యాక్రాంతము గాకుండ, హైందవ పరిపాలనమునందుండుట యుక్తమని భావించి, యాత్మీయ రాజ్యమునఁ జేర్చుకొనుట కిదియే తగిన సమయ మని తలఁచి, తిమ్మరుసు పెనుగొండ, చంద్రగిరి దుర్గములను దాను రక్షించుచు, విద్యానగరమును ముట్టడింప నరసరాజును ప్రేరేపించెను. నరసరాజు తిమ్మరుసు పలుకుమేరకు విద్యానగరమును ముట్టడించి, దానిని గైవసము చేసికొని, కొలఁది కాలమునకే దివంగతుఁడయ్యెను. ఆమీఁద వీరనరసింహరాయలును, నాతని పిమ్మట శ్రీకృష్ణదేవరాయలును విద్యానగరమునఁ బట్టాభిషిక్తులైన కథాంశములనుగూర్చి సందర్భోచితముగ వివరించియుంటిని. శ్రీకృష్ణదేవ రాయల జైత్రయాత్రలందుఁ దిమ్మరుసు రాయలకెట్లు సహాయ పడెనో, రాయల చరిత్రమునందు విశదపఱతును.

విద్యాగోష్ఠి

తిమ్మరుసు మంత్రి సంస్కృతాంధ్రములయం దసామాన్య పాండిత్యముగలవాఁడని వ్రాసియుంటిని. అగస్త్యకృతమగు సంస్కృత బాలభారతమున కితఁడు సంస్కృతమున మనోహరమగు వ్యాఖ్యానము రచించెను. అందు గద్యమిట్లున్నది—

"ఇతి శ్రీమన్మహారాజాధిరాజ రాజపరమేశ్వర కర్ణాటేశ్వర శ్రీకృష్ణరాయ శిరఃప్రధాన సకలాగమ పారావారపరీణ సాళ్వ తిమ్మయదండనాథ విరచితాయాం బాలభారత వ్యాఖ్యాయాం మనోహరాఖ్యాయాం పంచమస్సర్గః"†

Sources of Vijayanagar History, Page 143.

రాయలతోఁ గూడఁ దానును విద్యావినోదకార్యములయందు భాగస్వామియై కాలము గడపుచుండెను. 'మణినావలయంవల యేనమణిః' అను సామ్యమట్టుల, తిమ్మరుసువలనఁ గృష్ణరాయలును, గృష్ణరాయలవలనఁ దిమ్మరుసును విద్యాప్రపంచమునఁ బేరుగాంచిరి.

చరమదశ

అత్యంతము ప్రేమించుచు 'అప్పాజి' యని పిలిచెడికృష్ణరాయలే చరమ దశయందీతని ననేక కష్టములకు గుఱిచేసెనని కథలు తెలుపుచున్నవి. ఆ విషయములను గృష్ణరాయల చరిత్రమునందు విశదపఱతును. కాని, యవి విశ్వసనీయములు కావేమో!

అప్రతిమ ప్రతిభాశాలియగు తిమ్మరుసుమంత్రి రాయలకంటె ముందుగ, క్రీ. శ. 1527–వ వత్సరమునఁ గీర్తిశేషుఁడయ్యెనని తెలియుచున్నది. *

కృష్ణరాయని మనోభీష్టము

రాయలు రాజ్యమునకు వచ్చినపిదప, నొకనాఁడు తిమ్మరుసును గాంచి, 'అప్పాజీ! దుష్టశిక్షణము, శిష్టరక్షణము రాజునకుఁ బ్రధానధర్మము. ఆ ధర్మమును నిర్వహింప నీవు నాకన్ని తెఱఁగులఁ దోడ్పడవలయును. నా సోదరుఁడును, నా తండ్రియు సాధింపలేక విడిచిపెట్టిన కార్యములను సాధింప నాకనువగు మార్గమును జూపవలయును. రాచూరు, ముదిగల్లుదుర్గములు విజాపుర సుల్తానునకు స్వాధీనములయినవి. ప్రాగ్దిశాభాగమున నుదయగిరివఱకుఁ గల దేశమంతయు గజపతుల హస్తగతమైనది. ఆ దేశములందుఁ గల శత్రురాజులను బాఱఁదోలి, యా భాగములను లోఁబఱచుకొని, దక్షిణహిందూస్థానమున నేకచ్ఛత్రాధిపత్యము వహింపవలయునను కోరిక గలదు. అసంఖ్యాక సైన్యములను గూర్పసహితము వాంఛింతు' ననెను. మంత్రిసత్తముఁడా మాటలువిని, 'ప్రభూత్తమా! దీనికై యింత యోచింపనేల? మీ కోర్కెమెయిఁ గార్యములను

* మహామ్మదీయ మహాయుగము, పుట 405

జక్కఁబెట్టెదను. జైత్రయాత్ర కనుకూలములైన ప్రయత్నములు చేయ నాకు రెండు వత్సరములకాలము గడువీయవలయును. అశ్వపతులును, గజపతులును మిగులబలాఢ్యులు. ఒక్కమాఱుగ బలవంతులతో విరోధము తగదు. దాన ననర్థము వాటిల్లును. మును ముందు సైన్యములను బలపఱుపవలయును. ధనాగారములను ధనసమృద్ధములు గావింపవలయును. దుర్గప్రాకారములను దృఢపఱుపవలయును. విశ్వాసపాత్రులను గొలువునందుంచవలయును. ఈ పనులను గావించుటకు రెండు వత్సరముల కాలము పట్టు' నని పలుక, రాయ లెంతయు సంతసించి, తత్ప్రయత్నముననుండఁ దిమ్మరుసు నాజ్ఞాపించెను. ఆతఁడును ప్రభునాజ్ఞ శిరమునఁ దాల్చెను.

సంస్కరణములు

రాయలు విద్యావినోదములందుఁ దగుల్కొని, రాజ్యభారమును దిమ్మరుసుపై మోపెనను మిషవలన సామంతప్రభువు లసంతృప్తిఁజెంది, స్వాతంత్రమును సంపాదింపఁ బ్రయత్నించుచుండిరి. ఆ విషయమును నఘటనఘటనాసామర్థ్యముగల తిమ్మరుసు గ్రహించి, కృష్ణరాయలకుఁ దెలిపి, రాష్ట్రమునకుఁ జేటుగూర్పనున్న పెద్దసామంతులను నియమించెను. ఈ వర్తమానము పరరాష్ట్రప్రభువులు విని, భయమంది, విద్యానగరముపై దండెత్తిపోవ మానిరి.

కృష్ణదేవరాయఁడు సింహాసన మెక్కుటకుఁ బూర్వము నఁనలోఁ గొంతభాగము విద్యానగరాధీశుని వశముననును, మఱికొంత భాగము సామంతరాజుల వశముననునుండెడిది. విద్యానగరసామ్రాజ్యమంతయు నాయకరములుగా విభజింపఁబడి యొక్కొక్క నాయకర మొక్కొక రాజాజ్ఞానువర్తియగు నాయకునిచేఁ బరిపాలింపఁబడుచుండెను. ఈ నాయకు లిరు తెఱంగులుగ విభజింపఁబడియుండిరి. అందొకతెగ నాయకులు తాము జీతములు గైకొనుచుఁ దమ నాయకరములో నార్జించిన ద్రవ్యమంతయును నగరికిఁ బంపెడి

యాచారముగలవారుగ నుండిరి. మఱియొకతెగ నాయకులు పుత్త్రపౌత్త్రాదిను క్రమముగాఁ బరిపాలించు సామంతరాజులు. వీరినే యమరనాయకులందురు. ఈ యమరనాయకులు తమ రాజునకై కొంత సైన్యమును నాయత్తపఱచియుంచు పద్ధతికి లోఁబడి, తమ నాయకరము లనుభవించుచుండెడివారు. నిర్ణీతవిధమున వీరలకడనుండు సైన్యములు సంఖ్యలోఁ గొఱవడియుండుటయె గాక, గుణమునందును గొఱవడియుండుటను గనిపెట్టి, తిమ్మరుసుమంత్రి, యా సైన్యములను సమకూర్చు భారము వారలనుండి తొలగించి, సైన్యమును దనవశము చేసికొని, బలపఱచి, యుద్ధము తటస్థించినప్పుడు సిద్ధముగానుండు నట్లొనర్చెను. రాయలు శత్రురాజులతో నెప్పుడు యుద్ధము చేయవలసివచ్చినను గొఱఁత లేకుండునట్లు పదిలక్షలసైన్యమును సిద్ధపఱచెను. అందు ముప్పదియాఱువేల గుఱ్ఱపుదళమును, ఎనిమిదివందల యేనుఁగులు నుండెను. ఈ సైన్యపోషణమునకు వలయు ద్రవ్యము నమరనాయకులనుండి కైకొనుచుండెను. ఆసైన్యముపై రాయలే సర్వాధికారము గలిగియుండెను. †


నగర కోశాగారము ధనరాసులచే నింపెను. ప్రధానదుర్గములను దృణకాష్ఠజలసమృద్ధములుగఁ జేసెను. దుర్గప్రాకారములను బలపఱచెను. వప్రములను, అగడ్తలను, క్రొత్తడములను, అట్టళ్ళను ననువుపఱచెను.

కవితారచనము : విద్యాగోష్ఠి

కృష్ణదేవరాయఁడు రాజ్యభారము వహించినది మొదలు జైత్రయాత్రలకు బయలుదేఱువఱకుఁ గల రెండు మూఁడేఁడుల కాలమును సైన్యమును బలపఱచుటయందును, విద్యావినోదగోష్ఠియందును గడపెను.

ఈతఁడు కర్ణాంటాంధ్ర సంస్కృతభాషలయం దఖండప్రజ్ఞ నార్జించి, విద్వాంసుఁడును, విద్వద్గోష్ఠీలోలుఁడును, గవియునై

† ఈ విషయము చిలుకూరి వీరభద్రరావుగారి 'తిమ్మరుసుమంత్రి' చరిత్రము నుండి గ్రహింపఁబడినది.



హంపీ విఠ్ఠలరాయ దేవాలయ సమీపములోని రాయలవారి తులాభార

—by Courtesy of Archaeologic

యుండెను. ఈ రాజకవి గీర్వాణభాషయందు మదాలసచరిత్ర, సత్యావధూప్రీణనము, సకలకథాసారసంగ్రహము, జ్ఞానచింతామణి, రసమంజరి మున్నగు కావ్యములు రచించినట్లు తెలియుచున్నది. కాని, యందొక్కటియు నిప్పుడు కానరాదు.

ఈ విద్వచ్చక్రవర్తి విష్ణుచిత్తీయమను నామాంతరముగల 'ఆముక్తమాల్యద' యను నాంధ్రప్రబంధమును రచించెను. ఈ గ్రంధకర్తృత్వమును గూర్చి వాదోపవాదములు గలవు. కొందఱాముక్తమాల్యదాకర్త పెద్దనయనిరి; మఱికొందఱు కృష్ణదేవరాయలనిరి. ఇదమిత్థమని నిర్ణయింపఁదగు నాధారములు గానరావు. కాని, శైలియందు మనుచరిత్రమునకును, ఆముక్తమాల్యదకును నత్యంత భేదముండుటఁ బట్టి యీయాముక్తమాల్యదాకర్త రాయలే యని నిర్ణయింపవలసియున్నది.

ఇది యేడాశ్వాసములు గలిగి, విశిష్టాద్వైతమును బోధించు ప్రబంధరాజము. వేంకటాచలపతి కంకితము. ఋతువర్ణన కిది ప్రథమగణ్యము. నూతన కవన ఫక్కికలకుఁ బరమావధి. ఇమిడికకును, బిగువునకును నాంధ్రవాఙ్మయమున నగ్రగణ్యము, ఇందలి షష్ఠ్యంతములును, నాశ్వాసాంతపద్యములును సాటిలేనివి. ఇందు లోకానుభవము సమగ్రము. పాండిత్యమపారము; అద్వితీయము.

ఏతద్గ్రంథమునుండి మచ్చునకు రెండు పద్యములు—

'ఖ నట త్పయోధి వీక్ష్యర పాతలానోన్యస్య
పిండీకృతాంగ భీతాండజములు,
ధృత శిలాయార్ధ ఖండిత సమిల్లవరూప
చరణాంతిక భ్రమ త్తరువరములు,
ఘన గుహా ఘటిత ఝూంకరణ లోకైక ద్వి
దుందుభీకృత మేరు మందరములు,
చటుల ఝంపా తర స్వ్వ నగరీ విపరీత
పాతితాశా కోణ పరిబృఢములు,
ప్రబలతర బాడబీకృ తేరమ్మదములు,
భాస్వర శేరమ్మదీకృత బాడబములు,

ప్రతగ సమ్రాట్పతత్రి ప్రభంజనములు,
వృజినతూలౌఘములఁ దూల విసరుఁగాత.'

—ఆము. ఆ. 1, ప. 3.

'చని కాంచె న్విరజాభిధాంతర వపు స్సహ్యోద్భవాతీర నం
దనవాటీ వలయద్రుమావళి దళాంతర్దృశ్యపాపాళి భం
జన చాంపేయసుమాయమాన విమస్వర్ణావృతివ్రాత ర
శ్మి నభ స్స్పృక్శిఖరాళి దీపకళికా శృంగంబు శ్రీరంగమున్.'

—ఆము. ఆ. 7, ప. 27

అష్టదిగ్గజములు

కృష్ణరాయఁడు తాను గవియుఁ బండితుఁడును నగుటయే కాక, సంస్కృతాంధ్ర కర్ణాటకవులఁ జేరదీసి, యాంధ్రభోజుఁడనఁ బరఁగి, దిగంత విశ్రాంతకీర్తి నార్జించెను. ముఖ్యముగా నీ విద్యాచక్రవర్తికాలమున నాంధ్రభాషావధూటి సర్వాలంకారశోభితయై విరాజిల్లెను. సంస్కృత వాఙ్మయమునకు భోజవిక్రమ ప్రభుత్వములును, ల్యాటిన్ భాషకు ఆగస్టస్ చక్రవర్తిపాలనమును, హూణ భాషకు ఎలిజబెథ్ రాణియొక్క రాచఱికమును నెట్లు శుభ ప్రదములో, తెలుఁగున కట్టులే కృష్ణదేవరాయలకాలమును.

కృష్ణరాయని యాస్థానమున 'అష్టదిగ్గజము'లని పేరొందిన యెనమండ్రు కవులుండినట్లు తెలియుచున్నది. అల్లసాని పెద్దన్న, నంది తిమ్మన్న, అయ్యలరాజు రామభద్రుఁడు, ధూర్జటి, మాదయ్యగారి మల్లన్న, పింగళి సూరన్న, రామరాజభూషణుఁడు, తెనాలి రామకృష్ణుఁడు అను నెనమండ్రును 'అష్టదిగ్గజము' లని పేరందిరి. ఇందు మొదటఁ బేర్కొనిన యేవురును రాయల సమకాలీనులనుట నిర్వివాదాంశము. పింగళి సూరన్నయు, రామరాజభూషణుఁడును కృష్ణదేవరాయల జామాత యగు అళియ రామరాజు కాలమున నున్నవారని స్పష్టమగుటవలన నీ యిరువురును రాయల నుండి గ్రహింపఁబడ గావచ్చును. ఈ విషయమునకు వ్యాఘాతముగా

వీరేశలింగము పంతులవారు తమ యాంధ్ర కవుల చరిత్రమందును,[1] చిలుకూరు వీరభద్రరావుగారు తమ కృష్ణరాయ చరిత్రమునందును జర్చించిరి. 'కాని, రాయల మంత్రియైన తిమ్మరుసునకు నల్లుఁడైన నాదిండ్ల యప్పామాత్యునకుఁ దన కావ్యమంకితముచేసిన మాదయ్యగారి మల్లన రాయలవారి యాస్థానములోనివాఁడు కాఁగా, రాయల యల్లుఁడగు రామరాజుయొక్క సభలోను, కాలములోను నున్న రామరాజభూషణ పింగళి సూరన్నలు రాయల యాస్థానములో నేలయుండఁగూడదో తెలియకున్నది.'[2] ఇఁక, తెనాలి రామకృష్ణుని కాలనిర్ణయమునకుఁ దగిన యాధారములు దొరకమింజేసి, యాతఁడు రాయల కాలమున నుండెనో లేదో చెప్పఁజాలను. కాని, వీరేశలింగము పంతులవారు తమ యాంధ్రకవుల చరిత్రమున నీతఁడు వేంకటపతిదేవరాయలకాలమున నుండిన వాఁడని నిరూపించియున్నారు.[3] ఏది యెటులున్నను పైఁ బేర్కొనఁబడిన కవులే యష్టదిగ్గజములని వ్యవహరింపఁబడుచున్నారు.

పద్యకవిత్వము మొదట నాంధ్రీకరణమై, పిదప విపులీకరణమై, తరువాత ననుకరణమై, తుదకు స్వకపోలకల్పనంబై క్రమక్రమంబుగ నభ్యున్నత స్థితికి వచ్చిన ట్లాయా మహాకవుల కావ్యపరంపరయే చాటుచున్నది. కృష్ణరాయని కాలమున - అష్టదిగ్గజముల ప్రాపున - ఆంధ్ర భాషా యోషామతల్లి విపులీకరణానుకరణ స్వకపోల యుక్తములగు గ్రంథఘుంటికలను దాల్చి, యాంధ్రభోజుని యాస్థానమున జిందులాడినది. జిలిబిలిపలుకుల బలుముద్దులు గులికినది. ఒయ్యారంపునడలఁ గృష్ణరాయ ధరాతలేంద్రునిఁ జేఁబట్టినది.

అల్లసాని పెద్దన్న

ఆంధ్రవాఙ్మయమును సర్వాంగసుందర మొనర్చిన మహాకవు లెందరేనిఁ గలరు. అం దల్లసాని పెద్దనార్యుఁ డగ్రగణ్యుఁడు.

---

1. ఆంధ్రకవుల చరిత్రము, ద్వి. భా. పుట 230
2. మహమ్మదీయ మహాయుగము, పుట 422
3. ఆంధ్రకవుల చరిత్రము, ది.్వ భా. పుటలు 266-267

పెద్దన నందవరీకబ్రాహ్మణుఁడు. ఇంటిపే రల్లసానివారు. తండ్రి చొక్కనామాత్యుఁడు. జన్మస్థానము కర్నూలుమండలములోని దూపాటిసీమయందలి దోరణాల యను గ్రామము. బాల్యముననే యీతఁడు శఠగోపయతి యను మహాపండితునాశ్రయించి, యుభయభాషలయం దసమాన ప్రజ్ఞగడించి, మృదుమధురముగఁ గవిత రచింపనేర్చెను.

శ్రీకృష్ణదేవరాయల యాస్థానకవులగు నష్టదిగ్గజములలోఁ బెద్దన ప్రథముఁడు. ఈతఁ డనిశము రాయలకడ వసించుచు నాతని కవితాభ్యున్నతికిని, సామ్రాజ్యాభ్యున్నతికిని దోడ్పడెను. పెద్దన సరసకవితావిశారదుఁ డగుటయే కాక, బలశాలియు; శూరుఁడును, ఖడ్గధారణనిపుణుఁడు నై యుండెననుట కాతనికాలమునందలి కథలే నిదర్శనములు.

శ్రీకృష్ణదేవరాయ లొకనాఁడు సువర్ణమయరత్నఖచితమగు గండపెండేరమును జేయించి, దానిని గైకొని సభాస్థానమున కేఁగి, సింహాసనాసీనుఁడై, యష్టదిగ్గజముల నుద్దేశించి, 'కవిసింహులారా! మీలో నెవ్వరేని సంస్కృతాంధ్రములయం దాశువుగ నొక్కమాలికను జెప్పి, యీ పెండేరమును గైకొనుఁ' డని పలికెను. సభ్యులలో నెవ్వరును ముందంజవేయరైరి. అంతఁ గృష్ణరాయలు—

'ముద్దుగ గండపెండియరముం గొనుఁడంచు బహూకరింపఁగా
నొద్దిక నా కొసంగుమని యొక్కరుఁ గోరఁగ లేరు, లేరొకో?'

అనుసరికిఁ బెద్దన లేచి—

'పెద్దనఁబోలు పండితులు పృథ్విని లేరని నీ వెఱుంగవే
పెద్దన కీఁ దలచినను పేరిమి నాకిడు కృష్ణరాణ్ణృపా!'

అని ప్రత్యుత్తరమిడి, విశ్రుత భువన విజయమందిరమున నిలువఁబడి, కవితాపాకమునుగూర్చి సంస్కృతాంధ్రములఁ జక్కని యుత్పలమాలిక నాశువుగఁ జెప్పెను. దాని నిటఁ బొందుపఱతును.

‘పూఁత మెఱుంగులున్ బసరు పూఁప బెడంగులుఁ జూపునట్టివా
కైతలు జగ్గునిగ్గునెనగావలెఁ గమ్మనఁ గమ్మనన్వలెన్
రాతిరియున్ బవల్మఱపురాని హొయల్బెలి యారజంపు ని
ద్దా తరితీవులు న్వలెను దారసిల న్వలె తోఁ దలంచినన్
డా తొడ నున్న మిన్నల మిటారపు ముద్దులగుమ్మ కమ్మనా
వాతెఱ దొండపంటివలె వాచవిగావలెఁ బంట నూఁదినన్
జేతులకొద్ది కౌఁగిటను జేర్చిన కన్నియ చిన్నిపొన్ని మే
ల్మూఁతల చన్నుదోయివలె మచ్చట కావలెఁ బట్టి చూచినన్
బాఁతిగఁ జైకొనన్వలపుఁ జైదలి కుత్తుకలోని పల్లటీ
కూఁతలునున్వలెన్ సొగసు కోర్కులు గావలె నాలకించినన్
గాతల తమ్మిమూలి దొరకైవసపుం జవరాలి సిబ్బెపు
న్మై తెలియుబ్బరంపు జిగినిబ్బరపుబ్బగు గబ్బిగుబ్బ పొం
బూఁతలనున్న కౌయసరి పోఁడిమి కిన్నెరమెట్ల బంతిసం
గాతపు సన్నతంతి బయవారపు కన్నడ, గౌళ, పంతుకా
పాతత తాన తానలపసం దివుటాడెడు గోటమీటుబల్
మ్రోఁత లనన్వలెన్ హరువు మొల్లముగావలె నచ్చ తెన్గు లీ
రీతిగ సంస్కృతంబు పచరించిన పట్టున భారతీవధూ
టీ తపనీయ గర్భనికటీ భవదానవ పర్వసాహితీ
ఘాతిక నాటక ప్రకర భారత భారత సమ్మతప్రభా
శీతనగాత్మజాగిరిశ శేఖర శీతమయూఖ రేఖ కా
పాత సుధా ప్రపూర బహు భంగ ఘుమంఘుమఘుంఘుమార్భటీ
జాతక తాళయుగ్మలయ సంగతి చుంచు విపంచికా మృదం
గా తతత త్తతాధిహిత హోధిత దంధణుధాణుదింధిమి
వ్రాత లయానుగుణ్య పదవారి కుహూద్వహ హారికింకిణీ
నూతన ఘల్లులాచరణ నూపుర ఝూళి ఝరీక రాబ్జ సం
ఘాతవియద్ధునీ చకచకద్వికచోత్పల సారసంగ్రహో
యాత కుమార గంధవహహారిసుగంధ విలాసకృత్యమై
చేతము చల్లఁజేయవలెఁ జిల్లునఁ జిల్లవలె న్మనోహర
ద్యోతక గోస్తనీ మధుమధుద్రవ గోఘృతపాయసప్రసా
రాతి రసప్రసార రుచిరప్రతి గావలె పారిపారికిన్.’

రసజ్ఞశేఖరుఁడగు కృష్ణరాయ లా మనోహరమాలికాప్రౌఢి కానందించి, తన గద్దియడిగ్గి, పెద్దనార్యుని సమీపించి, యాతని పాదమునకు గండపెండేరమును దొడిగి గౌరవించెను.

కృష్ణరాయ లొకదినమున భువనవిజయసభామందిరమునఁ గవితాగోష్ఠి సలుపుచు నల్లసాని పెద్దనార్యునిఁ దిలకించి, యిట్లు నుడివెను.

'సప్తసంతానములలోఁ బ్రశస్తిఁ గాంచి
ఖిలము గాకుండునది ధాత్రి కృతియ కానఁ
గృతిరచింపుము మాకు శిరీషకుసుమ
పేశల సుధామయోక్తులఁ బెద్దనార్య!
'హితుఁడవు చతురవచోనిధి
వతుల పురాణాగమేతిహాసకథార్థ
స్మృతియుతుఁడ వాంధ్రకవితా
పితామహుఁడ వెవ్వ రీడు పేర్కొన నీకున్.
'మనువులలో స్వారోచిష
మనుసంభవమరయ రస సమంచితకథలన్
విననింపు కలిధ్వంసక
మనఘ భవచ్చతుర రచన కనుకూలంబున్.

కావునఁ, మార్కండేయ పురాణోక్త ప్రకారంబునం జెప్పుమని కర్పూరతాంబూలంబుం బెట్టినం బట్టి, 'మహాప్రసాదం' బని మోదంబున నమ్మహాప్రబంధ నిబంధనంబునకుం బ్రారంభించితి.

అని పెద్దనార్యుఁడు తన మనుచరిత్రపీఠికయందుఁ జెప్పుకొని యున్నాఁడు.

మనుచరిత్రమునకు 'స్వారోచిషమనుసంభవ' మను నామాంతరము గలదు. ఇది షష్ఠాశ్వాసపరిమితిగల కావ్యరత్నము. ఇందుఁ జిత్రింపఁబడిన ప్రధానకథ మార్కండేయపురాణములోనిది. ఆపురాణమును మారనకవి యాంధ్రీకరించెను. అటనట నౌచితీ పోషణమునకై చిఱుమార్పులఁ గావించెఁగాని, పెద్దనార్యుఁ డీ ప్రబంధరాజమును దాదముట్ట నా మార్కండేయ పురాణపుఁ ద్రోవనే పెంపొందించెను. మారనకవిత్వమున నూటయేఁబది పద్యములలో ముగిసిన స్వారోచిషుని కథ పెద్దనకవనమున నెనిమిది వందల పద్యములవఱకుఁ బెరిఁగినది. పెద్దనకు ముందాంధ్రమున వెలువడిన గ్రంథము లాంధ్రీకరణములు. పెద్దనతో విపులీకరణ మారంభమయ్యెను. విపులీకరణమనఁగా – సుప్రసిద్ధపురాణముల

లోని కథను గ్రహించి, దానిని సరసకల్పనంబున నలంకరించి, వివరించి వ్రాయుట. ఈ కృత్యమునకుఁ గడంగినవారిలో నాంధ్రకవితాపితామహుఁడగు పెద్దనార్యుఁడే మొదటివాఁడని విశ్వసింపవలసియున్నది. ఇందుల కీతనికి మున్ను మనుచరిత్రఁ బోలిన ప్రబంధములు నిర్మించినవారు లేకుండుటయు, నీతని తరువాతివా రీతని ధోరణినే యనుసరించి యనేక ప్రబంధములు రచించుటయు నిదర్శనములుగాఁగలవు. స్వభావవర్ణనమందధికచాతుర్యముగల యీాతని సత్కవిత్వము లోకమునకెంత మూలధనముగానున్నదో వేఱుగాఁ జెప్పనక్కఱలేదు. 'అల్లసాని వాని యల్లిక జిగిబిగి' యను పలుకును బ్రతిపదమును సార్థకపఱచుచున్నది. ఈ ప్రబంధ మీాతని సర్వతోముఖపాండిత్యమును, జతుర్విధ కవితావిలాసమును వెలయించుచున్నది. 'ఈతని పద్దెములు ముద్దులొలుకు నిద్దంపుఁ బలుకుల నేర్చి, కూర్చి, తీర్చి, దిద్ది, చికిలిచేసి, నునుమెఱుఁగు వెట్టి, వెల్వరింపఁబడినవి.' కావున నెక్కడను నొక్కులువోయి కాన్పింపవు.

మచ్చునకు—

'అటఁ జని కాంచె భూమిసురుఁ డంబరచుంబి శిరస్సరిజ్ఝరీ
పటల ముహుర్ముహుర్లుఠదభంగ తరంగ మృదంగ నిస్స్వన
స్ఫుట నటనానుకూల పరిఫుల్ల కలాపకలాపి జాలమున్
గటక చరత్కరేణు కరకంపిత సాలము శీతశైలమున్.'

—మను. ద్వి. ఆ. ప. 3

'కలఁకులనున్న తంగేటిజున్ను గృహమేధి
యజమానుఁ డంకస్థితార్థపేటి
పండిన పేరటికల్పకము వాస్తవ్యుండు
దొడ్డిఁ బెట్టిన వెల్పుగిడ్డి కాఁపు
కడలేని యమృతంపు నడబావి సంసారి
సవిధ మేరునగంబు భవనభర్త
మరుదేశపథ మధ్యమప్రపకులపతి
యాఁకటికొదవు సస్యము కుటుంబి

బధిర పంగ్వంధ భిక్షుక బ్రహ్మచారి
జటి పరివ్రాజకాతిథిక్షపణ కావ

ధూత కాపాలికాద్యనాథులకుఁ గాన
భూసురోత్తమ గార్హస్థ్యమునకు సరియె.'

—మను. ప్ర. ఆ. ప. 66

మనుచరిత్రమునకుఁ గృతిభర్త శ్రీకృష్ణదేవరాయలు. పెద్దన మనుచరిత్రమునే కాక హరికథాసారమను మఱియొక గ్రంథమును సహితము రచించెనని తెలియుచున్నది. కాని, యది యిపుడు కానరాదు.

పెద్దనార్యుఁడు రాయల మరణానంతరము గొంతకాలము జీవించియుండెను. ఈతఁడు ప్రసిద్ధిఁగన్న రాజభక్తుఁడు. కృతజ్ఞతలో నగ్రగణ్యుఁడు. ఇందులకుఁ గ్రింది పద్యమే తార్కాణము.

"ఎదురైనచోఁ దన మదకరీంద్రము నిల్పి
కేలూఁత యొసఁగి యెక్కించుకొనియె
మనుచరిత్రం బందుకొనువేళఁ బురమేఁగఁ
బల్లకి తనకేలఁ బట్టియెత్తె
బిరుదైన కవిగండపెండేరమున కీవ
తగుదని తానె పాదమునఁ దొడిగెఁ
గోకటగ్రామాద్యనేకాగ్రహారము
లడిగిన సీమలయందు నిచ్చె
నాంధ్రకవితా పితామహ! యల్లసాని
పెద్దనకవీంద్ర! యని నన్నుఁ బిలుచునట్టి
కృష్ణరాయలతో దివికేఁగలేక
బ్రదికియున్నాఁడ జీవచ్ఛవంబ నగుచు."

శ్రీకృష్ణదేవరాయఁడు దివంగతుఁడైన పిదపఁ, గటకపురాధీశుఁడగు గజపతి నిర్భయుఁడై విజయనగరముపై దండెత్తిపోయి, తత్పట్టణసమీపమున విడిసెను. దాన, ప్రజలెంతయు భీతిల్లిరి. పెద్దన యదిగాంచి, జంకులేక—

"రాయరావుతుగండ రాచయేనుఁగువచ్చి
యార్లకోటఁగోరాడు నాఁడు
సంపెటనరపాల సార్వభౌముఁడు వచ్చి
సింహాద్రిజయశిలఁ జేర్చునాఁడు

పెలగోలునింగంబు చేరి ధీకృతి గంచు
తలుపులఁగరుల డీకొలునాఁడు
ఘనతరనిర్భర గండపెండర మిచ్చి
కూఁతు రాయలకును గూర్చునాఁడు
నాఁడలెఱుంగవో - చచ్చితో - యుర్వి లేవో
చేరఁజాలక తలచెడి జీర్ణమైతో
కన్నడం బెట్లు చొచ్చెదు గజపతీంద్ర
తెలిచినిలు కుక్క చొచ్చిన తెఱఁగుదోఁప."

అను పద్యమును వ్రాసి, గజపతికడకంప, నాతఁ డద్దానిని జదివికొని, సిగ్గుపడి, నిజదేశమునకు మఱలెనను ప్రతీతి గలదు.

పెద్దనార్యుఁడు క్రీ. శ. 1540 ప్రాంతమునఁ దన భౌతిక దేహమును జాలించి,† నేఁటికిని నాంధ్రవాఙ్మయప్రపంచమున నమరుఁడై యున్నాఁడు.

నంది తిమ్మన్న

అల్లని పెద్దనార్యునితో సమముగ రాయల మన్ననకుఁ బాత్రుఁడైనవాఁడు తిమ్మనార్యుఁడు. ఈతఁ డాఱువేల నియోగి బ్రాహ్మణుఁడు; ఆపస్తంబసూత్రుఁడు; కౌశికగోత్రుఁడు; సింగనకును దిమ్మాంబకును బుత్త్రుఁడు; మలయమారుతకవికి మేనల్లుఁడు; ఇంటిపేరు నందివారు: శివభక్తుఁడు, అఘోరశివగురుని శిష్యుఁడు.

తిమ్మనకవికి 'ముక్కుతిమ్మన' యను వ్యవహారనామము గలదు. ఈతని కీపేరు గలుగుటకుఁగల కారణమును దెలుపు కథ యొకటి వాడుకలోనున్నది. దానినిట సంగ్రహపఱతును.

తిమ్మనార్యుఁ డొకనాఁడు మంగలినిఁ బిలిపించి, వానివలనఁ బనిగొని, యాతని పనితనమునకు మెచ్చి—

'నానానూనవితాన వాసనల నానందించుసారంగ మే
లా నన్నొల్లదటంచు గంధఫలి బల్కాకం దపంబంది యో

† 1535 ప్రాంతమునఁ గాలధర్మమునొందియుండునని 'మహమ్మదీయ మహాయుగము' తెలుపుచున్నది. చూ. పుట. 424

షా నాసాకృతిఁబూని సర్వసుమన స్సౌరభ్య సంవాసియై
పూనెం బ్రేక్షణమాలికా మధుకరీపుంజంబు లిర్వంకలన్.'

—వసు. ద్వి. ఆ. ప. 47

అను పద్యమును వ్రాసి, యా క్షౌరికునికొసఁగి, 'ఓరీ! నీ వీ పద్దెమును గొనిపోయి యేరికేని నొసఁగి, ధనము గొను' మని నుడివి యంపెను. ఆ మంగలియుఁ దిమ్మనార్యునిమాట దలఁదాల్చి, పద్దెమునుగొని రాజవీధినిఁ బోవుచుండ, రామరాజభూషణకవి చంద్రుఁ డా పద్యమునుగాంచి, యందలి యర్థగాంభీర్యమునకు మెచ్చి, యయ్యంబష్ఠునకు నాలుగువేల వరహాలిచ్చి దానినిగొని, కాలాంతరమున దానిని దన వసుచరిత్రమునఁ గూర్చెనఁట. *

ఇవి యేటిమాటలు! నవనవవర్ణనావైచిత్ర్యశోభితమైన కావ్యమును సృష్టించిన రామరాజభూషణకవి యింతటి వర్ణనగల పద్యమును రచింపలేకపోవునా? ఒకవేళ నంతటి వర్ణనాబంధురమైన పద్య మాతని జిహ్వాగ్రమునుండి వెడలకపోయినను, సిగ్గుమాలి, వేఱొక్కకవి రచించిన పద్యమును వెలయిచ్చి కొని, తన గ్రంథమున నతికించియుండునా? ఈ విషయము విశ్వసనీయముగాదు. మఱి ముక్కుతిమ్మన యను పేరెట్లు వచ్చెనందురా? బహుశా, అతనికి ముక్కు పొడవైయుండనోపును. ఆ కారణమున బాల్యమాదిగ నాతని కాపేరు సిద్ధించియుండవచ్చును.

తిమ్మకవి రచిత పారిజాతాపహరణమునకు మూలకథ భాగవతమునందలి క్రింది శ్లోకములనుండి కైకొనఁబడినది.

'చోదితో భార్యయోత్పాట్య పారిజాతం గరుత్మతి,
ఆరోప్య సేంద్రాన్ విబుధాన్నిర్జిత్యోపానయత్పురం.
'స్థాపితః సత్యభామాయా గృహోద్యానోపశోభనః,
అన్వగుర్భ్రమరా స్స్వర్గాద్యద్గంధాసవలంపటాః.
'యయా చ ఆనమ్య కిరీటకోటిభిః
పాదౌ స్పృశన్నచ్యుత మర్థసాధనం.

---

* ఈ కథాంశములు గురుజాడ శ్రీరామమూర్తిగారి 'కవిజీవితము'ల నుండి కైకొనఁబడినవి. పుటలు 184-185

సిద్ధార్థ ఏతేన విగృహ్యతే మహా
నహో సురాణాంచ తమో ధిగార్యతాం"

—భాగ. ద. స్కం. అధ్యా. 59

వేదవ్యాసమహాముని మూఁడు శ్లోకములలో రచించిన కథాభాగమును తిమ్మనార్యుఁడు పెంచిపెంచి, 511 పద్యములుగల యైదాశ్వాసముల కావ్యమును రచించెను. ఇతని కల్పనాచాతుర్యమున కిదియే ప్రబలసాక్ష్యము. ఇందు, మూలమునలేని స్వకపోలకల్పితకథలు గొన్ని కలవు.

ఇఁక నీ కావ్యరచనాహేతువును గూర్చి జనులాడుకొను మాటలివి—

"కృష్ణదేవరాయలు ప్రియురాలితోడి ప్రణయకలహముల యందుఁ దనకు భార్యయొనర్చిన యవమతికిఁ గోపించి, విరసుఁడై యుండ, నాతని కోపముఁ దీర్పఁదలఁచి, కావ్యమును రచించుట యను మిషఁ బెట్టికొని నాయికానాయకుల రహస్యభావముల నతనికిఁ వెల్లడింపఁగోరి—

"పాటలగంధి చిత్తమునఁ బాటిలు కోపభరంబు దీర్ప నె
ప్పాటను బాటుగామి మృదుపల్లవ కోమల తత్పదద్వయీ
పాటలకాంతిమౌళిమణి పంక్తికి వన్నియవెట్ట నా జగ
న్నాటక సూత్రధారి యదునందనుఁ డర్మిలిమ్రొక్కె మ్రొక్కెనన్.

—పారి. ప్ర. ఆ. ప. 120

'జలజాదాసనవాసవాది సురపూజా భాజనంబై తన
ర్చులతాంతాయుధు కన్నతండ్రి శిరమచ్చో వామపాదంబునం
దొలఁగం ద్రోచె లతాంగి యట్ల యగు నాథుల్నేరముల్సేయఁ బే
రలుకం జెందినయట్టికాంత లుచితవ్యాపారముల్నేర్తురే.

—పారి. ప్ర. ఆ. ప. 121

'ననుభవదీయదాసుని మనంబున నెయ్యపుఁగిన్కఁబూనితా
చిన యది నాకు మన్ననయ చెల్వగు నీపదపల్లవంబు మ
త్తనుపులకాగ్ర కంటకవితానము దాఁకిన నొచ్చునంచు నే
ననియెద నల్కమానవుగదా యికనైన నరాళకుంతలా!'

—పారి. ప్ర. ఆ. ప. 123.

అను తేనెలొలుకు తియ్యని ముద్దుపద్దెములనల్లి శ్రీకృష్ణ సత్యభామా శృంగార కేళీవిలాస వర్ణనావ్యాజమునఁ గృష్ణదేవ రాయలకు సూచించెననియు, భావజ్ఞుఁడగు నతఁడు కవిసూచన నెఱిఁగి, సిగ్గుపడి, 'రహస్యస్థలములఁ బ్రియులు ప్రియురాండ్రచేఁ బ్రభర్త్సితులగుట రసికజనతాసాధారణ' మని భావించి, యది సుత ప్రియతమయందుఁ దొల్లిటికన్నఁ బ్రేమానుబంధమున మెలంగె ననియు నీ కథను గొందఱు చెప్పుదురు.''*

కాని, యీకారణ మంత విశ్వసనీయముగఁ దోఁపలేదు. ఏలయందురా – నవరసభూయిష్ఠమైన కావ్యరత్నమును సృష్టించిన మేటికవీంద్రున కీపాటి శృంగారరసస్వరూపము దెలియకుండునా? నాయికానాయకుల శృంగారవిలాసరహస్యములఁ దెలిసికొనఁ జాల నంతటి మోటుమానిసి కాఁడు రాయఁడు. అదియునుగాక, యంతః పుర రహస్యము తిమ్మకవి కెట్లు దెలిసియుండునను సంశయము పొడముచున్నది. కాని, యేల తెలిసియుండరాదు? తిమ్మనార్యుఁడు తిరుమలదేవి యరణపుఁ గవి. అది కారణముగ నామె కాతని యందుఁగల స్వాతంత్ర్యముచే నంతఃపుర ప్రణయకలహమునుగూర్చి తిరుమలదేవి యక్కవికి రహస్యముగ వక్కాణించియుండనోపును. ఈ విషయము సహితము కొంతవఱకు విశ్వసనీయమే.

ఈ రసవత్తర కావ్యము కృష్ణరాయలకంకితము. కవిత్వము మృదుమధురము; సాలంకారము; సంస్కృతాంధ్రపదభూయిష్ఠము. ఈతని కవితాసారళ్యము రామరాజభూషణాది కవిపుంగవులకు సహిత మలవడలేదనుట యతిశయోక్తికానేరదు. ఈతని కవనా నైపుణింగూర్చి రామకృష్ణకవి—

'ముక్కుతిమ్మనార్య ముద్దుపలుకు'

అని నుడివెను వేఱొకకవి—

'లోకమునం గల కవులకు
నీ కవనపుఠీవి యబ్బునే కూపనట

---

* ఈ భాగము ఉత్పల – వేంకటనరసింహాచార్యులవారి పారిజాతాపహరణ ప్రస్తావనమండి కైకొనఁబడినది.

ద్భేకముఖకు గగనధునీ
శీకరముల చెమ్మ నందినింగ యతిమ్మా!'

అని వర్ణించెను.

ఇమ్మహాకవి కీర్తిశరీరుఁడై, రసికాగ్రణుల హృదయసౌధ ములఁ విహరించుచున్నాఁడు.

అయ్యలరాజు రామభద్రుఁడు

రామభద్రకవి రచించిన రామాభ్యుదయ ప్రబంధములోని క్రింది గద్యమువలన నీతని వంశవృత్తాంతము కొంత తెలియు చున్నది.

'ఇది శ్రీమదొంటిమెట్ట రఘువీరశతక నిర్మాణ కర్మఠ జగదేకఖ్యాతి ధుర్యా య్యలరాజు తిప్పయమనీషి పర్వతాభిధాన పౌత్ర, త్రిక్కయాచార్య పుత్త్రి, పరి శీలిత సమిద్ధరామానుజ మతసిద్ధాంతిమర్మ ముమ్మిడివరదాచార్య కటాక్షవీక్షాపాత్ర, హృదయాపద్మాధిష్ఠిత శ్రీరామభద్ర రామభద్రకవి ప్రణీతంబైన రామాభ్యుదయ మహాప్రబంధము.'

ఈతఁడార్వేలనియోగిబ్రాహ్మణుఁడు; కడపమండలములోని యొంటిమెట్టనివాసి; అక్కయాచార్యునకుఁ బుత్త్రుఁడు; పర్వత రాజునకుఁ బౌత్త్రుఁడు; కౌండిన్యసగోత్రుఁడు; ఇంటిపే రయ్యల రాజువారు; వైష్ణవమతాభిమాని; ముమ్మిడి వరదాచార్యుల శిష్యుఁడు.

ఇతఁడు నిఱుపేద. పెక్కు బిడ్డల తండ్రి. అది కారణముగ నీతనిని 'పిల్లల రామభద్రుఁ' డని పిలుచుచుండిరి. బీదతికమున సంసారభారమును భరింపఁజాలక, యుదరపోషణముకొఱకు విజయ నగరమునకుఁ బోయి, యట రాయల ప్రాపు సంపాదించెను.

ఈతని కవనము మృదుతరమై, కల్పనాచాతుర్యముతో నొప్పుచుండును. ఈ కవి రచించిన గ్రంథములన్నిటిలో నుత్తమమైనది రామాభ్యుదయము. ఇయ్యది యెనిమిది యాశ్వాసముల గ్రంథము. కృతిపతి గొబ్బూరి నరసరాజు.* రామభద్రుని భక్తికి మెచ్చి

* తిరుమలరాయని మేనల్లుఁడు.

శ్రీరామభద్రుఁడే యష్టముఖగండభేరుండంబై, యెనిమిది గంటంబులఁ బూని యీ గ్రంథమును రచించెనను ప్రతీతి గలదు. *

మచ్చున కొక పద్యము—

'కానక కన్నసంతానంబు గావునఁ
 గానక కన్న సంతానమయ్యె
నరయగోత్రనిధానమై తోఁచుఁగావున
 నరయగోత్రనిధానమయ్యె నేఁడు
ద్విజకులాదరణ వర్ధిష్ణుండు గావున
 ద్విజకులాదరణ వర్ధిష్ణుఁడయ్యె
వివిధాగమాంత సంవేద్యుండు గావున
 వివిధాగమాంత సంవేద్యుఁడయ్యెఁ
గటకటా దాశరథి సముత్కటకరీంద్ర
కటకలిత దానధారార్ద్రి కటకమార్గ
గామి యెట్లు చరించు నుత్కటకగేంద్ర
కటకలితదాన ధారార్ద్రి కటకతతుల.'

—రామా. పం. ఆ. ప. 12

ధూర్జటి

ఈతని కులగోత్రాదులఁ దెలుపఁదగు సాధనము లెవ్వియుఁ గానరావు. కాని, ఈతని పౌత్త్రుఁడగు వేంకటార్యకవి (కుమార ధూర్జటి) రచించిన కృష్ణరాయవిజయమునందలి క్రింది పద్యము వలన—

'నను భరద్వాజగోత్రుని సదాపస్తంబ
 సూత్రుని బాంధవస్తోత్రపాత్రు
పాకనాటార్వేలవంశ ప్రసిద్ధుని
 ధూర్జటి పౌత్త్రు బంధురచరిత్రు
సద్గురుకారుణ్య సంప్రాప్త విద్యావి
 హారుని శ్రీ కాళహస్తినిలయ
చిత్ప్రసూనాంబికా శ్రీకరానుగ్రహా
 పాదితకవితా రసజ్ఞ హృదయు
సారరచనాధురీణుఁ గుమారధూర్జ
టిప్రధానాగ్రగణ్యుఁ బటీరహీర

* కవిజీవితములు, పుట 145

మహితసత్కీర్తి కాళియామాత్యపుత్త్రు
వేంకటార్యునిఁ బిలిపించి వేడ్కనియె.'

—కృష్ణ. పీఠిక, ప. 23

ఈతఁడు పాకనాటి యార్వేల నియోగిబ్రాహ్మణుఁడు – భరద్వాజగోత్రుఁడు – ఆపస్తంబసూత్రుఁడు మున్నగు విషయములు తెలిసినవి. కాఁపురము కాళహస్తి, శివభక్తాగ్రేసరుఁడు.

'స్తుతమతియైన యాంధ్రకవిధూర్జటి పల్కులకేలకల్గెనో
యతులిత మాధురీమహిమ...'

అని కృష్ణరాయ లడుగఁగా నాతని సభాసదులలో నొకరు—

'హా తెలిసెన్ భువనైక మోహనో
ద్ధత సుకుమారవారవనితా జనతాఘనతాపహారిసం
తతమధురాధరోదిత సుధారసధారలు గ్రోలుటంజుమీ'

అని దానిని బూరించెనని పల్కుచు దానిచే నీతఁడు వేశ్యాలోలుఁడై యుండెనని తలంతురు. భక్తివైచిత్ర్యముల వెల్లడించు నీతని కృతియగు కాళహస్తిమాహాత్మ్యమును గాంచినపుడీ మహాకవికిఁ గలిగిన యపయశస్సునకుఁ గారణమేదియో గోచరింపకున్నది. అమ్మహాకావ్యమును నరాంకితము సేయనొల్లక కాళహస్తీశ్వరునకుఁ గృతియొసఁగెను.

శైలి చదువఁజదువఁ జవులొలుకుచుండును. మచ్చునకు—

'ప్రాణము వోవునో తనువు భంగమునొందునొ నాకతూణికా
బాణము జొచ్చెఁ దిగిచి భల్లముఖాగ్రము రక్తపద్మ దృ
క్కోణముఁ జేర్చి త్రచ్చి యొక గ్రుడ్డు వడిం బెకలించి శోణిత
ద్రోణికయైన దైవతశిరోమణి కంటనమర్చెనంతటన్.'

—కాళ. తృ. ఆ. ప. 115

మాదయగారి మల్లన

ఈతఁడు శైవబ్రాహ్మణుఁడు; కొండవీటి నివాసి.

'చెప్పఁదగుఁ గవితరసముల్
చిప్పిల నప్పప్ప బళిబళీయన; లేదా

రొప్పాడు చెప్పకయుండు రె
రొప్పానుమీ సుకవిరొయెంత యుచితజ్ఞుఁడోకో.'

అని ప్రతిజ్ఞచేసి, యీ మహాకవి రాజశేఖరచరిత్ర మను మూఁడాశ్వాసముల ప్రబంధమును రచించి, తిమ్మరుసుమంత్రికి నల్లుఁడగు నాదెండ్ల యప్పామాత్యునకు నంకితమొనర్చెను. ఇక్కావ్యము చక్కని లోకోక్తులతోడను, జాతీయపదములతోడను నొప్పుచున్నది.

మచ్చున కొక పద్యము—

'మూసిన ముత్యమున్ కై కడు
వాసియు వన్నెయునుగలిగి వరుఁడౌననఁగా
నీ సకలబంధుకోటికిఁ
బూసలతో దారమగుచుఁ బొసఁగి మెలఁగుమీ.

పింగళి సూరన్న

సూరనార్యుఁడు నియోగిబ్రాహ్మణుఁడు. యాజుషశాఖాధ్యయనపరుఁడు. గౌతమగోత్రుఁడు. ఆపస్తంబసూత్రుఁడు. అమరనార్యునకును, అబ్బమ్మకును బుత్త్రుఁడు. తమ్ములు - అమలన, ఎల్లన.

ప్రభావతీ ప్రద్యుమ్నమునందలి—

'తరముల్ నాల్గయి రెండు నెందునగుఁ ద త్తద్గ్రామనామంబులం
బరఁగున్ వంశములెల్లఁబూర్వపు నిజప్రఖ్యాతిమాయంగ నే
మరుదో పింగళినామమందుఁ జిరకాలావాసులై యున్న సు
స్థిరతంగోకనమంత్రి వంశజులకుం జెన్నొందు మిన్నందుచున్.'

పద్యమునుబట్టి యీ వంశమువారికిఁ బింగలి (కృష్ణామండలము) యను గ్రామమున వసించినకారణమునఁ బింగలివారని పేరు వచ్చినట్లు తెలియుచున్నది. కాలక్రమమున నీతఁడు పింగలినివీడి, దక్షిణమునకుఁ బోయి, కందనూలు (కర్నూలు) మండలములోని నంద్యాల, ఆకువీడు మొదలగు సంస్థానముల నాశ్రయించి యుండెను.

ఈతఁడు ద్వ్యర్థికావ్యకర్తలలో మొదటివాఁడు. గరుడపురాణము, గిరిజాకల్యాణము, రాఘవపాండవీయము, కళాపూర్ణోద

యము, ప్రభావతీప్రద్యుమ్నము మొదలగు గ్రంథములను రచించి నట్లు తెలియుచున్నది. కాని, కడపటి మూఁడు గ్రంథములును ప్రసిద్ధిఁగన్నవి.

రాఘవపాండవీయరచనాకౌశల మనన్యసాధారణము. ఇట్టి కథాద్వితయ ఘటనావైచిత్రికి నీ మహాకవియే మొట్టమొదటఁ ద్రోవఁ ద్రొక్కినవాఁడు. ఇందు రామాయణభారతకథలు వర్ణితములు. క్లిష్టార్థములు లేక, సులభపదములతో, సులభశైలిని సంపూర్ణశ్లేషగల యిట్టి గ్రంథమును రచించుట యొక యలౌకిక సామర్థ్యము. మచ్చునకు—

'వినియతినిందనస్థైనిడు
కొనియేఁగినియమికిఁ దగని ఘోరారాత్రియొన
ర్చినవాఁడ మీకు దండ్యుఁడ
నని తనుఁదెలుపుచును వారి కప్పనసేసెన్'

—రాఘ. ప్ర. ఆ. ప. 28

'కళాపూర్ణోదయమున విచిత్రమయిన కల్పితకథ కలదు. తెలుఁగులో నిట్టి నూతన కథాచమత్కారమును మఱియేకవియుఁ గల్పించినవాఁడు కాఁడు. కథానకవైచిత్ర్యమునందు దీనిని బాణభట్ట కృత కాదంబరితోఁ బోల్పవచ్చును.' ఇందు నన్నయభట్టారకుని పోకడలు గొన్ని కాన్పించుచున్నవి. ఇందుల కుదాహరణము—

'ఆవులు నాకఁ గన్నఅమోద్పు పులులును
బులుల చన్ గుడువంగఁ బోవు లేళ్లు
లేళ్ళ చెర్లాట రంజిల్లెడు హరులును
హరులు గోళ్ళనుగోఁక నలరుకరులు
కరులకటాళికైఖరినాడుపాములు
పాములలాలించు బభ్రుతతులు
బభ్రుతతులప్రక్కఁ నాయని యెలుకలు
నెలుకలఁ బెంచు పిల్లులనుగలిగి
యపుడు వెలుఁగొనరించె నాయంగనలకుఁ
గీరభాషితపాషి శాఖిలతపస్వి

పటలతారకబ్రహ్మ విభావనంబు
భావితశుభావనంబు తపోవనంబు.'

—కళా. తృ. ఆ. ప. 10

'ప్రభావతీప్రద్యుమ్నము చక్కని స్వభావోక్తులుగలదయి, లలితపదఘటితమై, కథాచమత్కృతిగలిగి, చదువువారికిఁ గర్ణరసాయనముగానుండెడు ప్రౌఢకావ్యము. తిక్కనకుఁ దరువాత నింత ప్రౌఢకావ్యరచనయందు సర్వతోముఖపాండిత్యముగల కవి యితఁడు తప్ప మఱియొకఁడు లేఁడు.'

రామరాజభూషణుఁడు

ఈతఁడు బట్టుకులమునకుఁ జేరినవాఁడు. తొలిపేరు బట్టుమూర్తి. అళియరామరాజు నాస్థానమున నున్న కారణమున 'రామరాజభూషణుఁ' డను నామాంతరము గలిగియుండనోపునని పండితులును, చారిత్రకపరిశోధకులును నిర్ణయించిరి. ఈ సిద్ధాంతమును బట్టి చూడ నీతఁడు రాయల యష్టదిగ్గజములలోఁ జేరినవాఁడు కాఁడని స్పష్టమగుచున్నది.

ఈతని జన్మస్థానమును గుఱించి సహీంతము వాదోపవాదములు జరిగినవి. కొందఱీతని జన్మభూమి బళ్లారిమండలములోని పాలమండలము తాలూకాయందలి బట్టుపల్లెయనిరి. మఱికొందఱు కడపమండలములోని పులివెందల తాలూకాయందలి బట్టుపల్లెయనిరి. వేఱొకకొందఱు కృష్ణామండలములోని మోదుకూరనిరి. పుట్టినచోటిదియని నిర్ణయింపఁదగిన యాధారములు దొరకినవి కావు. కాని, యీతని యింటిపేరు 'ప్రబంధాంకము' వారనియు, ఆపేరీతని పూర్వులకు బిరుదనామమనియు, అయ్యది వారి కవితాగరిమచేఁ గృష్ణదేవరాయలవలనఁ గలిగినదనియుఁ, బ్రబంధాంకము వారికి బళ్లారిమండలములోని బట్టుపల్లె రాయలవలన నీయఁబడెననియుఁ దెలియుచున్నది. ఇదికారణముగ నీతని జన్మభూమి బళ్లారిమండలములోని బట్టుపల్లె యనియే నిర్ణయింపవలసియున్నది.

రామరాజభూషణుఁడు శ్రీరామ ఆంజనేయోపాసకుఁడు.

ఏకదినప్రబంధఘటనాసమర్థుఁడు. సద్యశ్శ్వతగ్రంథకల్పనాశక్తిగలవాఁడు. సంగీతశాస్త్రరహస్యవేది. సంస్కృతాంధ్రభాషాసామ్రాజ్యసర్వంకషుఁడు. చతుర్విధకవితా నిర్వాహకుఁడు. సాహిత్యరసపోషణుఁడు.

ఈతఁ డెన్ని యేని గ్రంథములు రచించియుండవచ్చునుగాని, ప్రకృతము హరిశ్చంద్రనలోపాఖ్యానము, నరసభూపాలీయము, వసుచరిత్ర యను మూఁడు గ్రంథములుమాత్రము చూపట్టుచున్నవి. ఇందు మొదటిది ద్వ్యర్థికావ్యము. హరిశ్చంద్రునియొక్కయు, నలునియొక్కయుఁ గథ లిందు జోడింపఁబడినవి. పింగళి సూరనార్యునిపిదప ద్వ్యర్థికావ్యరచనమున కుపక్రమించినవారిలో మొదటివాఁ డీతఁడే. రెండవది యలంకారశాస్త్రము. మూఁడవది శ్లేషప్రబంధము. ఇందు నుపరిచరుఁడని ప్రసిద్ధిఁబడసిన వసురాజవర్యుని చరిత్రము వర్ణితము. ఇది భారతమం దాదిపర్వమున సంగ్రహముగాఁ జెప్పఁబడియున్నది. 'ఈ ప్రబంధము రసములకు సముద్రము; కల్పనలకుఁ గల్పవల్లి; అలంకారములకుఁ బేటిక; శబ్దవైచిత్ర్యమునకు నాటపట్టు; శ్లేషలకు నిధి; ధ్వనులకు జయఘంట.' *

మచ్చునకు—

'తలిరుఁబ్రాయమువాని వలరాజు నలరాజు
నలరాజుఁ దెగడు సోయగమువానిఁ
బసిఁడిచాయలవానిఁ బగడంబు జగడంబు
జగడంబుగలమోవి సొగసువానిఁ
దళుకుఁ జెక్కులవానిఁ దులకింపు పలుకెంపు
పలుకెంపు లొలయు నవ్వొలుకువానిఁ
జికిలిచూపులవాని సిరిమించుదొరయించు
దొరయించు కాంచనాంబరమువాని
నొఱపుగలవాని మకుటకేయూరహార
కటకకుండలచాకచక్యములవాని

* కొంఠి భద్రాద్రిరామశాస్త్రిగారు వ్రాసిన పీఠిక.

సమ్మోహీజానిఁగని లేచి యమితవినయ
సంభ్రమముదోఁపనిలిచి రజ్ఞాత్మముఖులు.'

—వసు. తృ. ఆ. ప. 46

తెనాలి రామలింగకవి

ఈతఁడు యాజ్ఞవల్క్యశాఖాబ్రాహ్మణుఁడు. కౌండిన్యస గోత్రుఁడు. తండ్రి రామయ్య; తల్లి లక్ష్మమ్మ. వైష్ణవమత ప్రవిష్టుఁడు. *

జన్మస్థానము కృష్ణామండలములోని గార్లపాడు. ఆకారణ మున నింటిపేరు గార్లపాటివారు. కాని, కొందఱు 'ఈశ్వర ప్రెగ్గడ' వారనియు నందురు. బాల్యముననే తండ్రి చనిపోవుటచే నీతఁడు మాతులునిగ్రామమగు తెనాలికిఁ గొంపోఁబడి, యటఁ బెరిఁగెను. నాఁటినుండియు నీతఁడు 'తెనాలి రామలింగ'మని వ్యవహారింపఁ బడెను.

ఈతనిఁ గూర్చిన హాస్యరసప్రధానములైన కథలెన్నియేనిఁ గలవు. కాని, యవి యెంతవఱకు సత్యములో చెప్పఁజాలను.

రామలింగకవి పదగుంభనకవిత్వమునకు మిగులఁ బ్రసిద్ధుఁడు. ఈతని కృతియగు పాండురంగమాహాత్మ్యమే యిందులకుఁ బ్రబలసాక్ష్యము.

మచ్చునకు—

'సంపాతరంగ రింఖణ
ఝంపా సంపాత్యమానజలకణరేఖా
సంపాత శీతలానిల
సంపదవొదలించెఁ బరమశైవోత్తంసున్.'

—పాండు. ప్ర. ఆ. ప. 128

అష్టదిగ్గజములని ప్రసిద్ధినొందిన కవులేకాక, రాయల యాస్థానమున సంస్కృతాంధ్రకర్ణాటక కవులు కొందఱుండిరి. బొడ్డు చెర్ల చినతిమ్మనకవి 'కవిదిగ్దంతి' యను బిరుదువహించి, రాయలతోఁ జదరంగమాడుచుండెనఁట. చింతలపూడి యెల్లయకవి

* గద్యము (పాండు.) 'ఇది శ్రీమత్పరమ పరిమపదనాథ'

సమస్యా పూరణము నద్వితీయుఁడు. ఆతఁడు 'రాధామాధవ' మను గ్రంథమును రచించి, రాయలవలన 'రాధామాధవుఁ' డను బిరుదు నందెను. భానుకవి 'పంచతంత్రము' నాంధ్రీకరించెను. ఈశ్వరదీక్షితుఁడు సంస్కృతమున నఖండప్రజ్ఞ గలవాఁడు. ఈతఁడు రామాయణ వ్యాఖ్యలు, బృహద్వివరణము, లఘువివరణము మొదలగు వానిని రచించెను. తిమ్మణార్యకవి కర్ణాటకభాషయందు భారతమును రచించి, రాయలకుఁ గృతియొసఁగెను. లక్ష్మీనారాయణుఁడు సంగీత విద్వాంసుఁడు.

దక్షిణ దిగ్విజయయాత్ర : 1512

కృష్ణదేవరాయలు సింహాసనాసీనుఁడైన పిదపఁ దన యన్నయుఁ, దండ్రియు సాధింపక విడిచిన కార్యములను సాధింపఁ దలపెట్టెననియు, నందులకు సైన్యమును బలపఱుపఁదొడఁగె ననియు నింతకుముందే వ్రాసియుంటిని. సైన్యమభివృద్ధియొనర్చుటకుఁ గృష్ణరాయలకు రెండువత్సరముల కాలము పట్టెను. దండయాత్రా పరికరములన్నియు సిద్ధమైనపిదప, రాయలదృష్టి దక్షిణాపథముపైఁ బ్రసరించెను. క్రీ. శ. 1512-వ వత్సరమున యుద్ధయాత్రకుఁ బయన మయ్యెను.

కావేరీతీరమున శివసముద్రమను పట్టణము గలదు. దాని చుట్టును బలమైనకోట గలదు. తత్పరిపాలకులు విజయనగరరాజులకు సామంతులుగానుండిరి. కాని, వీరనరసింహరాయల కాలమున దానిని బాలించుచున్న గంగరాజు స్వతంత్రుఁడై, విజయనగర రాజులకుఁ గప్పముఁ గట్ట మాని వైచెను. అదికారణముగఁ, గృష్ణ దేవరాయ లా వీటిపై జైత్రయాత్రసాగించెను. ఆ కాలమున శ్రీరంగపట్టణమును జిక్కరాయలు పాలించుచుండెను. ఆతనికిని గంగరాజునకును బ్రబలవిరోధము. రాయ లావిషయమును గుర్తించి, చిక్కరాయలను దనతోఁ జేర్చుకొని, కొండత్రోవలఁ బోయి, శివసముద్రపుఁ గోటను ముట్టడించి, దానిని స్వాధీనపఱచు

కొనెను.* గంగరాజు తనకుఁ గలిగిన యవమానమును భరింపఁ జాలక, కావేరీ పూతతోయముల లీనమయిపోయెను. రాయలామీఁద నుమ్మత్తూరును జయించి శ్రీరంగపట్టణాధీశ్వరుఁడగు చిక్కరాయని సహితము తనకుఁ గప్పము గట్టునట్లు చేసికొనెను. పిమ్మట మహిసూరు దేశమును, గర్ణాటకమును వశపఱచుకొని వానికన్నిటికిని శ్రీరంగపట్టణమును రాజధానిగ నొనర్చి, విజయధ్వజము నాటించి, చిక్కరాయనిఁ దనకుఁ బ్రతినిధిగా నిలిపెను.

ఆ ప్రదేశములకు సమీపముననున్న పాళెములను జయించి, 'కాంబగౌడఁడు', 'వీరగౌడఁడు' అనువారల వశమున వానినుంచెను.

తరువాత, నాతని బాహువులఁ గౌడగు, మళయాళ దేశముల పైకిఁ జాఁచెను. సులభోపాయమున వానిని జయించి, వారీయవలసిన కప్పములను నిర్ణయించి, పాండ్యాది దక్షిణ దేశముల జయించుకొఱకు విజయప్పనాయకుఁడు, వెంకటప్పనాయకుఁడు ననువారల నంపెను. విజయప్పనాయకుఁడు చిత్తూరు, తొండమండలము, జింజి, చోళమండలము, తంజావూరు, తిరుచినాపల్లి, మధుర, తిరునగరు మొదలగు ప్రాంతములను జయించి, తాను జింజిలో నివాసమేర్పఱచుకొని, కప్పములు మొదలగువానిని వసూలుచేయుచుండెను. ఇవ్విధమునఁ బూర్వకర్ణాట ద్రవిడ దేశమంతయు రాయలవశమయ్యెను. ఆ ప్రాంతములనుండి యేఁడాదికి మూఁడుకోట్ల రూకలు వచ్చుచుండెను.

కృష్ణదేవరాయలు దక్షిణదేశమంతటిని మూఁడుభాగములుగ విభజించి, యా భాగములను బాలింప ముప్వురు నాయకులను నియమించెను. జింజిలోనుండు కృష్ణప్పనాయకుఁడు నెల్లూరు మొదలు కొల్లడమునదివఱకును, తంజావూరిలోనుండు విజయరాఘవనాయకుఁడు కావేరీతీరస్థ ప్రదేశములను, వెంకటప్పనాయకుఁడు

* Epigraphical Collections, 180 of 1913

కొడగు, మళయాళదేశములను బాలించునట్లు చేసి, రాయలు విద్యానగరమునకు విచ్చేసెను.

ఇవ్విధమునఁ గర్ణాట ద్రావిడ మళయాళదేశము లాంధ్రుల స్వాధీనములయ్యెను.

పూర్వదిగ్విజయయాత్ర : 1513

తిమ్మరుసుమంత్రి పూర్వదిగ్విజయయాత్రాసమారంభుఁడై, రాయలచే ననుజ్ఞాతుఁడై, సైన్యమును నేడుభాగములుగ విభజించి, యొక్కొక భాగమునకు ముప్పదివేల కాల్బలమును, నాలుగువేల గుఱ్ఱపుదళమును, ఇన్నూఱేనుఁగులను నుండునట్లు నియమించెను. 'ఈ యేడుభాగములకును కందనోలు పురాధీశ్వరుండైన ఆర్వీటి [1] శ్రీరంగరాజు, నంద్యాల పురాధీశ్వరుండైన ఆర్వీటి [2] నారప రాజు, ఆకువీడు దుర్గాధ్యక్షుఁడైన [3] యిమ్మరాజు, రాయసము తిమ్మరుసుమంత్రి కుమారుఁడైన కొండమరాజు (కొండమరుసు), గండికోటదుర్గాధ్యక్షుఁడైన పెమ్మసాని రామలింగన్ననాయఁడు, వెలుగోటిదుర్గాధ్యక్షుఁడైన రేచెర్ల కుమారతిమ్మానాయఁడు, రూప నారాయణ బిరుదాంచితుఁడగు గంగాధరరెడ్డి యను నేడ్వురకు నాధిపత్యమొసంగి, ముఖ్యసేనాధిపతులనుగఁ జేసెను.' * సోదరుఁడగు గోవిందరాజును నగరాధ్యక్షునిగ నియమించి, నగరరక్షణార్థ మాతనికడ లక్షసైన్యముంచి, దానికిఁ దోడుగ మూఁడులక్షల సైన్యమును మూలబలముగ నిలిపెను.

(i) ఉదయగిరి ముట్టడి : 1513

ప్రధానామాత్యుఁడగు తిమ్మరుసుగావించిన యేర్పాటులకు రాయ లెంతయు హృష్టుఁడై, యాతనితో క్రీ. శ. 1513-వ వత్సరమున నుదయగిరిపైకి దండువెడలెను.

ఉదయగిరి నెల్లూరుమండలమునకుఁ జేరినది. అది మొదట విజయనగర రాజులకుఁ జేరియుండి, కాలక్రమమునఁ గటకపురాధీశు

1, 2, 3. అరవీటివంశీయులైన రాజులు

* తిమ్మరుసుమంత్రి, క. ప్ర. పుట 99

లైన గజపతులకు సంక్రమించెను.[1] మనకథ జరుగుకాలమునఁ ప్రతాపరుద్రగజపతి కటకపురి మొదలు నెల్లూరుమండలమువఱకును గల తెలుఁగుదేశమును బాలించుచుండెను. పూర్వము తమకుఁ జేరిన యుదయగిరిని మరలఁ గైవసముచేసికొనుటకే రాయలు దండెత్తిపోయెను. అయ్యది శత్రువుల కభేద్యమైన దుర్గము. దాని నల్లవేళలఁ బదివేల కాల్బలమును, నాలుగువందల గుఱ్ఱపుదళమును సంరక్షించుచుండును. రాయ లాదుర్గమును సమీపించి, పదునెనిమిది నెలలవఱకును గోటను ముట్టడించి, సైన్యాధ్యక్షుఁడైన రాయసము కొండమరుసయ్య సాయమునఁ జివరకు దానిని వశపఱచుకొనెను. వశపఱచుకొనిన పిమ్మట, నా దుర్గాధ్యక్షుని పినతండ్రియగు ప్రహరేశ్వరపాత్రునిఁ[2] జెఱపట్టి, విజయనగరమునకుఁ గొనిపోయెను. మఱియు, రాయలు దుర్గాధ్యక్షుని మేనత్తను సహితము చెఱపట్టి, విజయనగరమునకుఁ గొనిపోయెనని న్యూనిజ్ వ్రాసియున్నాఁడు.[3]

విజయానంతరము రాయ లుదయగిరిరాజ్యమునకుఁ 'కొండమరుసయ్యదండనాథుని నేకధురంధరధౌరేయునిగా (Governor) నియమించెను.

(ii) కొండవీడు ముట్టడి : 1515

ఉదయగిరి హస్తగతమైన పిదప, రాయలు తన దృష్టినిఁ గొండవీటిపైఁ బఱపెను. కొండవీటిదుర్గము మిక్కిలి బలిష్ఠమైనది. దక్షిణహిందూదేశమునఁ బేరుగన్న పర్వతదుర్గములలో నిదియొకటి. కాకతీయసామ్రాజ్యము విచ్ఛిన్నమైనపిదప, రెడ్డిరాజులు స్వతంత్రులై, యీ దుర్గమును గట్టుకొని పాలించుచుండిరి. ఈ దుర్గము క్రీ. శ. 1454-వ వత్సరమునఁ గటకరాజుల హస్తగతమయ్యెను.

1. Barbosa in A. D. 1514 mentions this expedition
2. 'దుర్గాధ్యక్షుఁడైన తిరుమలకాంతరాయని చెఱగొనెనని' చిలుకూరి వీరభద్రరావుగారు వ్రాసియున్నారు. చూ. తిమ్మ. పుట 103
3. Forgotten Empire, Page 131

మనకథ జరుగుకాలమున (నుత్కలదేశాధీశుఁడగు ప్రతాపరుద్రగజపతికుమారుఁడు వీరభద్రగజపతి యీ దుర్గమును బాలించుచుండెను.) ఈతనికిఁ దోడుగ, 'కుమారహంవీరపాత్రుని కుమారుఁడు నరహరిదేవుఁడు, శ్రీనాథరాజు రామరాజుకుమారుఁడు లక్ష్మీపతిరాజు, జన్యామలకసవాపాత్రుఁడు, సుప్రపాలచంద్రమహాపాత్రుఁడు, పూసపాటి రాచరాజు, రాచూరి యల్లాఖానుఁడు, ఉద్దండఖానుఁడు మొదలగు నుద్దండసేనాను లనేకులు సేనాసమేతులై కొండవీటిసీమను రక్షించుచుండిరి. 1

కృష్ణదేవరాయ లుదయగిరినిఁ గబళించి, కొండవీటిని నంజుకొనఁ గూలంకషప్రజ్ఞావంతుఁడగు తిమ్మరుసును వెంటఁబెట్టుకొని యేఁగుచున్నాఁడను వార్త వినఁగానే, కటకాధీశ్వరుఁడగు ప్రతాపరుద్రదేవుఁ డఖండ బలసమన్వితుఁడై తరలి, రాయల నెదుర్కొనఁ గృష్ణానది కుత్తరపు టొడ్డునఁ జేరెను. ఆ నదికి దక్షిణభాగమున రాయలసైన్యములు విడిసి, యుద్ధమునకు వేచియుండెను. ఎంతకాలమునకును గజపతి యేటిని దాఁటిరానందున, రాయలు ససైన్యుఁడై తరంగిణి నుత్తరించి, యుత్కలాధీశునితోఁ బోరి, యాతనిఁ బాఱఁదోలి, యేనుఁగులు మున్నగువానిని గొల్లగొనెను.

అంత రాయలును, దిమ్మరుసును గొండవీటిదుర్గమును ముట్టడించి, మాసద్వయము పోరి, తుదకు వశపఱచుకొనిరి. శా. శ. 1437 లో ఆషాఢశుక్ల ఏకాదశి శనివారము (23-వ జూన్, 1515) నాఁ డీ దుర్గమును నమాత్యశేఖరుఁడగు తిమ్మరుసు జయించిన ట్లీదుర్గముమీఁద నొక శాసనము గలదు. దుర్గాధిపతి యగు వీరభద్రగజపతిని రాయలు చెఱపట్టి, విడిపించి, మైసూరు జిల్లాలోని చిట్టలదుర్గప్రాంతములకుఁ బరిపాలకునిగఁ జేసినట్లు శాసనాధారమువలనఁ దెలియుచున్నది. 2 తిమ్మరుసుమంత్రి తన మేనల్లుఁడగు నాదిండ్ల గోపనమంత్రిని దుర్గపాలకునిగా నియమించిన

1. మహామ్మదీయమహాయుగము, పుట 408
1. Epigraphia Indica, Vol. VI, Pages 117-233

ట్లందలి యొక శాసనమువలన స్పష్టమగుచున్నది. కాని, తిమ్మరుసు తన సోదరునే దుర్గపాలకునిగా నియమించినట్లు న్యూనిజ్ వ్రాసియున్నాఁడు.[1] కృష్ణదేవరాయ లీ సమయముననే బెల్లముకొండ, నాగార్జునకొండ, అద్దంకి, అమ్మనబ్రోలు, తంగేడు, కేతవరము మున్నగుదుర్గములను సహితము వశపఱచుకొనెను.

కృష్ణదేవరాయ లామీఁదఁ గొండపల్లిదుర్గమునకుఁ బోయి, దానిని రెండునెలలకాలము ముట్టడించి, స్వాధీనపఱచుకొని, కటకేశ్వరుని భార్యను, బుత్త్రిని, నేడ్గురు సేనాధిపతులను జెఱపట్టి, విజయనగరమునకుఁ బంపెను. అటనుండి కదలిపోయి, కృష్ణాగోదావరీ నదుల నడుమనుండు వేఁగిదేశముపై దండెత్తి, జమ్మిలోయ, కోనసీమ, కొరాము మొదలగు మన్యసీమలను జయించి, రాజమహేంద్రవరదుర్గమును లోఁబఱచుకొనెను. పిమ్మట బాహుబలేంద్రవంశస్థులకు రాజధానియగు పొట్టునూరికడ జయస్తంభమునాటి, మాడుగులు, వడ్డాది మున్నగువానిని వశపఱచుకొని, సింహాచలమునకేఁగి, నృసింహస్వామివారికిఁ బెక్కు దానములు చేసినట్టు లొక శాసనమువలన విశదమగుచున్నది. తరువాతఁ గటకమునకుఁ జని, గజపతిని జయించి, యా రాజ్యములోని కొన్ని గ్రామములను సింహాచలస్వామివారికి దానముచేసినట్లు కృష్ణరాయని రెండవ సింహాచల శాసనమువలనఁ దెలియుచున్నది.[2]

ఇట్లు రాయలు పూర్వదిగ్విజయయాత్రను సమాప్తినొందించి, విజయధ్వానములు మిన్నుముట్ట నిజరాజధానికి 1515-వ వత్సరమునఁ జేరినట్లు 'మహమ్మదీయమహాయుగము' ను,[3] 1520-వ సంవత్సరప్రాంతమునఁ జేరినట్లు 'జీర్ణవిజయనగరచరిత్రము'ను[4] నుడువుచున్నవి. కాని స్యూయల్ చరిత్రకారుఁడు 1516

1. Forgotten Empire, Page 131
2. Epigraphical Report of 1899, Nos. 244 & 255
3. మహమ్మదీయ మహాయుగము, పుట, 410
4. జీర్ణవిజయనగరచరిత్రము, పుట 147

మొదలు 1520 వఱకు విజయనగరమున గమనింపఁదగిన యంశము లెవ్వియుఁ గానరావని హిందువుల వ్రాఁతలననుసరించి వ్రాసెను.[1] ఇట్టి యాధారములను బట్టిచూడ, రాయలు, పూర్వదిగ్విజయ యాత్రానంతరము 1515-వ వత్సరముననే విజయనగరమునకుఁ బోయి యుండవలయునని తోఁచుచున్నది.

రాయలు నిజపురమునకు వచ్చినతరువాతఁ గొంతకాలమునకుఁ జెఱలోనున్న యుత్కలాధీశుని పుత్త్రుని ఖడ్గకౌశలముఁ జూడ నాతని రప్పించి, విద్యానైపుణిఁ జూపు మన నాతఁడా పరాభవమును భరింపఁజాలక, చేతనున్న ఖడ్గమునఁ బొడుచుకొని యసువులఁ బాసెను. ఈ ఘోరకార్యము జరిగినపిదప, రాయలకును గజపతికిని సంధి కుదిరెను. అందుకుఁ బ్రతిఫలముగ గజపతి తన కూఁతును రాయలకొసఁగి వివాహము గావించెను.[2] కృష్ణరాయ

---

1. Forgotten Empire, Page 135
2. గజపతికూఁతును రాయలు వివాహమాడలేదని కొందఱి యభిప్రాయము. కాని, క్రింది యాధారములను బట్టిచూడ గజపతి కూఁతును రాయలు వివాహమాడినట్లు స్పష్టమగుచున్నది.

1. 'ఘన తరనిర్భర గండపెండరమిచ్చి
కూఁతు రాయల కొసఁగూర్చినాఁడు'

—అల్లసాని పెద్దన

2. (i) 'నీరుణమెందుఁ దీర్చుకొన నేర మదీయకుమారిఁ జారుశృం
గారమణిన్ గుణోన్నమణిని గైకొను మిచ్చితి నీకుఁ గీరకు
ఖాకర సమానరూప హిమకైరవబంధు యశఃకలాప ల
క్ష్మీరమణా ప్రతాపనరసింహకుమార కుమారవిక్రమా.'

—కృష్ణరా. చ. ఆ. ప. 12

(ii) 'మనుపర్క మొసఁగి కలశాం
బుధి హరికిన్ లక్ష్మినొసఁగు పోలిక గజరా
డ్విభుఁడు సుత దారవోసెం
బ్రథితోన్నతిమీఱఁ గృష్ణరాయలకెలమిన్'

—కృష్ణరా. చ. ఆ. ప. 122

3. విశ్వనాథనాయకుని స్థానాపతి 1535 ప్రాంతమున వ్రాసిన రాయవాచకమునందు—

లును కృష్ణానది కుత్తరమునఁ గ్రొత్తగా సంపాదించిన రాజ్యభాగ మంతయు గజపతికిచ్చెను.

(iii) రాయచూరి ముట్టడి : 1520

రాయచూరు కృష్ణా, తుంగభద్రానదులకు నడుమఁగలదు. దీనినే 'రాచూరు' అనియు వ్యవహరింతురు.

నరసరాజు ఆదిల్షాకు విరోధియైన కాసింబరీదునకు సాయపడి, ముద్గల్లు, రాయచూరుదుర్గములను స్వాధీనపఱచుకొనెను. కాని, నరసరాజు శత్రువుల నడఁచ దక్షిణాపథమున కరిగినప్పు డాదిల్షా మరల వానిని గైకొనెను. ఈ విషయములన్నియు నరసరాజు చరిత్రమున విపులముగ వ్రాయఁబడియున్నవి.

అన్నయుఁ, దండ్రియు సాధింపకవిడిచిన కార్యములను జక్క పెట్టుటయే రాయల యాశయము. దీనికిఁ దోడుగ సాళ్వనరసింహరాజు విజయనగర రాజులు బలాఢ్యములైన దుర్గములను స్వాధీనపఱచు

'గజపతివారు రాయలదేవునితోను సమయోచితముగా పలుకరించి తమ కొమార్తె అయిన జగన్మోహిని అనే కన్యకను దారపోసి ఆవల మరిన్ని అల్లునికిన్ని అడుబిడ్డకున్ను యియ్యతగిన బహుమానోచిత క్రమభూషణాలనిన్ని అంపించి మరిన్ని తనకొమార్తెకు పట్టుపరిమళ పసుపులకని కృష్ణవేణికి దక్షిణపుదిక్కు నడిచే రాజ్యాలున్ను కోటకొత్తళములున్ను దుర్గాలున్ను ఇచ్చి అంపగా, రాయలవారు...' అని వ్రాయఁబడియున్నది.

4. ఉత్కళభాషలో—

'ప్రతాపరుద్రుఁడు కృష్ణరాయలతో సంధిచేసుకొన్నాఁడు. ఈ సంధిప్రకారం కృష్ణానదికి దక్షిణదిక్కున ఉండే రాజ్యాలపై ఉత్కలగజపతుల ప్రభుత్వం అంతరించింది. కృష్ణరాయలు ప్రతాపరుద్రుని కన్య పాణిగ్రహణం చేసాడు.'

—చూ. కృపాసింధు మిశ్ర. ఎమ్. ఏ. గారి ఉత్కళ ఇతిహాసము (ఒరియా), పుట 141

(ఈ విషయములన్నియూ పురిపండా అప్పలస్వామిగారి 'గజపతికూఁతును రాయలు వివాహమాడలేదా' అను వ్యాసమునుండి యుద్ధృతములు.

—ఆం. ప. 13-3-1940.)

కొనవలెనని మరణశాసనమున వ్రాసియుండినట్లు తెలియుచున్నది.[1] ఈ కారణములను పురస్కరించుకొని రాయలు యుద్ధమునకుఁ బ్రయత్నింపఁ దలఁచెను. కాని, కొంతకాలమునుండియు రాయలును, ఆదిల్షాయు నైకమత్యభావమున మెలఁగుచుండిరి. నిష్కారణముగ మిత్రునిపై దాడివెడలుట క్షత్త్రియధర్మముగాదని తలఁచి, రాయ లట్టి యవకాశమునకు నెదురుచూచుచుండెను.

ఇట్లు చూడఁ జూడ, రాయల కొక చక్కని రాచబాట యగపడెను. సయ్యద్ మర్కార్ అను తురుష్కుఁడొకఁడు గుఱ్ఱములు తెచ్చియిచ్చెదనని నుడివి, రాయలయొద్ద ధనముఁ గొని పోయి, విజాపురమునఁ దలదాఁచుకొనెను. రాయ లా విషయమును దెలిసికొని, యా తురుష్కుఁడొనర్చిన మోసకృత్యమును దెలిపి, యాతనిఁ దనకు స్వాధీనపఱుపవలసినదని ఆదిల్షాను గోరెను. కాని, విజాపురాధీశుఁడు స్వకులాభిమానియై, స్వధర్మమును బాటింపక, యా మహమ్మదీయుని నెటకో పంపివైచి, తన రాజ్యమున లేఁడని రాయలకు వర్తమాన మంపెను. తనకు హితుఁడైనవాఁడు సాయపడకపోయెఁగదాయని రాయలు తలఁచి, యదియే కారణముగఁగొని, యాదిల్షాపై దండెత్తిపోవ నిశ్చయించెను.

కృష్ణదేవరాయ లీయుద్ధముకొఱకుఁ గావించిన ప్రయత్నములు వర్ణనాతీతములు. ఇవియన్నియు నీ యుద్ధమును గన్నులారగాంచి వ్రాసిన పోర్చుగీజుచరిత్రకారుఁడగు న్యూనిజ్ (Nuniz) వ్రాఁతల వలనఁ దెలియుచున్నవి.[2]

రాయల సామంతరాజులకెల్ల వర్తమాన మంపి, యపార సైన్యముల రావించి, 1520 సంవత్సరపు వేసవిదినములలో దండయాత్రకు బయలుదేఱెను. రాయలవెంటఁ జనిన దండనాయకులఁ గూర్చియు, వారివెంటఁ జనిన సైన్యములను గూర్చియు న్యూనిజ్ ఇట్లు వర్ణించియున్నాఁడు.—

1. మహమ్మదీయ మహాయుగము, పుట 411

2. Chronicle of Fernao Nuniz-Chapters VII to XI

'విలుకాండ్రును, కత్తులుదూసికొనియున్నవారును, తుపాకులు చేతఁబట్టిన సిపాయీలును, ఈఁటెలఁ గైకొన్నవారును గలిసి ముప్పదివేల కాల్బలమును, వేయి తురంగములును, పదునాఱేనుంగులును గల సేనతో సేనారక్షకులలో ముఖ్యుఁడగు కామానాయకుఁడు ముందు నడచుచుండెను. అతని వెనుక త్ర్యంబకరా (Trimbicara) వనునతఁ డేఁబదివేల కాల్బలమును, రెండువేల తేజులును, ఇరువ దేనుంగులును గల సేనతోఁ బోవుచుండెను. తిమ్మప్ప నాయకుఁ (Timapanayque) డనువాఁ డరువదివేల కాల్బలమును, మూఁడువేల యైదువందల గుఱ్ఱములును, ముప్ప దేనుంగులును గల సైన్యముతో త్ర్యంబకరావును వెంబడించిపోవుచుండెను. అతనితరువాత ఆదెప్పనాయకుఁ (Adapanayque) డనువాఁడు లక్ష కాల్బలమును, అయిదువేల గుఱ్ఱములును, ఏంబ దేనుంగులును గల సైన్యముతోఁ బోవుచుండెను. అతని వెనుక లక్షయు నిరువదివేల కాల్బలమును, ఆఱువేల తురంగములును, అఱువ దేనుఁగులును గల సైన్యముతోఁ గొండమరెడ్డి (Comdomara) పోవుచుండెను. ఎనుబదివేల కాల్బలమును. రెండువేల యేఁబది గుఱ్ఱములును, నలువ దేనుంగులును గల సైన్యముతో నతని కుమారుఁ డాతని వెంబడించి పోవుచుండెను. విజయనగరపురపాలకుఁడుగా నియమింపఁబడిన సాళువ గోవిందరాజు (Ogemdraho) ముప్పదివేల కాల్బలమును, వేయి తేజులును, పది యేనుఁగులును గల సైన్యముగలిగి వారల వెనుకనుబోవుచుండెను. అతని వెనుక రాయలకుఁ దములం బందిచ్చు మధురనాయకుఁ డొకఁడు పదునైదువేల కాల్బలమును, రెండువందల గుఱ్ఱములును గల సేనతోఁ బోవుచుండెను. కృష్ణరాయలకుఁ గూఁతునిచ్చినవాఁడును, మయిసూరుమండలాధిపతియునగు కుమారవీరయ్య (Comarherca)–కుమారవీర శ్యామరాయలు–ఎనిమిది వేల కాల్బలమును, నాలుగువందల గుఱ్ఱములును, ఇరువ దేనుంగులును గల సైన్యముతో నాతని వెనుకఁ బోవుచుండెను. తరువాత వెంగాపురదుర్గాధ్యక్షుఁడును, నరపతివంశములోని యుత్తమక్షత్రియులు

మొదలగువారు బహుసేనలతోఁ బోవుచుండిరి. రాయలు ప్రేమించు మూవురు ఖొజ్జాలు నలువదివేల కాల్బలమును, వేయి తురంగములును, పదునై దేనుంగులునుగల సైన్యమును దీసికొని సాళ్వగోవిందరాజు సైన్యమును వెన్నంటిపోవుచుండిరి. నలువదివేల కాల్బలమును, ఆఱువేల తురంగములను, మూఁడువందల యేనుంగులను తనకు రక్షకసైన్యముగానుంచుకొని శ్రీకృష్ణదేవరాయలు పైనుదాహరించిన సేనలకన్నిటికిని నాయకుఁడై నడపించుకొని రాచూరుదుర్గమువైపునకుఁ బోవుచుండెను. [1]

[2] అపారబలసమన్వితులై దండనాథులు వెంటరా, రాయలు కతిపయప్రయాణముల రాయచూరుదుర్గమును సమీపించి, ముట్టడించెను. కోటలో నత్యల్పసంఖ్యాకులగు సైనికులుండిరి. వారు రాయలధాటికి భయపడి, దుర్గద్వారములను బంధించి, బురుజులపై నిలిచి పోర సిద్ధముగనుండిరి.

కృష్ణదేవరాయలు రాయచూరును ముట్టడింప నపారబలముతో వచ్చెననువార్త విని, యాదిల్షా ససైన్యుఁడై వచ్చి, కృష్ణానదికి నుత్తరపుటొరను విడిసెను. రాయలసైన్యము దక్షిణభాగమున నిలిచి యుద్ధమునకు సిద్ధపడియుండెను. కొలఁదికాలమునకు నవాబు తనసైన్యమును దీసికొని కృష్ణానదిని దాఁటి, రాయలసైన్యమునకుఁ దొమ్మిదిమైళ్లదూరమున నిలిచెను. అంత నిరువాఁగులును యుద్ధమున కుపక్రమించి, పిఱుతివియని పరాక్రమమునఁ బోరినవి. తుదకుఁ దురుష్కసేన కపజయము గలిగెను; రాయలసేన జయలక్ష్మిని వరించెను. ఆదిల్షా తనకుఁ గలిగిన పరాభవమునకు వగచి, చేయునదిలేక, యొక యేనుఁగునెక్కి కృష్ణానదిని దాఁటి పాఱిపో

1. మహమ్మదీయ మహాయుగము, పుటలు 413-414

సూచిక—ఇందు ఆంగ్లమున వ్రాయఁబడిన నామములన్నియు 'విస్మృత సామ్రాజ్యము' నుండి కైకొనఁబడినవి.

2. Nuniz states-703,000 foot, 32,600 horse, and 551 elephants. 'Forgotten Empire' Page 147

యెను. సుల్తానుని ముఖ్యసేనానాయకుని రాయలు చెఱపట్టెను. పరాభూతులైన యోధులెందఱో కృష్ణవేణీమతల్లికిఁ బ్రాణములర్పించిరి. ఈ యుద్ధమున రాయల కసంఖ్యాకధనమును, తురగములును, గజములును లభించినవి. ఈ ఘోరసంగ్రామము 1520-వ సంవత్సరము మేనెల 19-వ తేది శనివారమునాఁడు జరిగినట్లు కొన్ని యాధారములను బట్టి స్యూయల్ నిర్ణయించెను.[1]

ఆదిల్షా పాఱిపోయినపిదప, రాయలు మరల రాయచూరును ముట్టడించెను. కోటలోనివారెంతయు ధైర్యముతో నిరువది దినములవఱకుఁ బోరిరి. రాయలసైన్యమును నత్యుత్సాహమునఁ బోరఁదొడఁగెను. రాయలకడనున్న పోర్చుగీసుసైనికుల నాయకుఁడైన క్రిస్తోవిడి ఫిగరీడో (Christovao de Figueiredo) తన యద్వితీయపరాక్రమమును బ్రకటించి, కోటను స్వాధీనపఱచుకొనుటలో రాయలకెంతయు సాయపడెను. గత్యంతరము లేక, దుర్గవాసులు కోటతలుపులు దెఱచి, రాయలకు వశులైరి. జయజయ ధ్వానములు మిన్నుముట్ట, రాయలు పురప్రవేశ మొనర్చి, యందలి వారినీ దయతో రక్షించెను. రాయల దయారసమునుగూర్చి శత్రువులు సయితము కొనియాడిరి.

ఆమీఁదఁ గృష్ణదేవరాయలు రాయచూరును రక్షింపఁదగినసైన్యము నట నిలిపి, విజయలక్ష్మినిఁ జేకొని, విజయనగరమున కరిగి, విజయోత్సవముఁ గావించి, దండనాయకుల బహూకరించెను.

కృష్ణదేవరాయ లాదిల్షా నోడించి, రాయచూరుకోటను స్వాధీనపఱచుకొనెనను వార్త దేశమంతటను దావానలమువలె వ్యాపించెను. దాన రాజులందఱు భయపడిరి. ఎట్టులేని, రాయల మైత్రి సంపాదించుట లెస్సయని మహమ్మదీయ రాజులందఱును దలంచిరి.

---

1. (i) Forgotten Empire, Page 147
(ii) No. 47 of Epigrphical Collections, 1906

పరాభూతుఁడైన యాదిల్షా కొంతకాలమైనపిదప, రాయల కిట్లు వర్తమానమంపెను—

"మీరు న్యాయప్రభువులరని విందు. మీరేల రాయచూరు పైకి దండయాత్ర సాగించితిరో తెలియదు. చిరకాలమునుండి మీకును, మాకునుగల స్నేహబంధమును నిష్కారణముగఁ దెంచివైచితిరి. యుద్ధరంగమున మమ్మోడించి, మా బలములను గైకొంటిరి. ఆ బలములను, మా రాయచూరుదుర్గమును మా కీయఁగోరెదము. న్యాయమును బాటించి మీ రట్లుసేయుట లెస్స, లేదేని మీచేఁత మీకెంత బాగున్నను, లోకమున కది దుష్కృత్యమని తోఁపకమానదు."

ఆ మాటలన్నియు నాదిల్షా సేనానివలన విని, [1] 'మీ సుల్తాను మాపాదములపైఁ బడునెడల మీరు గోరినవన్నియు నీయఁబడు' నని రాయలు ప్రత్యుత్తరమంపెను. ఆదిల్షా గత్యంతరములేక, యీ పద్ధతికి సమ్మతించెను. ఉభయులును దమ రాజ్యముల పొలిమేరయొద్దఁ గలియున ట్లేర్పాటుగావించుకొనిరి. అనుకొన్న మేరకు రాయలు సైన్యముతో వెడలి ముద్గల్లుచేరెను. ఆదిల్షామాత్రము రాలేదు. ఆ నియమభంగమునకు రాయ లోర్వఁజాలక, యాదిల్షా రాజధానియగు బిజాపురమునకుఁ బోయి దానిని ధ్వంసముగావించెను. కల్యాణి, కలబరిగిదుర్గములను సహితము నాశమొనర్చి, వానిని లోఁబఱచుకొనెను. [2] అంతకుముందే యాదిల్షా బహమనీ వంశజులైన ముగ్గురు రాజపుత్త్రులను జెఱపట్టి, కలబరిగికోటలో నుంచెను. రాయలు వారిని విడిపించి, యందుఁ బెద్దవానికి రాజ్యాభి

1. "When the King sent answer by him to his enemy, that if the Adil Shah would come to him, do obeisance, and kiss his foot. his lands and for tresses should be restored to him."

Forgotten Empire, Pages 156-157

2. 'తిరుగుమారిపురి సురతరు సురలమరిగి
బహుళహాళహాళిభరిత కల్బరిగినగర
నగరపురవర పరివృఢ జవనయవన
పృతన భవదని ననిఁ దెగి కృష్ణరాయ.' —ఆముక్తమాల్యద

షేకమొనర్చెను. మిగిలినవారి నిద్దఱిని దనవెంట విజయనగరమునకుఁ గొనిపోయి, వారికి నున్నతోద్యోగముల నిచ్చెను.

కలబరిగికోటను స్వాధీనపఱచుకొని,[1] యందు బంధితుఁడైయున్న బహామనీరాజపుత్త్రునకుఁ బట్టముఁ గట్టినకారణమునఁ గృష్ణదేవరాయలకు 'యవనరాజ్య స్థాపనాచార్య' యను బిరుద నామము గలిగెను.

శిల్పకళాభివృద్ధి

కృష్ణదేవరాయలు తనదృష్టిని సాహిత్యపోషణమందే కాక, శిల్పకళాభివృద్ధికిని మరల్చెను. విదేశీయులగు న్యూనిజ్ (Nuniz), ప్రేయస్ (Paes) ల వ్రాఁతలే మన కీవిషయమునఁ బబల సాక్ష్యములు.


జైత్రయాత్రలవలనఁ దాను గొనితెచ్చిన ద్రవ్యమునందుఁ జాలభాగము రాయలు తన రాజ్యమునందలి శిల్పకళాభివృద్ధికై వెచ్చించెను.

రాయలు రాజ్యాభిషిక్తుఁడైన వెంటనే హంపీవిరూపాక్షములోని పంపాపతి దేవాలయమునకుఁ బ్రాగ్భాగమునందు గోపురమును, నాలయములోని రంగమంటపమును గట్టించెను. పూర్వదిగ్విజయయాత్రకు వెడలి, యుదయగిరి దుర్గమును సాధించిన పిదప, నందలి కృష్ణవిగ్రహమును గొనితెచ్చి, కృష్ణస్వామి యాలయము (1513) ను గట్టించి, యందు దానిని బ్రతిష్ఠించెను. ఆ వత్సరముననే రాజభవనపుటావరణమునకు సమీపమున హజారరామాలయమును నిర్మించెను. దీని నిర్మాణము చాలకాలము పట్టెనఁట.[2]

'కల్యాణి కలుబరిగెకోటలవారు గర్వితులై కోటమీదనుండి కూతలింగా ఆవార్తలు రాయలు విని యెదిరి తెగవారిని అడుగగా మ్లేచ్ఛుల తెగవారు వున్నారు. గనుక కోటమీద అంద్దుల మగుడించమని కలబరిగికోటకు లగ్గబెట్టించి మూడుముక్కాలు ఘడియలో కోటసాధించి...'

1. శా. శ. 1443 లో, అనగా క్రీ. శ. 1521-22 లో, సాధించియుండవచ్చును.

2. The Madras Christian College Magazine for December, 1886



హజార రామస్వామి దేవాలయము, హంపి.

—by Courtesy of Archaeological Dept., Madras.

తన ప్రియురాలి పేర నాగలాపురమును (1520) నిర్మించెను.[1] ఇదియే యిప్పటి హాసపేట (Hospet). శిల్పకళానైపుణ్యమును వేనోళ్ళఁ జాటుచున్న విఠోబాలయమును ప్రారంభించెను. దీని నిర్మాణకార్యము రాయల యనంతరము విజయనగరసింహాసనాసీనులైన యచ్యుతరాయల సదాశివరాయలకాలమున సహితము జరిగెనని తెలియుచున్నది. రాయలు కటకాధిపతిని జయించినపిమ్మట విజయసౌధము (The House of Victory)ను నిర్మించెను.[2] ఉగ్రనరసింహమూర్తి విగ్రహము నొక గండశిలపైఁ (1528) జెక్కించెను.

రాయలు దైవాగారముల నిర్మాణమునకే కాక, వ్యవసాయాభివృద్ధికిని ధనమును విరివిగ వెచ్చించెను. కొఱ్ఱగల్లు (Korragal)నొద్దఁ దుంగభద్రానదికి నానకట్టఁ (1521) గట్టించి, యందుండి రెండు కాలువలు ద్రవ్వించెను. అందొకటి కొఱ్ఱగా కాలువ; రెండవది బసవన్న కాలువ. అవి యిప్పటికిని జాల నుపయోగముగ నున్నవి. నాగలాపురమునకు సమీపమున నొక గొప్పతటాకమును (1520) ద్రవ్వించెను. ఈ తటాకనిర్మాణమునఁ బోర్చుగీస్ ఇంజినియ[3] రొకఁడు రాయలకెంతయుఁ దోడ్పడినట్లు తెలియుచున్నది.[4]

పై వివరించినవన్నియు రాజధానీనగరమున రాయలొనరించిన పనులు. ఇఁకఁ దన రాజ్యమునఁ జేసిన పనులను వివరించెదను.

కాళహస్తీశుని యాలయమున శతస్తంభమంటపమును (1516), నొక చక్కని గోపురమును నిర్మించెను.[5] చిదంబరమునందలి దేవాలయమునకు నుత్తరగోపురమును గట్టించెను.[6] తిరుపతి దేవాలయమునకు సహస్రస్తంభమంటపమును, దాని కెదురుగ

1. Forgotten Empire, Page 163
(కాని, రాయలు తన తల్లియగు 'నాగాంబ' పేర దీనిని గట్టించినట్లు తెలియుచున్నది) Forgotten Empire, Page 263
2. Forgotten Empire, Page 263
3. Joao de Ia Pcnte (Portuguese Engineer)
4. Forgotten Empire, Page 162
5. No. 74 of Epigraphical Collections of 1903
6. Nos. 174, 175 of Epigraphical Collections of 1892

-నున్న తటాకమును, గర్భాలయమును, వినాయకుని రథమును, బదునొకండంతస్తుల గోపురమును నిర్మించెను.[1] శ్రీశైలమున బ్రహ్మ రథోత్సవమార్గమున కిరువైపుల మంటపములను గట్టించెను.[2] అరుణాచలేశ్వరుని దేవాలయమునకు సహస్రస్తంభమంటపమును, బదునొకండంతస్తుల గోపురమును గట్టించి, యొకతటాకమును త్రవ్వించెను.[3]

దానశాసనములు

శా. శ. 1432 – విజయనగరము (బళ్లారి), నిడుముక్కల (కృష్ణ), పాలెము (కర్నూలు), బళ్లారి; 1433 – కాంచీపురము (చెంగల్పట్టు); 1434 – బళ్లారి; 1435 – బళ్లారి; 1436 – విజయనగరము (బళ్లారి), సంకలపురము (బళ్లారి); 1437 – కాంచి (చెంగల్పట్టు), ఉగర్ గోల్ (బెల్గాము); 1438 – నెల్లూరు, అమరావతి (కృష్ణ); 1439 – విజయనగరము (బళ్లారి); తిరువణ్ణామల (దక్షిణార్కాడు); మేడూరు (కృష్ణ), కాంచి (చెంగల్పట్టు); అహోబలము (కర్నూలు); శ్రీశైలము (కర్నూలు); కొమ్మూరు (కృష్ణ); 1440 – ఎరుమెట్టపాల్యము (చెంగల్పట్టు); 1441 – బెజవాడ (కృష్ణ); మఱియొక బెజవాడ శాసనము; పట్లపీడు (కృష్ణ); చేజెర్ల (కృష్ణ); బాపట్ల (కృష్ణ); శ్రీకాకుళము (కృష్ణ); మఱియొక బాపట్ల శాసనము; కాకాని (కృష్ణ); కొండకావూరు (కృష్ణ); దుర్గి (కృష్ణ); తిరుప్పడిక్కురు (చెంగల్పట్టు); కాంచి (చెంగల్పట్టు); 1442 – కలువాయి (నెల్లూరు); 1443 – అన్నియ్యాళ్ (దక్షిణార్కాడు); పల్నీ (మధుర); విజయనగరము (బళ్లారి); మంగళగిరి (కృష్ణ); 1444 – గార్లదిన్నె (నెల్లూరు); వల్లభాపురము (బళ్లారి); కంచుకూరు (నెల్లూరు); అనంతసాగరము (నెల్లూరు); 1445 – శివమొగ్గ (మైసూర్); 1446 – ఈగలపాడు (నెల్లూరు); 1447 – కొండపీడు

1. A. S. R. 1908-1909
2. No. 74 of Epigraphical Collections of 1903
3. (i) No. 574 of Epigraphical Collections of 1902
   (ii) No. 641 of „ „ of 1919

(కృష్ణ); కత్తెరగండ్ల (కడప); 1450 – గుడిహాళ్ళి (బళ్లారి); 1452 – కాంచి (చెంగల్పట్టు); పాలెము (కర్నూలు), – విజయనగరము (బళ్లారి); కాంచి మఱియొక శాసనము; 1453 – తిరువణ్ణామలై (దక్షిణార్కాడు); సింగరాయకొండ (నెల్లూరు); సంకలపురము (బళ్ళారి); పొట్నూరు (విశాఖపట్టణము); సింహాచలము (విశాఖపట్టణము); ఉండవిల్లి (కృష్ణ). *

రాజధాని వర్ణన

1520 వ సంవత్సరమున ఫిగెరిడో యను పోర్చుగీసు రాయబారి విజయనగరమునకు వచ్చెను. అతనివెంట పెయిస్ అనువాఁడును వచ్చెను. ఇతఁడు విజయనగరమునఁ దాను జూచిన యంశములను వ్రాసెను. అందుండి యీ క్రింది యంశములు వ్రాయఁబడుచున్నవి.

† 'ఆ రాజ్యమునకు విజయనగరము రాజధాని. అందు రాజెపుడు నివసించుచుండును. నగరమున కాఱుమైళ్ళ కీవలనే యడ్డముగాఁ గొండల వరుస గలదు. దానిలోనుండి మార్గములు గలవు. వానికే ద్వారములని పేరు. ఆ ద్వారములగుండఁ బోవలయునే కాని, నగరములోనికిఁ బోవుటకు వేఱు మార్గములు లేవు. ఈ కొండల వరుస డెబ్బదిరెండు మైళ్ళ పొడవుగలిగి, యీ మహానగరమును జుట్టియున్నది. ఈ పర్వతపంక్తికి లోపలనంటి చుట్టుకొనియున్న యితర పంక్తు లనేకములు గలవు. ఈ పంక్తులలో నెచ్చటనైన సమభూమి

---

* 'కృష్ణరాయ శాసనముల సంగ్రహ మాంగ్లేయభాషలో Mr. Robert Sewell దొరవలన Lists of Antiquities అను గ్రంథములో వివరింపఁబడినది. అందులోఁ బెక్కులు Oriental Govt. Manuscripts Library అనుదానిలో నిలువచేయఁబడినవి. కావున పైరెంటి సహాయమునను కృష్ణరాయల దానశాసనము లేయే దేశములలో వ్యాపించియున్నవో తెల్పితిని.'

—కవిజీవితములు, పుటలు 502, 503.

సూచన :—ఇందు సూచింపఁబడిన కృష్ణా జిల్లాలోని ప్రదేశములు కొన్ని ప్రకృతము గుంటూరు జిల్లాలో నున్నవి.

† (i) మహమ్మదీయ మహాయుగము, ఆ. ప్ర. పుటలు 429-435
(ii) Forgotten Empire, Pages 237-290

యున్న యెడల నచట బలాఢ్యమగు గోడ కట్టఁబడియున్నది. ఈ రీతిగాఁ గొండలన్నియు మూసివేయఁబడియున్నవి. జనులు నడుచుటకు బాటలేర్పఱుపఁబడి యీ బాటలీ ద్వారముల గుండఁ బోవును. ఈ ద్వారములకడఁ జిన్న గుహలు గలవు. అందుఁ గూర్చుండి రక్షకభటులు ద్వారములను రక్షించుచుందురు. ఈ యావరణములోపల వరి మొదలగు ధాన్యములు పండునట్టిబయళ్లును, నిమ్మలు నారింజలు పనసలు మామిళ్లు మొదలగు ఫలవృక్షములతో నున్న తోఁటలును గల సారవంతములయిన భూములు గలవు. ఈ కొండల వరుసలకు మధ్యమున జలాశయములు పెక్కులు గలవు. వాని యాధారములవలననే పై నుదాహరించిన భూములు సాగుబడి చేయఁబడుచున్నవి...గోవా నగరమునుండి వచ్చిన బాట యొకటి మొదటి కొండవరుసలోఁ గల ద్వారములలో నొక ద్వారముగుండ నగరములోఁ బ్రవేశించుచున్నది. పడమటి ప్రక్కనిదియే ప్రధానమైన ద్వారమగుటచేత గోడలచేతను, బురుజుల చేతను సురక్షితమై యొప్పెడు పట్టణమొకటి (నాగలాపురము - Hospet) రాజులచే మొదటి పంక్తిలోపలఁ గట్టఁబడినది. ఈ ద్వారమునకుండు తలుపులును, బురుజులును మిక్కిలి బలాఢ్యములయినవి. ఇతర నగరములలోని గోడలవంటివిగాక, యీ గోడలు పాలగచ్చు చేయఁబడి, వేఱెచ్చటను గానరానట్టివిగా నున్నవి. లోపల మిద్దెటిండ్లవలె బల్లపఱుపుగానున్న కప్పులుగల సొగసయిన కట్టడములచే నిరుపార్శ్వములయం దలంకరింపఁబడి వీథుల పంక్తులు రమ్యముగా నున్నవి.

'నాగలాపురమునుండి విజయనగరమునకు నొక వీథి పోవుచున్నది. ఆ వీథికి నిరుప్రక్కలను ఇండ్లవరుసలు చక్కఁగాఁ దీర్చియున్నవి. బాటసారులకు నీడనిచ్చుటకై రెండు ప్రక్కలను వృక్షములు నాటింపఁబడియున్నవి. ఈ వీథిలో సమస్త వస్తువులను విక్రయించు నంగడులు గలవు. ఈ వీథిలో రాజు సుందరమైన యనంతశయన దేవాలయమును గట్టించెను. ప్రభువులును, సేనానులును

గట్టించిన దేవళములుగూడఁ గలవు. ఈ నగరము చుట్టును బరువు గల పెద్ద ఱాళ్లతోఁ గట్టఁబడిన గోడగలదు. అది మిక్కిలి బలాఢ్యమైనదిగాని ప్రస్తుతము కొన్ని చోట్ల శిథిలమైయున్నది. అందు సురక్షితములైయున్న దుర్గములు గలవు. ఈ గోడకుఁ బ్రక్కను, నచ్చటచ్చటఁ బల్లపు ప్రదేశములందు నీటిచే నిండింపఁబడిన కందకములు గలవు. దానికి వేఱుగా నట్టిదే మఱియొక గోడగలదు. మనుష్యుని ఱొమ్ముఁ దాఁకునంత యెత్తుగలిగి, మొనలు తేలియున్న ఱాళ్ళు పాతఁబడియున్నవి. ఈ గోడ కొండలకు మధ్యనున్న పల్లపు ప్రదేశములం దెత్తుగాఁ బెట్టఁబడి, కొండలవఱకు వ్యాపించి యున్నది. ఈ గోడ మొదలుకొని నగరముప్రవేశించుటకు మధ్యమున నెక్కువ దూరము గలదుగనుక, నా ప్రదేశములందు వరిపొలములును, తోఁటలును, దొడ్లును, నీటి కాలువలును గలవు. ఈ గోడయొక్క మొదటి పంక్తిగుండ నీరు ప్రవహించుచున్నయది. ఏళ్ళు పాఱు చుండుటవలనఁ జెఱువులు జల పూర్ణములై యున్నవి. ఇచట ఫల వృక్షములతోఁగూడిన తోఁటలును, ఒక చిన్న తాళ్ల గుంపును, అనేక గృహంబులును గలవు. నగరముయొక్క మొదటిద్వారము కడకు వచ్చుటకుముందు మీరొక నీటి కాల్వను దాఁటి, మలుపుతిరిగినబలాఢ్యమగు నొక ఱాతి గోడయొద్దకు వచ్చెదరు. ఈద్వారమున కిరుప్రక్కలనుండు రెండు బురుజులును దానిని గాపాడుచున్నవి. ఆ ద్వారము మిక్కిలి సొగసయినట్టియు, పెద్దదగునట్టిదియునైయున్నది. ద్వారమును దాఁటి, లోపలకుఁ బోఁగానే రెండు చిన్న దేవళములు గానిపించును. ఒక దేవాలయపు ప్రాకారము లోపల వృక్షములును, మఱియొక దేవాలయపు ప్రాకారములోపల నిండ్లును గలవు. ఈ మొదటిద్వారమునఁగల కుడ్యము నగరము నంతను జుట్టివచ్చుచున్నది. మఱికొంత దూరము పోయినతోడనే మఱియొక ద్వారమును, గోడయుఁ గానిపించును. ఈ గోడయు నగరమునంతయును జుట్టివచ్చుచున్నది. ఇచటనుండి రాజభవనాంతఃపురమువఱకుఁగల మధ్యభూమియందు వీథులును, ఇండ్ల వరుస

లును, సేనానులయొక్కయుఁ, బ్రభువులయొక్కయు నందములగు మందిరములును గలవు. చూచుటకు వినోదకరములగు విగ్రహము లతో నలంకరింపఁబడిన యిండ్ల వరుసలు మనోజ్ఞములై యొప్పు చున్నవి. ముఖ్యమయిన దగునట్టి పెద్దవీథిగుండ వెళ్ళునపుడు రాయల యంతఃపుర భవనమున కెదుటనున్న గొప్ప మైదానమునకుఁ గొని పోవు ద్వారముగల ప్రధానమైనట్టి మార్గమొకటి కలదు. దీని కెదు రుగా మఱియొక మార్గము నగరముయొక్క రెండవ భాగమునకుఁ బోవుచున్నది. నగర మధ్యమున నుండి మిక్కిలి యుపయోగము గలదియగుటచేత నా మైదానముగుండ సరకులు మొదలగువాని నెక్కించుకొని బండ్లు నడుపఁబడుచుండును. లిస్బను (Lisbon) నగర దుర్గము (పోర్చుగల్ దేశపు రాజధాని) ఎంత స్థలమాక్రమించు కొనెనో, యంతకంటె నెక్కువ స్థల మాక్రమించుకొని రాయల మందిరము బలాఢ్యమైసురక్షితమైయున్న ప్రాకారముగలిగియున్నది.

'ఇంకను గొంతదనుక నడచి యావలిద్వారముకడకుఁ బోయిన, దానితో సంబంధించిన యిరుపార్శ్వముల రెండు దేవళములు గలవు. ఈ రెంటిలో నొకదాని ద్వారముకడఁ బ్రతి దినమును గొఱ్ఱెలను బెక్కింటిని జంపుచుందురు. ఈ దేవళములకు దాపునఁ జిత్తరువులు చెక్కఁబడినట్టియు, విగ్రహములతో నలంకరింపఁబడి నట్టియు జయసూచకమయిన రథ మొకటి గలదు. సంవత్సరమున కొకసారి దేవతోత్సవమునాఁడు నగర వీథులగుండ రథము నూరే గింతురు. అది మిక్కిలి పెద్దదగుటవలన మూలలఁ దిరుగనేరదు. ఇంకను ముందు నడువ, విశాలతయు సొగసునుగలదై, యిరు పార్శ్వ ములందు సుందరములగు గృహముల వరుసలను గలిగియున్నదై, నేనిదివఱకు పై నుదాహరించి వర్ణించిన వీథులంబోలిన యొక వీథి గలదు. ఆ వీథులలోని గృహములు భాగ్యవంతులకు నివాసములయి యొప్పుచున్నవి. ఈ వీథిలో వణిజులు పెక్కండ్రు నివసించు చున్నారు. ఇందు పెక్కురకముల కెంపులు, వజ్రములు, నీలములు, పచ్చలు, ముత్యములు మొదలగు రత్నములును, వస్త్రములును,

ఇంకను ప్రపంచములో దొరకునట్టి ప్రతివస్తువును విక్రయింపఁబడు చుండును. ప్రతిసాయంకాలము నొక సంత జరుగును. అచట సామాన్యములయిన గుఱ్ఱములు, గుఱ్ఱపుతట్టులు మొదలగు జంతువులుమాత్రమే కాక, దబ్బపండ్లు, నిమ్మపండ్లు, నారింజపండ్లు, ద్రాక్షపండ్లు మొదలగు ఫలవర్గములు విక్రయింపఁబడుచుండును.

'ఆ వీథి కొనయందు మరల నొక ద్వారమును, గోడయును గానిపించును. ఆ ద్వారములోనుండి పోయినయెడల నావల నొక వీథి గానిపించును. అచ్చట కర్మకరులు (పంచాణులు) పెక్కండ్రు నివసించుచున్నారు. వార లనేక వస్తువులను విక్రయించెదరు. ఇచట రెండు చిన్న దేవళములు గలవు. ప్రతి వీథియందును దేవాలయములు గలవుగాని, ప్రధానములయినవియు, గొప్పవియు నగు దేవాలయములు నగరమునకు వెలుపలిప్రక్కనే కలవు.

'వజ్రములు మొదలగు నమూల్యమణులయొక్కయు, నితర వస్తువులయొక్కయు వర్తకము విరివిగా జరుగుచుండుటచేత నా మహానగరమున నన్నిజాతుల మనుష్యులును గలరు. ఈ నగర విస్తీర్ణతను గుఱించి నేను వ్రాయను. ఏలన, నయ్యది యొకప్రదేశమునుండి చూచుటకుఁ గానరాదు. నేనొక్క కొండ నెక్కి, యెక్కువ భాగమును జూడఁగలిగితినిగాని, పెక్కు కొండలపంక్తులకు మధ్యమున నగరమంతయు నిమిడియుండుటచేతఁ గొంతభాగము గానుపింపలేదు. అచటినుండి చూడఁగా, నాకుఁ గనుపట్టినభాగము రోమకపురి (Rome, the Capital of Italy in Europe) యంత పెద్దదిగానుండి, చూపునకు మిక్కిలి సుందరముగాఁ గానుపించినది. దాని లోపలఁ జెట్లగుంపు లనేకములు గలవు. ఇండ్లకుఁ జేరిన తోఁటలలో నీళ్లకాలువలును, నచటచటఁ జెఱువులును గలవు. రాజు తన యంతఃపురమందిరమునకు సమీపమునఁ దాళ్లవనమును, నానావిధ ఫలవృక్షములతోఁ గూడిన తోఁపులను గలిగియుండెను. తురుష్కుల నివాసభూమికి దిగువ నొక చిన్ననదియును, మామిడితోఁటలు, పోఁకతోఁటలు, పనసతోఁటలు, జామితోఁటలు, నిమ్మతోఁటలు,

నారింజతోఁటలు మొదలగునవి దట్టముగానుండి పెరుఁగుచు, మహారణ్యమువలెఁ గానిపించుచున్నవి. తెల్లద్రాక్షతోఁటలు విశేషముగాఁ గలవు. నగరములోనికి వచ్చు నీరంతయు మొదటిప్రాకారమునకు వెలుపలనున్న, పయి నే నుదాహరించిన, చెఱువులనుండి తేఁబడుచున్నది. ఈ నగరములోని జనసంఖ్య లెక్కించుట కలవిగానిదిగా నుండుటచేతను, నే నుదాహరించినఁ గల్పితముగాను, నతిశయోక్తిగాను నుండుననుభీతిచేతను నుదాహరింప మానినాఁడను.

'ఇయ్యది (విజయనగరము) ప్రపంచములో సమస్త వస్తు సముదాయముచేతను నిండియున్న మంచినగరముగానున్నది. గోధుమలు, వడ్లు, అనుములు, పెసలు, కందులు, ఉలవలు మొదలగు ధాన్యములును, ప్రజలకాహారమై యీ దేశములో ఫలించు నితర ధాన్యములును సమృద్ధిగాఁ జేర్పఁబడి, మిక్కిలి చౌకగా విక్రయింపఁబడుచున్నవి. ఇతర ధాన్యములవలె గోధుమలు మూరులచేఁ దక్కఁ దరితరులచే నంతగా భుజింపఁబడుచుండలేదు. అందువలనఁ దక్కువగానుండును. తప్పించుకొనిపోవుటకు వీలులేనంత దట్టముగా బరువులు వేయఁబడిన యెడ్లు వీథులలోను బాజాఱులలోను లెక్కింప శక్యముగాక క్రిక్కిఱిసియుండును.

'ఉత్తరమున నగరప్రాకారములకు వెలుపల సుందరతమంబులగు మూఁడు గొప్ప దేవళములు గలవు. అందొకటి విఠలస్వామియాలయము. ఆనెగొందిపురమున కెదురుగాఁ గట్టఁబడియున్నది. రెండవది హంపిదేవాలయమని ప్రసిద్ధిఁగాంచిన విరూపాక్షాలయము. యాత్రికులచే నిది మిక్కిలి మహిమగలిగినదిగాఁజూడఁబడుచున్నది. ఈ దేవాలయములోఁ దూర్పుగానున్న ముఖద్వారమున కెదురుగా మిక్కిలి సుందరమై, యింపుగాఁ గట్టఁబడిన యిండ్లును, వసారాలునుగలిగి, రమ్యమైనట్టి వీథియొకటి కలదు.

'ప్రధాన పర్వదినము రాఁ దటస్థించిన కాలమున రాయ లీ క్రొత్త నగరమునుండి (నాగలాపురము) విజయనగరమునకు వచ్చి, యయ్యది రాజ్యమునకంతకు రాజధానిగావున, నచట సమావే



హంపీ విజయనగరములోని విఠ్ఠలస్వామి దేవాలయాంతర్భాగము

—by Courtesy of Archaeological Dept., Madras.

V 14

శమై, యెల్లరతోఁగలసి, యాచార విధుల ననుసరించి, విందులు మొదలగు వినోదములను జరిగించును. ఈ యుత్సవ దినములకు రాజ్యములోనుండెడు నాటకస్త్రియలెల్లరను రప్పించెదరు. మఱియు, రాజులను, మహాప్రభువులను, సేనానులను వారల రాణువలతోడను, పరివారముతోడను రప్పించెదరు. యుద్ధముచేయుటకై పంపఁబడినట్టియు, రాజ్యములో దూరముగా నున్నట్టియు, ఉత్కలరాజ్యముయొక్కయు, బీజపురరాజ్యముయొక్కయు సరిహద్దులకడనున్నట్టియు సేనానులు మాత్రము రప్పింపఁబడరు. ఆ యుత్సవములలోఁ జేరిన నవరాత్రోత్సవములు (దశరా పండుగ) నేనా నగరమునుండినపుడు రాజభవనమున మిక్కిలి వైభవముతో జరుపఁబడినవి. రాజ భవన మీాతీరుననున్నది. రాజభవనమునకు నే నిదివఱకుఁ బై నుదాహరించిన బయలునకుఁ బోవుటకై ద్వారమొకటి తెఱువఁబడియున్నది. ఈ ద్వారముపై నితర గోపురములకువలెనే వసారాలు గలిగి కొంచెమెత్తుగల గోపురము గలదు.'

సామ్రాజ్య విస్తీర్ణము : వైభవము

విస్తీర్ణము—కృష్ణానదికి దక్షిణ భాగమునఁగల హిందూదేశమంతటికిని రాయ లేకచ్ఛత్రాధిపత్యము వహించి యుండెను. మఱియుఁ, దూర్పున కటకమువఱకును, వాయవ్య భాగమున విజాపురము మున్నగు పట్టణములవఱకునుగల భూభాగమంతయు రాయల పరిపాలనమున నుండెను.

సైన్యము—ఈ రాజునకుఁ బది లక్షల సైన్యము గలదనియు, నందు 35 వేల యశ్వదళమును, 1000 గజములును గలవనియు 'పెయిస్' వ్రాసియున్నాఁడు. ఈ సేనలకన్నిటికిని రాయలే వేతనము లిచ్చుచుండెను. అవసరము గలిగినప్పు డిరువది లక్షల సైన్యములనైనను ప్రోగుచేయఁగల శక్తిగలవాఁడు రాయలు. ఎక్కువ యాదాయముగల రాజులు సేనానాయకులై, రాయలకు లోఁబడి కప్పములు చెల్లించుచుండిరి. వారు రాజు నియమించు ప్రకారము కాల్బలమును, గుఱ్ఱపుదళమును, సామజములను పోషించుచు,

రాజునకుఁ బన్నులు గట్టుచుండిరి. తమ క్రిందనుండు సైనికులకు సేనాధిపతులే జీతము లిచ్చుచుండిరి.

వైభవము—విజయనగరము 900 మైళ్ళ సముద్ర తీరమును, 200 రేవుపట్టణములను గలిగియుండెను. సంవత్సరపు టాదాయము 240 కోట్ల రూపాయలు. 25 గురు రాజప్రతినిధులును, 200 రాష్ట్ర పాలకులును నుండిరి. అప్పటి రాజభవనములలో నుండెడి బంగారు తూఁగు టుయ్యెలలు, స్వర్ణభూషణములు, బంగారు గాబులు, సువర్ణ పాత్రలు, వెండి సామగ్రి, స్వర్ణనిర్మితమై రత్నస్థగితమైన సింహాసనము[1], ఛత్రచామరములు మొదలగువానిని 'రజాక్' మొదలయిన విదేశ బాటసారులు ప్రత్యక్షముగఁజూచి వర్ణించిరి. ఇందుఁ బ్రత్యేకముగ రత్నపు సరకులమ్మెడి వీధి గలదనియు, దానినే 'రత్నాలబజా' రని వ్యవహరింతురనియు, నందుఁ గెంపులు, మణులు, ముత్యాలు, పగడాలు మొదలగువానిని రాసులుగఁ బోసి బాహాటముగ నమ్మెడివారనియు 'పెయిస్' వ్రాసియున్నాఁడు.

రాయల కుటుంబము

(i) భార్యలు :

1. '.....కృష్ణరాయఁడు చిన్నా
దేవియు శుభమతి తిరుమల
దేవియునుం దనకుఁ గూర్చు దేవేరులుగాన్.'[2]

2. 'తిరుమల దేవీవల్లభ'[3]

3. 'శ్రీ వేంకటగిరివల్లభ
సేవాపరతంత్రహృదయ చిన్నమదేవీ
జీవితనాయక కవితా
ప్రావీణ్యఫణీశ కృష్ణరాయ మహీశా.'[4]

---

1. ఇప్పుడిది మైసూరు మహారాజులకడనున్నది.
2. మనుచరిత్రము, పీఠి. ప. 33
3. పారిజాతాపహరణము, ది. ఆ. ప. 104
4. పారిజాతాపహరణము, చ. ఆ. ప. 1

4. 'ఆవిభునవంతరంబ ధ
రావలయముఁ బూని తీవు రహిఁ బైఁ దిరుమ
లేవియును నన్నపూర్ణా
దేవియుఁ గమలాబ్జముఖులు దేవేరులుగాన్.'[1]

మనుచరిత్ర పారిజాతాపహరణ గ్రంథములలోని పైపంక్తులనుబట్టి చూడఁ, గృష్ణదేవరాయలకుఁ దిరుమలదేవి, చిన్నాదేవి యను నిరువురు భార్యలుండినట్లు తెలియుచున్నది. ఆ గ్రంథముల తరువాత రాయలు రచించిన యాముక్తమాల్యదయందలి పద్యమును బరిశీలించినను భార్య లిరువురనియే స్పష్టమగుచున్నది. కాని, యాముక్తగ్రంథమునందుఁ జిన్నాదేవికి మాఱుగ నన్నపూర్ణాదేవి యని వ్రాయఁబడియున్నది. ఆమెకు సహజగుణమైయొప్పెడి యన్నదానమువలన రాయ లామెకు నన్నపూర్ణాదేవి యను నామాంతర మిడియుండనోపును. పొట్నూరుకడఁ బాతించిన స్తంభముమీఁదఁ జెక్కించిన శాసనమును బట్టి చూచినను రాయల భార్యల పేరులు చిన్నాదేవీ తిరుమలదేవులనియే తెలియుచున్నది.[2]

తిరుమలదేవి శ్రీరంగపట్టణాధీశ్వరుని తనయ.[3]

చిన్నమదేవి ఆభిజాత్యమునుగూర్చియు, నామె వివాహకథాసరణినిఁ గూర్చియుఁ బలువురు పలు తెఱఁగులఁ జెప్పుచున్నారు.

చిన్నాదేవి యొక వేశ్యాంగనయనియుఁ, గృష్ణరాయలు రాజగుటకుఁ బూర్వమే యామెను ప్రేమించి, 'నేను రాజ నగుదు నేని, నిన్ను వివాహమాడి, పట్టపురాణినిఁ జేయుదు' నని వాగ్దానము చేసెననియుఁ, దాను రాజు కాఁగానే యామెను వివాహమాడె ననియుఁ గొందఱు వ్రాసియున్నారు. కాని, యీ విషయము

1. ఆముక్తమాల్యద

2. Col. Mackenzie Collections - నెం. 11 శాసనము శా. శ. 1438 సం. (ధాత) సింహాచలము—"తమ రాణీలు తిరుమలదేవమ్మగారి చేతను పతకము ౧కి వరహాలు ౫౦౦. తమ చిన్నాదేవమ్మగారిచేత సమర్పించిన పతకము ౧కి గా ౫౦౦"

3. ఉత్కలదేశాధీశుని కూఁతురని కొందఱందురుగాని, యందులకుఁ దగిన యాధారములు లేవు.

విశ్వసనీయముకాదు. సుక్షత్రియవంశసంజాతుఁడైన కృష్ణరాయ లేమి—యొక వేశ్యాంగనను వివాహమాడి పట్టపురాణిగఁ జేసికొనుట యేమి! తా వివాహమాడవలెనన్న శశినుదాసించుశుభాస్యములు గల క్షత్రియకాంత లెందఱు లేరు? రాయ లొక వేశ్యను బ్రేమించినఁ బ్రేమించియుండుఁగాక! ఆ యువతిని స్వకులధర్మాను సారముగ వివాహమాడి, యామెను బట్టమహిషిగఁ జేసెనని నమ్ముట మాత్రము వెట్టితనము. రాయలయెడ నిజముగ నిట్టి కళంక మున్నచో నాతని దుహితల నేల నరపతివంశజులగు నార్వీటివారు వివాహమాడి యుందురు?[1]

తన తల్లియగు నాగాంబపేరఁ గట్టించిన నాగలాపురమును జరిత్రకారులు కొందఱు రాయలు తన యుంపుడుకత్తెపేరఁ గట్టించె ననిరి.[2] పుణ్యస్థలముల కేగినపుడెల్ల రాయలు దన తల్లిదండ్రుల పేర దానములు చేసినట్లు చూపుట కెన్నియేని నిదర్శనములు గలవు. ఒకటిరెంటి నిందుదాహరించెద—

(i) 'తమ తండ్రి నరసారాయణింగారికిన్ని తమ తల్లి నాగదేవమ్మకున్ను పుణ్యముగాను అమరేశ్వరదేవుని నైవేద్యమహాపూజలకు ధారాపూర్వకముగాను సమర్పించిన పెద్దమద్దూరి గ్రామమొకటి...'

నెం. 1 శాస. శా. శ. 1437 యువ సం. ధరణికోట [3]

(ii) 'సింహాద్రినాథుని దర్శించి తమ తల్లి నాగాదేవమ్మగారికిన్ని తమ తండ్రి నరసారాయణిగారికిన్ని పుణ్యమునకుగాను దేవునకు సమర్పించిన కంఠమాల ౧కి ముత్యాలు 61...' నెం. 11 శాస. శా. శ. 1438 ధాత సం. సింహాచలము [3]

తల్లిదండ్రులయెడ నింతటి భక్తిప్రపత్తులుగల రాయలు జనని యగు నాగాంబపేర నొక పట్టణ మేల కట్టించియుండరాదు? అది యెట్లు సత్యదూరమగును?

మహాపురుషుల కిట్టి లేనిపోని కళంకములఁ గట్టిపెట్టుట మానవస్వభావము.

---

1. (i) Queyroz, Vol. I. BK 2. Page 383 (ii) హాండే అనంతపురము కైఫీయతు
2. Forgotten Empire, Page 163
3. Col. Mackenzie Collections

ఇఁకఁ జిన్నాదేవి నిజవృత్తాంతమును గూర్చి యించుక వ్రాయుదును. చిన్నాదేవి యుత్కలాధీశుఁడగు ప్రతాపరుద్రగజపతి కూఁతురు. పూర్వదిగ్విజయానంతరము రాయలకును, గజపతికిని జరిగిన సంధికి ఫలముగ గజపతి తన ముద్దులపట్టిని రాయల కొసఁగి వివాహమొనర్చెనని పూర్వదిగ్విజయయాత్రాసందర్భమున వ్రాసియుంటిని. ఈ విషయమును స్థిరీకరించు గద్యపద్యపాదములను సహితము కృష్ణరాయవిజయము, రాయవాచకము, ఉత్కలేతిహాసము మున్నగు గ్రంథములనుండి క్రోడీకరించియుంటిని. కావున, రాయలు గజపతికూఁతును వివాహమాడెనను విషయము సంశయాస్పదము కాదు.

ఈ సంధికార్యము సంతోషముఁగూర్పమి, గజపతి భార్య, మాయోపాయమున రాయలను హతమొనర్చి, పగఁబాపుకొనఁ దలఁచి, వివాహానంతర మొక పసిండియడిదముఁ జేయించి, దానిని జిన్నాదేవి యొడ్డాణమున భద్రపఱచి, 'దీనిసాయమున నీ మగనిఁ దుదముట్టింపు' మని కూఁతునకు దుర్బోధ మొనర్చి పంపెను. పాప మా యువతి తల్లి యానతినిఁ బాలింపఁ దలఁచి, తనకుఁ గలుగఁబోవు నరిష్టమును గుర్తింపక, యొక నాఁడు దాఁ బెనిమిటితో సరసాలాపములాడుచు మెల్లగ నా యొడ్డాణమును సడలించెను. వెంటనే, యందు గుప్తపఱుపఁబడిన యాయుధము తళతళ మెరయుచు తేనిపాదములకడఁబడ, నాతఁడా యువతిశీలమును శంకించి, యామెకుఁ బ్రవాసశిక్ష విధించెను. అట్టిచేఁతకుఁ దన్నుఁ జంపక, విడిచిపుచ్చిన భర్తృదయారసమున కెంతయు సంతసించి, యామె విజయనగరమును వీడి చని, కర్నూలుమండలములోని నల్లమల కాంతారప్రదేశమున నివాస మేర్పఱచుకొని,* వరదరాజమ్మ

---

* లైలరుదొర వ్రాసిన యనాలిసెస్ (Analysis) అను గ్రంథములో నిట్లు వ్రాయఁబడియున్నది:

"The Gajapati King's daughter named Ruchi Devi felt desposed to remain near Stambam (Cumbam) and The Rayar directed to do so, while he returned to Vijayanagaram.

యను నామాంతరమున మెలఁగుచు, ననేకధర్మకార్యములాచరించుచుండెను. అందుఁ బేర్కొనఁదగినది తటాకనిర్మాణము. దీనిని గూర్చిన యొక వింతకథ గలదు. ప్రవాహమునకు నిలువఁజాలక తటాకపుఁ గట్ట పెక్కుమారులు తెగుచుండెనఁట. అంత వరదరాజమ్మ గంగాదేవినిఁ బ్రార్థింపఁ నాయమ నరబలిని గోరెనఁట. 'ఇది యెట్లు ఘటిల్లునా?' యని రాజపత్ని కుములుచుండ, నొక ముసలి గొల్లత యటకరుగుదెంచి, యయాచితముగఁ దన కుమారులగు 'చిన్నకంబఁడు', 'పెద్దకంబఁడు' ననువారల గంగాదేవికి సమర్పించెనఁట. నాఁటినుండియుఁ దటాక మా బాలుర జ్ఞాపకార్థము 'కంబము చెఱు' వన వెలసెనని చెప్పుదురు.[1]

వరదరాజమ్మకు తుఖ్ఖాంబ,[2] లక్ష్మీదేవమ్మ,[3] అన్నపూర్ణ,[4] సుభద్రమ్మ,[5] రుచీదేవి[6] యను నామాంతరము లుండినట్లు తెలియుచున్నది.

వరదరాజమ్మ తన యవివేకమున కెంతయు వగచి, రాయలు తనయెడఁ జూపిన కరుణ కెంతయు మెచ్చి యమ్మహానీయునిదయకుఁ బాత్రురాలుగా నెంచి, 'తుక్కాపంచరత్నము' లను పేర నయిదు శ్లోకములను రచించి రాయల కంపెనఁట. అంత నా యుదార హృదయుఁ డామె తప్పులను క్షమించి, యర్ధాంగిగఁ గైకొనెనఁట.

(11) సంతానము

రాయలకుఁ దిరుమలదేవివలన నొకకూఁతురును, చిన్నాదేవి వలన నొక కూఁతురును గలిగిరని తెలియుచున్నది. కాని, దీనికిఁ బ్రతిబంధకముగ క్వెరోజ్ (Queyroz) రాయల కొక్క కూఁతురు

---

1. ఈ కథావిషయములు కవి జీవితములనుండి గ్రహింపఁబడినవి.
చూ. - పుటలు, 546-553

2. కృష్ణరాయ విజయము
3. విజయనగర సామ్రాజ్యపు (కడితము)
4. ఆముక్త మాల్యద
5. నాదిండ్లగోపమంత్రి ("భద్రాం సుభద్రామివ పాండవేయం")
6. రైలరుదొర వ్రాసిన యనాలిసెస్ (Analysis)

మాత్రమే కలదని వ్రాసియున్నాఁడు.[1] ఇది విశ్వసనీయముకాదు. ఏలన, తిరుమలదేవి కూఁతురగు తిరుమలాంబికను ఆరవీటి శ్రీరంగరాయల పెద్ద కుమారుఁడు రామరాయలు వివాహమాడెననియు,[2] చిన్నాదేవి కూఁతును రామరాయల సోదరుఁడు తిరుమల దేవరాయలు పరిణయమాడెననియుఁ దెలియుచున్నది.[3] కావున నిద్దఱు కుమార్తెలుండిరనుట నిజము.

పైఁ జెప్పిన యిరువురు తనయలుఁ గాక, రాయల కిద్దఱు కుమారులుండిరి. వీరు రాయల కేరాణులయందు జనించినవారో తెలియదు. జ్యేష్ఠ కుమారుని పేరు తిరుమలయ్య దేవమహారాయలు. శాసనములందుమాత్ర మీతని పేరు వీరప్రతాప తిరుమల దేవరాయ మహారాయలని పేర్కొనఁబడియున్నది. రెండవ కుమారుని పేరు తెలియదు. రాయలు మరణించునాఁటి కా బిడ్డనికిఁ బదునెనిమిది నెలల ప్రాయమని మాత్రము న్యూనిజ్ వ్రాసియున్నాఁడు.[5]

చరమదశ

తన యనంతరము, సింహాసనమున కెక్కుడు పోరాటము గలుగునోయని, రాయ లాఱేఁడుల యీడుగల తన పెద్ద కుమారుఁడైన తిరుమలయ్య దేవ మహారాయలకుఁ బట్టముఁగట్టి, తాను మహాప్రధానియై రాజ్య కార్యముల నిర్వహించుచు, నంతదనుక మహా ప్రధానిగనున్న తిమ్మరుసును ప్రధాన రాజకీయ విషయముల యం దుపదేశకునిగ నుంచుకొనెను. ఈ పట్టాభిషేక సందర్భమున రాజధానీనగరమగు విజయనగరమున నెనిమిది నెలలవఱకు నుత్సవములు సాగెనని న్యూనిజ్ వ్రాసియున్నాడు.[6] పాపము! పట్టాభిషేకమహోత్సవము లింకను సాగుచుండఁగనే, యా రాజ


1. Fernao De Queyroz - Conquest of Ceylon, Vol. 1, [Bk. 2, P. 383
2. Queyroz, Vol. 1, Bk. 2, Page 383.
3. హాండే అనంతపురము కైఫీయతు
4. Ep. Carn Vol. IX, Magadi, Nos, 6 and 83, Ep. Coll. No. 139 of 1895, No. 683 of 19-3, No. 181 of 1913; Nos. 115, 116 & 117 of 1918
5. Forgotten Empire - Nuniz; Page 367
6. Forgotten Empire - Nuniz, Page 359

కుమారుఁడు మరణించెను. ఈ బాలరాజు క్రీ. శ. 1524-వ వత్సరమున దానములు చేసినట్లు కొన్ని శాసనములు గన్పట్టుచున్నవి.[1] కావున, తిరుమలయ్య దేవమహారాయల పట్టాభిషేకమును, మరణమును 1524-వ వత్సరముననే జరిగియుండవలెనని తోఁచుచున్నది.

తిమ్మరుసు కుమారుఁడు తన తనయునకు మందుపెట్టించి చంపెనని రాయలు విశ్వసించి, తిమ్మరుసును, నాతని కుమారులను, నాతని తమ్ముఁడైన గోవిందరాజును జెఱయందుంచెను.[2] కొంత కాలమైన పిదపఁ దిమ్మరుసు కుమారుఁడు చెఱనుండి తప్పించుకొని పోయి, పర్వతప్రాంతములఁ జేరి, సైనికులఁ గూర్చుకొని రాయలపై దండెత్తి రాఁ దలఁచుచుండెను. ఆ విషయము రాయలు దెలిసికొని, యాతనిఁ బట్టి తేరఁ దన సేనానాయకునిఁ బంపెను. అతఁడు రాజునాజ్ఞఁ దలఁదాల్చి, తిమ్మరుసు కుమారునిఁ బట్టి తెచ్చెను. కృష్ణరాయలు కోపోద్దీపితుఁడై తిమ్మరుసును, నాతని కొడుకులను, గోవిందరాజును వధ్యస్థానమునకు రప్పించి, వారి గ్రుడ్లు పెఱికించి, చెఱయందుంచెను.[3]

పుత్త్రమరణశోకమువలన రాయలు వ్యాధిగ్రస్తుఁడై, జీవితాశవిడిచిపెట్టెను. తన రెండవకుమారుఁడు పసిపాపఁడగుటవలనఁ, దాఁ జనిపోవుటకు ముందుఁ, దన పట్టాభిషేకసమయమునఁ జంద్రగిరిదుర్గమున జెఱయందుంచఁబడిన తన యనుజులలో నచ్యుతదేవరాయలు రాజ్యమునకుఁ దగినవాఁడని భావించి, యాతనిఁ జెఱ విడిపించి, రప్పించి, రాజునుజేయవలసినదిగ నొక మరణశాసనము వ్రాసి,[4] తన యల్లుఁడగు రామరాయలకు రాజ్యమునప్పగించి, 'యచ్యుతరాయలకుఁ బట్టముఁ గట్టి, రాజ్యమును బూజ్యముగఁ బాలింపు' మని నుడివెను.[5]

1. Ep. Carn. Vol. IX, Magadi, Nos. 6 and 83, Ep. Coll, No. 139 of 1895; No. 683 of 1923, No. 181, of 1913, Nos. 115; 116 & 117 of 1918
2. Forgotten Empire - Nuniz, 360
3. Ibid, Pages 360-361
4. Ibid, Page 367
5. Queyroz,- Conquest of Ceylon, Vol. 1 Bk, 2 Paga 383



హంపియందలి విఠ్ఠలరాయ దేవాలయములోని రాతితేరు

—by Courtesy of Archaeological Dept., Madras.

ఏ మహానీయుని ధర్మపరిపాలనమున హైందవధర్మరక్షణము గావింపఁబడెనో, ఏ పూతచరిత్రుని పరిపాలనమున విజయనగర సామ్రాజ్యలక్ష్మి దిగంతవిశ్రాంతకీర్తినార్జించెనో, యట్టి శ్రీకృష్ణదేవ రాయలు క్రీ. శ. 1529-వ వత్సరమున దివంగతుఁడయ్యెను.[1]

అచ్యుతదేవరాయలు

ఒకవంకఁ గుమారుని మరణమును, వేఱొకవైపుఁ దన్నుఁ దండ్రివోలెఁ గాపాడిన తిమ్మరుసునకుఁ గలిగిన దుర్బుద్ధియుఁ దన్ను బాధించుచుండ, దన కించుక యూఱట గలుగుటకుఁ గాఁబోలుఁ, దన గౌరవమునకుఁ బాత్రుఁడై, మాండలికులలో నొక్కరుఁడగు సాళువనాయకుని క్రీ. శ. 1527 ప్రాంతమున రప్పించి, రాయ లాతనికి మహాప్రధానిపట్టముఁ గట్టెను. ఆ సమయమున సాళువనాయకుఁడు తిరువడిసీమను[2] బాలించుచుండినట్లు తెలియుచున్నది. సాళువనాయకునకుఁ జెల్లప్పయనియుఁ, జెల్లప్ప వీరనరసింహరాయనాయకుఁడనియు, వీరనరసింహరాయనాయకుఁడనియు నామాంతరములున్నట్లు శాసనములవలనఁ దెలియుచున్నది. ఈతఁడు తటువక్కుఱైన్నామ్భట్టరుకుమారుఁడు. అగస్త్యసగోత్రుఁడు. బోధాయనసూత్రుఁడు.

చంద్రగిరిదుర్గమునుండి యచ్యుతదేవరాయలు వచ్చి విజయనగరమునఁ బట్టాభిషిక్తుఁడగువఱకును, రాజ్యము సంపూర్ణముగ నళియ రామరాయలకు వశముగాకుండునట్లు సాళువనాయకుఁడు వేయికన్నులఁ గనిపెట్టుచు మంత్రిత్వమును జరపుచుండెను.[3] అచ్యుతరాయలు రాజ్యాధిపతియగునేని, దమకంత పలుకుబడియుండదని తలఁచి, తిరుమలదేవి చిన్నాదేవులు తమ పుత్త్రునికిఁ బ్రతినిధిఁ గావించి, రామరాయల కళియపట్టముఁ గట్టఁ బ్రయత్నించిరి.[4]

---

1. No. 525 of Epigraphical Collections of 1926
2. Arch. Sur. Rep., 1908-09, Page 184, Fn. 7
3. Forgotten Empire - Nuniz, Page 367
4. Sources of Vijayanagar History, Pages 178-181, నడిమిదొడ్డి పాళెగాండ్ల కైఫీయతు, Loc. Rec. Vol. 39, Page 16

రామరాయలు కృష్ణరాయల యాజ్ఞను, దన బంధుత్వమును బుర స్కరించుకొని, రాయల రెండవకుమారునికిఁ దాను ప్రతినిధియై, రాజ్యపాలనము సాగించుచుండెను. [1]

మరణశాసనమునసుసరించి యచ్యుతదేవరాయలును, బంధుత్వమును బురస్కరించుకొని రామరాయలును విజయనగర సామ్రాజ్య సింహాసన మధిష్ఠింప నువ్విళు లూరుచుండిరి.

శత్రురాజుల విజృంభణము

రాజధానీనగర పరిస్థితు లిట్లొడుదొడుకుగా నున్న సమయమున శాత్రవులు విజృంభించి, విజయనగర సామ్రాజ్యమును గబళింప నుంకించిరి. అట్టివారిలో మొదటివాఁడు సపాదుఁడనఁ నొప్పు విజాపుర సుల్తాను. [2] మన కవులు తమ గ్రంథములయం దీతనినే 'సవాయి' నామమున వ్యవహరించిరి. రెండవయతఁడు కళింగాధీశుఁడగు ప్రతాపరుద్రగజపతి. మూఁడవయతఁడు గోలకొండ రాజధానిగ తెలుంగాణమును బాలించుచుండిన సుల్తాను ఖులీకుతుబ్ షా.

రాజ్యాభిషేకము

సామ్రాజ్యపరిస్థితుల ననుసరించియుఁ, గృష్ణరాయల మరణశాసనమును బట్టియు, బందీకృతుఁడుగనున్న యచ్యుతదేవరాయలు చంద్రగిరిదుర్గమునుండి విముక్తుఁడై, యచ్చటికి సమీపమున నున్న తిరుపతికిఁ బోయి, వేంకటేశ్వరుని సన్నిధినిఁ బట్టాభిషిక్తుఁడై, [3] విజయనగరాధిపతినని ప్రకటించుకొనెను. అటనుండి కదలి, విజయనగరమునకుఁ బోవుచు, మార్గమధ్యమునఁ గాళహస్తికిఁ జని, యందలి యీశ్వరునిసన్నిధానమున విరోధిసంవత్సర కార్తికమాస బహుళపంచమీ తిథికి సరియగు 1529 అక్టోబరు 21-వ తేదీని మరలఁ బట్టాభిషిక్తుఁడయ్యెను. [4] అటనుండి పయనమై, విజయనగరమునకరిగి, 1529-వ వత్సరము నవంబరు 20-వ తేదిని మరలఁ

1. Brigg's Ferishta. Vol. III, Page 381
2. ఇస్మైల్ ఆదిల్ షా
3. Sources of Vijayanagar History, Page 158
అచ్యు. కృ. ఆ. శ్లో. 23
4. Ep. Coll., Nos 157, 173 and 182 of 1924

బట్టాభిషిక్తుండయ్యెను.[1] ఆ సమయమున నే యచ్చుత దేవరాయల కుమారుండగు పిన్న వేంకట్రాదికి యావరాజ్యపట్టముఁ గట్టిరి.[2]

పట్టాభిషేకసమయమున నచ్యుత దేవరాయలు గాంచీపుర వరదరాజస్వామికిని, ఏకామ్రనాథస్వామికినిఁ గొన్ని గ్రామములు దానమొసఁగి, సువర్ణ మేరుదానమును సహితము చేసి, యా దాన శాసనములందుఁ దాను కృష్ణదేవరాయల యాజ్ఞానుసారము రాజ యినట్లు వ్రాయించుకొనెను,[3]

దండయాత్రలు

(i) గజపతిని నోడించుట :

అచ్యుత దేవరాయలు సింహాసనాసీనుఁడయిన వెంటనే ప్రతాప రుద్రగజపతిని నెదుర్కొనవలసివచ్చెను. ఈ దండయాత్రాసంద ర్భమునఁ గొండవీటిరాజ్యమును బాలించుచున్న అప్పరసయ్యయు, సలకము పెదతిరుమలయ్య దేవమహారాయలును, విట్ఠల దేవరాయ లును నచ్యుత దేవరాయలకుఁ దోడ్పడియుందురు. రాయలు గజప తిని నోడించి 'ఒడ్యరాజ్య'మున విజయస్తంభము నాటినట్లు శాసన ములవలనఁ దెలియుచున్నది.[4] కటక దేశవిజయానంతరము, కొండ వీటి రాజ్యమునకు సలకము పెదతిరుమలయ్య దేవమహారాయ లధి పతి యయ్యెను.[5]

అచ్యుత దేవరాయలు దండయాత్రయందున్నతఱి, రామ రాయలు విజయనగరమున నెక్కువ పలుకుబడి సంపాదించుకొని, తన పేరిట కవుళ్ళు నిచ్చుచుండెను. ఈ కారణమున నచ్యుతరాయల స్థితి క్రమముగా విషమమయ్యెను. రాయలిది గ్రహించి, రామరాయ

1. Sources of Vijayanagar History, Page 158
అచ్యు. త్రృ. ఆ. శ్లో. 24
2. కృష్ణదేవరాయల ద్వితీయకుమారుని విషయ మేమైనది గూఁ దెలియదు.
3. Ep. Carn., Vol. IX. Dod-Ballapur, No. 20
4. Arch. Sur. Rep. 1908-09, fn. 4; Ep. Coll., No. 253 of 1906
5. Ep. Coll. No. 544 of 1909

లకుఁ దగిన యధికార మొసఁగిన నేకాని, తనకు విజయనగర రాజ్య సింహాసనము స్థిరపడదని తలఁచి, సాళువనాయకుని ప్రధానామాత్య పదవినుండి తొలఁగించి, యా స్థానమును రామరాయల కొసఁగెను.

(ii) సాళువనాయకునితోఁ బోరుట :

సాళువనాయకుఁడు దనకుఁ గలిగిన పరాభవమును సహింపక, చోళ దేశమున కేఁగి, దానికి నధిపతియై, యచ్యుతరాయలపైఁ దిరుగఁబాటొనరించి, స్వాతంత్ర్యమును బ్రకటించెను. అచ్యుత రాయలు నాగమనాయకుని సైన్యముతోనంప, నాతఁడు పోయి, సాళువనాయకుని నోడించి, చోళమండలము నాక్రమించెను. అంతఁ జేయునది లేక, సాళువనాయకుఁడు చేరరాజ్యాధిపతిని శరణుసొచ్చెను.1

(iii) చేర దేశముపై దాడి :

మన కథ జరుగు కాలమునఁ జేర దేశాధిపతి భూతలవీర శ్రీ యుదయమార్తాండవర్మ.2 ఈతఁడు విజయనగర సామ్రాజ్యమునకుఁ జేరిన సామంతరాజు. రాయలు మరణించినది మొదలీతఁడు విజయ నగర సంస్థానమునకుఁ జెల్లింపవలసిన కప్పముఁ గట్టుట మానెను. ఉదయమార్తాండవర్మ తనకుఁ జేరువ రాజ్యమైన పాండ్య మండల మును గబళింప యత్నించుచుండెను. ఈతనికి సహాయులుగ సాళువనాయకుఁడును, రామనాథమండలమునందలి కొంతభాగమును బాలించుచుండిన తుంబిచ్చినాయకుఁడును నిలిచిరి. అచ్యుతరాయల కాలమునఁ దిరునల్వేలి మండలమును జటిలవర్మయను కులశేఖర పాండ్యుఁడు3ను, మారవర్మయను సుందరపాండ్యదేవుఁడును, మార వర్మయను పరాక్రమపాండ్య దేవుఁడును బాలించుచుండిరి. ఉదయ మార్తాండవర్మ సాళువనాయకునియుఁ, దుంబిచ్చినాయకునియు సాయ ము గొని, పాండ్యులపై దాడివెడలి, వారి రాజ్యమును గబ ళించెను. కులశేఖరపాండ్యుఁడు రాజ్యమును గోలుపోయి, విజయ

---

1. Sources of Vijayanagar History, Page 58;
అచ్యు. స. 4, శ్లో. 56

2. The Aravidu Dynasty of Vijayanagar, Page 114

3. ఈతనికి శ్రీ వల్లభ పాండ్యుఁడను నామాంతరము గలదు.

నగర సామ్రాజ్యమునకుఁ దాను సామంతుఁడగుకతన, రాజధానీ నగరమునకుఁ జని, యచ్యుతరాయలతో మొఱపెట్టుకొనెను. కప్పము గట్టకపోవుటచేతను, సాళువనాయకునకు శరణ మొసఁగుటచేతను, గులశేఖరపాండ్యుని రాజ్యమును గబళించుటచేతను నచ్యుతదేవ రాయ లుదయమార్తాండవర్మపైఁ గినిసి, సలకము పెదతిరుమలయ్య దేవమహారాయలును, గొటికము నాగమనాయకుఁడును.[1] దిరుమల రాజపల్లవరాయలును,[2] రామరాజు విట్టలదేవరాయలును[3] దండ నాథులుగనుండ క్రీ. శ. 1531-వ వత్సరమున దక్షిణదేశ దిగ్విజయ మునకై బయలుదేఱెను. రాజనాథ డిండిమకవిరచితమైన అచ్యుత రాయాభ్యుదయ మనుకావ్యమున నీ దండయాత్ర విపులముగ వర్ణితమైనది.

అచ్యుతదేవరాయలు విజయనగరమును వీడి, మునుముందుగఁ జంద్రగిరికిఁబోయి, యటఁ గొంత సైన్యమును నిలిపి, కాళహస్తి, కాంచీపురము, తిరువణ్ణామలై క్షేత్రములను దర్శించి, శ్రీరంగము నకుఁ బోయి, యటఁ గొన్ని వాసరము లుండెను.

రాయల యాజ్ఞానుసారము బావమఱఁదియగు పెదతిరుమ లయ్య దేవమహారాయలు సైన్యములతో దక్షిణాభిముఖుఁడై పోయి, చేరదేశాధిపతియగు నుదయమార్తాండవర్మను జయించి, యనర్ఘ కానుకలుగొని, సాళువనాయకుని బంధించి, తామ్రపర్ణి నదీతీరమున విజయ స్తంభము నాటించి, చేర చోళభూపతులను వెంటఁగొని, శ్రీరంగమున కరుదెంచెను.[4]

ఈ దండయాత్రాసందర్భమున నే యచ్యుతదేవరాయలు సింహాళము[5] (ఈఅమ్), తెంబులై, ఇరాడయర్నాయక,

1. Ep. Ind. Vol. IX, Page 330
2. List of Inscriptions of the Pudukkota State, No. 752
3. Ep. Coll., No. 401 of 1918 [Page 119
4. Sources of Vijayanagar History, PP. 158-160, అచ్యు. స. 5, 6, 7. Ep. Coll. Nos. 40 of 1897, 222 of 1924

కంబలం[1], యాజ్ఞాణము[1], జాఫ్నా[1] లనుగూడ జయించినట్లు తెలియుచున్నది.

(iv) బాణరాజులను జయించుట :

మహాబలివంశజుఁడై రామనాథప్రాంతముల నాక్రమించుకొని పాలించుచుండిన సుందరత్తోళుడైయార్ మావలివాణాది రాయరు విజయనగర సామ్రాజ్యముపైఁ దిరుగుబాటొనరింప, రాయల యాజ్ఞానుసారము విశ్వనాథనాయకుఁ డా బాణరాజును జయించెను.[2] విశ్వనాథనాయకుఁ డనిన నచ్యుత దేవరాయల కెక్కుడు గౌరవము.

దక్షిణదేశ దిగ్విజయయాత్రానంతర మచ్యుతదేవరాయలు బందీకృతుఁడుగనున్న చేరభూపతిని శిక్షించి, సామంతునిఁ గావించినట్లు తెలియుచున్నది. సాళువనాయక తుంబిచ్చినాయకులకు విధించిన శిక్ష యెట్టిదియో తెలియదు. పాండ్యరాజ్యమునకు శ్రీవల్లభపాండ్యుని నభిషేకింప, నాతఁడు కృతజ్ఞతాసూచకముగఁ దన కూఁతును రాయల కొసఁగి వివాహమొనర్చెను.[3]

(v) విజాపురరాజ్యముపై దండెత్తుట :

దక్షిణదేశ వ్యవహారములన్నియుఁ జక్కఁబడినపిదప, నచ్యుత దేవరాయలు దన సైన్యములను నడిపించుకొని విజాపుర రాజ్యము మీఁదికి బోయి రాయచూరుదుర్గమును ముట్టడించెను.[4] ఆదిల్లా యా వార్త విని, యపారసైన్యముతో వచ్చెను. ఉభయులకును ఘోరయుద్ధము జరిగెను. యవనాధిపతి యోడి పాటిపోయెను. ఈ విజయమువలన మరల రాయచూరు విజయనగరసామ్రాజ్యము నకుఁ జేరెను. ఇది 1534 ప్రాంతమున జరిగియుండును.

(vi) గోలకొండ సుల్తానును జయించుట :

కొండవీటిని బాలించుచుండిన సలకము పెదతిరుమలయ్య దేవమహారాయలు అచ్యుతరాయలవెంట దక్షిణదేశ దిగ్విజయ

1. List of Inscriptions of the Pudukkota State, No. 743
2. Ep. Ind., Vol. XVI, Page 287 [Page 117
3. Ep. Coll, Nos. 49 & 50 of 1900
4. Sources of Vijayanagar History, Page 160 అచ్యు. సర్గ 11

యాత్రకై వెడలెనని ప్రస్తావించియుంటిని. ఈ సమాచారమును గోలకొండ సుల్తాను ఖులీకుతుబ్ షా తెలిసికొని, విజయనగరసామ్రాజ్యమునకుఁ జేరిన కొండపల్లి, కొండవీటిదుర్గములను ముట్టడించి, వానిని లోఁబఱచుకొనెను. ఇది జరిగినవెంటనే యచ్యుతదేవరాయలు అయ్యపరుసయ్య, రామయభాస్కరుఁడు, మల్లనాయని చినబొమ్మనాయఁడు, తిమ్మానాయఁడు మొదలగు దండనాథులను దనకు బాసటగాఁ గొనిపోయి, ఖులీకుతుబ్ షాను నోడించి, యా దుర్గములను గైవసము చేసికొనెను.

రాజధాని పరిస్థితులు

అచ్యుతదేవరాయలు గజపతులతోడను, మహమ్మదీయులతోడను బోరుచుండిన సమయమున రాజ్యమున సమభాగియై వ్యవహరించుచుండిన యళియరామరాయలు రాజ్యాధికారమునంతయు హస్తగతమొనర్చుకొని, విజయనగరసామ్రాజ్య సింహాసనమును సహితమధిష్ఠింపఁ బ్రయత్నించెను. అదికారణముగ నాతఁ డచ్యుతదేవరాయలను, నాతని బంధువులను గొంత నిర్బంధముననునిచి, తానె స్వయముగఁ బరిపాలనము సాగించెను.[1] ఈ తలఁపు వలదని జ్ఞాతులాతని మందలించి, యెదిరించిరి.[2] దీనికిఁ దోడుగ రామరాయల చేఁతలు గొంతవఱకుఁ బ్రజలలో నసంతృప్తినిఁ గలిగించినవి. సామంతరాజులకుఁ గూడ నసూయ జనించెను. రామరాయ లీ విషమపరిస్థితులను గమనించి, యటనుండుట పాడిగాదని తలఁచి, సోదరులగు తిరుమలవేంకటాద్రులను వెంటఁగొని, విజయనగరమును వీడి, గుత్తి పెనుగొండదుర్గములకుఁ బోయెను.[3] పిదపఁ గొంతకాలము

---

1. (i) Brigg's Ferishta, Vol. III, Page 381
   (ii) తాడిపత్రి కైఫీయతు, Loc. Rec., Vol, XII, Page 213
2. (i) Brigg's Ferishta, Vol. III. Page 381
   (ii) తాడిపత్రి కైఫీయతు, Loc. Rec., Vol, XII, Page 213
3. (i) Brigg's Ferishta, Vol. III, Page 82, (ii) Sources of Vijiyanagar History, PP.179-180 (iii) నడిమిదొడ్డి పాళెగాండ్లకైఫీయతు, Loc. Rec. Vol., XXXIX, Page 16

నకు నచ్యుతదేవరాయలకును, రామరాయలకును సంధి కుదుర, రాజ్యమును నచ్యుతరాయలకు వశపఱచి, రామరాయలు తన[1] జాగీరునకు మరలిపోయి, తన సంస్థానమునఁ దాను స్వతంత్రుఁ డయ్యెను.[2]

రాజ్యపాలనావిధానము

అచ్యుతదేవరాయల పరిపాలనాకాలమున సలకరాజ వంశము రాజకీయవిషయములఁ బ్రాధాన్యము వహించియుండెను. 'పెదతిరుమలయ్యదేవమహారాయలు కర్ణధారుఁడయి విజయనగర రాజ్యనౌకను నడపించుచుండెను; తమ్ముఁడగు చినతిరుమలదేవ మహారాయ లుదయగిరి, చంద్రగిరి మొదలగుదుర్గముల కధిపతియై, రాజ్యరక్షణమున నప్రమత్తుఁడయ్యెను. బయకారరామప్పయ్య, రామయమంత్రి బాచరుసయ్య, అయ్యపరుసయ్య, భూతనాథుని రామాభట్లయ్య మొదలగువారు దుర్గాధిపతులుగనుండి, పేరును బెంపును గన్న మంత్రివరులుగ నుండిరి. కృష్ణప్పనాయకుఁడు, మల్లప్పనాయకుఁడు, బయ్యపనాయకుఁడు, చిన్నపనాయకుఁడు సాహిణినాయకులుగానుండిరి. వీరమరసపల్లవరాయరు, శొక్కనార్ పల్లవరాయరు, భోగయదేవచోడమహారాయలు, చెన్నమరాజు బాలభూపతిచోడుఁడు, జగతాపికంచిరాజు రంగయదేవచోడమహా రాయలు, సుందరత్తోళుడైయార్ మావలివాణాదిరాయరు, మట్లి అవుబళరాయమహారాయలును, పల్లవ, చోళ, బాణవంశజు లనేకులు అచ్యుతరాయలకు సామంతులుగనుండిరి.

'విజయనగర సామ్రాజ్యమంతయుఁ బరిపాలనసౌకర్యము నిమిత్త మిట్టి సామంతరాజ్యములక్రింద విభజింపఁబడెను. ఇట్టి సామంతులు రెండువందల కెక్కువమంది యుండిరి. వారికిఁ గల భూముల ననుసరించియు, రాఁబడినిబట్టియు వారు రాయసంస్థానము నకు యుద్ధమునకు సిద్ధముగనుంచి పోషింపవలసిన రాణువను, ప్రతి

1. ప్రళయకావేరి (పులికాట్) రాజధానిగనుండును - Correa, Vol. VI. Page 280

2. Brigg's Ferishta. Vol. III, Page 83

మాసమును జెల్లింపవలసిన కప్పమును రాయలు నిర్ణయించువాఁడు. ఈ నిర్ణయమునకు వ్యతిరేకముగ వారు ప్రవర్తించినయెడల రాయలు వారిని శిక్షించి, వారి యాస్తిని వశపఱచుకొనువాఁడు.' †

మతము : దానములు

అచ్యుతదేవరాయలు వైష్ణవమతావలంబకుఁడు. వైష్ణవక్షేత్రముల కీతఁడొనర్చిన దానము లసంఖ్యాకములు. శైవక్షేత్రములకు సహితమనేక దానములొనర్చెను. షోడశమహాదానములు గావించి, కీర్తిఁగాంచినవాఁడు. ఈతని సువర్ణ మేరుదానమును, ఆనంద నిధి దానమును శాసనములందు బహువిధముల వర్ణితములైనవి. తన పట్టమహిషియైన వరదాంబికతోడను, కుమారుఁడగు చినవేంకటపతి రాయలతోడను ననేకసారులు మౌక్తిక తులాభారములు తూఁగెను.

సాహిత్యపోషణము

కవిపండితగోష్ఠియన్న నచ్యుతదేవరాయల కమితమక్కువ. రాజనాథడిండిముఁడు రాయల యాస్థానకవి. ఇమ్మహాకవి యచ్యుతదేవరాయల దిగ్విజయయాత్రల నభివర్ణించుచు సంస్కృతమున నచ్యుతరాయాభ్యుదయ మను కావ్యమును రచించెను. మఱియు భాగవతచంపువును రచించి, యా గ్రంథమును రాయల కంకిత మొసఁగెను. వరదాంబికాపరిణయ మను సంస్కృత కావ్యమును రచించిన తిరుమలాంబకూడ నీ రాయల యాస్థానమందుండెను. సంస్కృతకవులే కాక, యాంధ్రకవులుగూడ నీతని సభయందుఁ బెక్కురుండిరి. వారిలోఁ బేర్కొనఁదగినవాఁడు చింతలపూడి యెల్లయకవి. ఈతఁడు కృష్ణదేవరాయలకాలమునుండియు విజయనగరాస్థానమును గనిపెట్టుకొనియుండినట్లు తోఁచుచున్నది. ఈతని గ్రంథములు రాధామాధవమును, తారకబ్రహ్మరాజీయమును.

† Forgotten Empire, Nuniz, Page 389

ఈ విషయములు మల్లంపల్లి సోమశేఖరశర్మగారి 'అచ్యుతదేవరాయలు' అను వ్యాసమునుండి కైకొనఁబడినవి. చూ-ఆం. వి. సర్వ. పుట 341

కట్టడములు

అచ్యుతదేవరాయ లెన్నియో గుళ్లను, గోపురములను గట్టించెనఁట. వానిలోఁ బేర్కొనఁదగినది విజయనగరమునందలి యచ్యుత దేవాలయము. దీనిని 1539-వ సంవత్సరమున నచ్యుత దేవరాయలు గట్టించిన ట్లాయాలయ ముఖద్వారమునందలి శాసనమువలనఁ దెలియుచున్నది. ఈ రాయలకాలమునఁ గూడ విఠోబాలయ నిర్మాణ కార్యక్రమము కొంత జరిగెనందురు.

అచ్యుత దేవరాయలు క్రీ. శ. 1542-వ వత్సరమునఁ దన భౌతిక శరీరమును జాలించినట్లు తోఁచుచున్నది.[1] ఏలయన, నీతని కడపటి శాసనము శా. శ. 146[illegible]-వ వత్సరములోనిదిగాఁ గన్పట్టు చున్నది.[2]


సదాశివరాయలు

అచ్యుతదేవరాయల పరిపాలనాకాలమున సలకరాజవంశము రాజకీయముగఁ బ్రాధాన్యము వహించియుండెనని తెలిపియుంటిని. కర్ణధారుఁడయి, విజయనగరరాజ్య నౌకను నడపించుచున్న సలకము పెద తిరుమలయ్య దేవమహారాయ లచ్యుతరాయల మరణానంతర మాతని కుమారుఁడైన చినవేంకటపతిరాయలను సింహాసనమున నుంచి, తాన రాజ్యపాలనము నెఱపుచుండెను.

అచ్యుతదేవరాయలు దివంగతుఁడయ్యెనను వార్త వినఁగానే, రామరాయలు ప్రళయకావేరి[3] నుండి బయలుదేఱి విజయనగరమునకు వచ్చెను.

రామరాయలు రాజధానీ నగరమునకు వచ్చినవెంటనే యందలి మంత్రులలో రెండు కక్షలు పుట్టెను. అందొకటి తిరుమలయ్య దేవమహారాయలది; రెండవది రామరాయలది. రానురాను

1. Correa, Vol. IV, PP. 247-249, 276-282
2. No. 21, Epigraphical Collections of 1900
3. Correa, Vol. VI, P. 280-Quoted in Father Heras' Aravidu Dynasty of Vijayanagar, Page 25



అచ్యుతరాయ దేవాలయములోపలి ఒక దృశ్యము, హంపీ.

by Courtesy of Archaeological Dept., Madras.

తిరుమలయ్యా దేవమహారాయల కక్ష ప్రబలెను. ఆ బలమునఁ దాను బాలరాజును జంపి, రాజయ్యెను. ఈ దుష్కృత్యమునకు సరదారు లెల్లరుఁ దిరుగఁబడి, రామరాయల పక్షము వహించిరి. తిరుమలయ్యా దేవమహారాయలు భయమంది, గత్యంతరము లేక, యాదిల్షాను నంకితుఁడనయ్యెదనని వార్తనంపి, యాతని రావించి, విజయనగర రాజ్యసింహాసనముపైఁ గూర్చుండఁబెట్టెను. అంత రామరాయలు కార్యము చెడెనని భావించి, తిరుమలయ్యా దేవమహారాయలకడకుఁ జని, 'నీవు, నవాబును నెటులైనఁ బంపివేసినచో, మేమందఱము నీకు లోఁబడి యుండెద'మని వాగ్దాన మొనర్చెను. తిమ్మరాజా మాటలు నమ్మి నవాబునకుఁ గొంత ధనమిచ్చి, విజాపురమునకుఁ బంపివైచెను. నవాబు విజయనగరమును విడిచిపోయిన వెంటనే రామరాయలును, సరదారులును దిరుమలయ్యా దేవమహారాయలపైఁ దిరుగుబాటొనరించిరి. శత్రు మధ్యమున బ్రదుకుట కష్టతరమని యెంచి, తిమ్మరాజు రాజభవనమున కపార నష్టముఁ గలిగించి, యాత్మహత్య గావించుకొనెను.

రామరాయ లంత నచ్యుతదేవరాయల సోదరపుత్త్రుఁడైన సదాశివరాయలను సింహాసనమెక్కించి, తాన రాజ్యపాలనము జరుప మొదలిడెను.

ఇటనుండియుఁ దుళువ వంశము నామమాత్రావశిష్టమై, యార్వీటి (నరపతి) వంశము రేకెత్తఁ దొడఁగెను.

ఆర్వీటి (నరపతి) వంశము

పాలకులు

(అళియ రామరాజు	క్రీ. శ.	1541 - 1565)
తిరుమల దేవరాయలు	,,	1569 - 1572
శ్రీరంగ దేవరాయలు	,,	1572 - 1585
వేంకటపతి దేవరాయలు	,,	1585 - 1614
శ్రీరంగరాయలు (చిక్క-రాయలు)	,,	1614 —
రామదేవరాయలు	,,	1614 —
పెద్దవేంకటపతి రాయలు (గోపాలరాజు)	,,	— 1642
(ఆఱవ) శ్రీరంగ రాయలు	,,	1642 - 1678
వేంకటపతి రాయలు	,,	1678 - 1680

రామరాజు

శ్రీకృష్ణదేవరాయల తరువాత విజయనగరసామ్రాజ్యవైభవవిజృంభణములకుఁ బట్టుఁగొమ్మయై విలసిల్లిన రామరాయని వంశక్రమ మిట వివరించెదను.

రామరాజు ఆరవీటివంశమునకుఁ జేరినవాఁడు. అనంతపురమండలమునకుఁ జేరిన తాడిపత్రితాలూకాయందలి యెల్లనూరు నొద్దఁ జిత్రావతీనదీతీరముననున్న పాడుపడినపల్లెయే యప్పటి యారవీడు. ఈతని పూర్వు లార్వీటినిఁ బాలించినకారణమున నీతనికి 'ఆర్వీటి-రామరా' జను పేరుగలిగెను. తుళువవంశాంబుధిసోముఁడగు కృష్ణరాయల కీతఁ డల్లుఁడగుటచే 'అళియ - రామరా' జని వ్యవహరింపఁబడెను. మొదటినుండియు నీతని వంశజులకుఁ బదాతి-

ఆరవీటి వంశావళి

చంద్రుడు
|
తాతపిన్నమరాజు
|
సోమదేవుడు
|
రాఘవదేవరాజు
|
పిన్నశౌరి
|
బుక్కరాజు (General of Saluva Narasiinha)
|
రామరాజు (one of the two brothers)
|
శ్రీరంగరాజు (ono of the three brothers)
|
- కోనరాజు
- తిమ్మరాజు
- (అళియ) రామరాజు
- తిరుమలదేవరాజు
- వేంకటాద్రి

Section. 1

The Kings of Vijayanagar.

తిరుమల దేవరాజు (1)

(Brother of Aliya Rama Raya)

- రఘునాథరాజు
- శ్రీరంగరాజు (2)
- రామరాజు
  - తిరుమలరాజు
  - రంగరాజు (4)
    (చిక్కరాజు)
    - రామదేవరాజు (5)
      - పెద్ద వేంకటపతిరాజు (6)
        (గోపాలరాజు)
        - శ్రీరంగరాజు (7)
          (Son of Chinna Venkata adopted by Pedda Venkatapati)
          - వేంకటపతిరాజు (8)
- వేంకటపతిదేవరాజు (3)

Section. 2

The Kings of Kurnool.

వేంకటాద్రి

(Brother of Aliya Rama Raya)

- రామరాజు
- శ్రీరంగరాజు
  - వేంకటరాజు
  - గోపాలరాజు

సైన్య మధికముగా నుండుటవలన నీతని గోత్రజులు 'నరపతు'*లనఁబరఁగిరి.

రామరాజు చంద్రవంశోత్పన్నుఁడు. ఈతనివంశమునకు మూలపురుషుఁడు తాతపిన్నమరాజు. పిన్నమరాజునకు 'అరిభీకరుఁ' డను బిరుదము గలదు. ఈతని కొడుకు సోమదేవుఁడు. సోమదేవుఁడు తండ్రిని మించినవాఁడు. ఈతఁ డొక్కదినమున నేడుకోటలు ముట్టడించి, జయించిన వీరుఁడు.† ఈతని పుత్త్రుఁడు రాఘవేంద్రుఁడు. రాఘవేంద్రునకుఁ బిన్నశౌరి యుద్భవించెను. పిన్నశౌరి కుమారుఁడు బుక్కరాజు. కృష్ణదేవరాయల పట్టాభిషేకసమయమున సభ నలంకరించినరాజులలో మేటి యీతఁడు. ఈతనికి రామరాజు జనించెను. రామరాజునకుఁ దిమ్మరాజు, కొండరాజు, శ్రీరంగరాజు నను మువ్వురు కొడుకులు గలిగిరి. ఆ మువ్వురలోఁ గడపటివాఁడగు శ్రీరంగరాజు గుణగణములను గూర్చి వసుచరిత్ర మిట్లు నుడువుచున్నది.

'క్షోణీవిశ్రుత నిత్యదాననిధియై సొంపొందు శ్రీరంగరా
ట్ప్రాణింబాయని సత్కృపాణి యదనం బ్రత్యర్థి దానైకపా
రీణం బాటరుదే తదీయకర శాదృక్ఖడ్గ విద్ధాహిత
శ్రేణుల్ మున్నుగఁ గర్ణఖేచర వితీర్ణి ప్రౌఢి వాటింపఁగన్.'

వసు. ప్ర. ఆ. ప. 33

శ్రీరంగరాజు ధర్మపత్ని తిరుమలాంబ. ఆ దంపతులకు కోనరాజు, తిమ్మరాజు, రామరాజు, తిరుమలదేవరాజు, వేంకటాద్రి యను నైదుగురు కొడుకులు గలిగిరి. వారిలోఁ దృతీయుఁ డే యళియరామరాజు. ఈతనికిఁ గోదండరాముఁ డను నామాంతరము గలదు. కోనరాజు పరాక్రమవంతుఁడై శత్రువులఁ దునుమాడిన మేటియని క్రింది పద్యమువలనఁ దెలియుచున్నది.

---

* కళింగరాజులకు గజబలము తక్కినబలములకంటె నధికముగా నుండినందున వారికి 'గజపతు' లను బిరుదమువచ్చినది. గుల్బర్గ రాజుల కశ్వబల మధికముగా నుండినందున వారికి 'అశ్వపతు' లను సంజ్ఞ కలిగెను. కర్ణాటరాజులకు నరబలమే యధికము నుండుటచే 'నరపతు'లను పేరు వచ్చినది.

† Epigraphia Indica, Vol. IV, Page 272

'శ్రీరంగాధిపు రామభూవిభుని కీర్తిస్వచ్ఛకుండాంకతే
జోరాజద్ద్విజరాజు తీవ్రగతిచే నూర్ధ్వాతిగుండై నభం
బారోహించి పవిన్ హసించుచు నహీనారాతులం జెంచి త
త్సారాహార్ణవగుప్తవాసవసుధన్ సాధించుఁజిత్రంబుగన్.'

—వసు. ప్ర. ఆ. ప. 39

ద్వితీయుఁడగు తిమ్మరాజుసహిత మవార్యపరాక్రముఁడు.

'ధాత్రీశ్వరులుగాని ధాత్రీశ్వరులుగారు
పురుడు వాగనుభూతి భూతిగతుల
మానవేంద్రులుగాని మానవేంద్రులుగారు
షోల్కొన యా భోగ భోగకళల
రాజహంసులుగాని రాజహంసులుగారు
సరి సత్కళాసార సారరుచుల
నరపుంగవులుగాని నరపుంగవులుగారు
తరమెన్న వరధర్మ ధర్మభృతుల
జగతి నీమేటికని నృపుల్వొగడ నెగడె
నే బిరుదు రాయరాహుతాహితవసూభు
జంగ బిరుదాంకపుంఖిత సమరవిజయ
కాహళుఁడు తిమ్మవిభుఁడాజిదోహళుండు. —వసు. ప్ర. ఆ. ప. 41

ఇఁక రామరాజుయొక్కయుఁ, దిరుమల వేంకటాద్రులయొక్కయుఁ బరాక్రమాదిగుణవిశేషము కథాసరణిని దెల్లమగును.

ఉద్యోగము

తొలుత రామరాజు గోలకొండనవాబగు కుతుబ్ షా సైన్యమున నొక యుద్యోగిగా నుండెను. ఒక సమయమున నా నవాబు విజయనగరపుఁ బొలిమేరపై దాడివెడలి, యందుఁ గొంత భూమి నాక్రమించుకొని, రామరాజు నా భూముల కధినాథునిగఁ జేసెను. రామరాజు పాలనము మూఁడు వత్సరములైనను సాగకమునుపే విజాపురసుల్తానగు నాదిల్షా సైన్యసమేతుఁడై వచ్చి, రామరాజు పాలించెడి భూములపైఁబడి వానిని గొల్లలాడెను. రామరాజు శక్తికొలఁది శత్రువు నెదిరించి, విఫలుఁడై, తన నాథుఁడగు గోల

కొండ సుల్తానునొద్ద కేఁగి, వృత్తాంతమంతయు వినిచెను. ఆ మాట
లకు సుల్తా నాగ్రహించి, రామరాజు పరికిపందయని యెంచి, పేరో
లగమున నాతనిఁ బరిభవించెను. రామరాజు పరిభవానలసంతప్త
మానసుఁడై గోలకొండను విడిచి, విద్యానగరమునకువచ్చి, కృష్ణరా
యల నాశ్రయించెను. అది మొదలాతఁడు తన బుద్ధివైశద్యమున
రాయల మెప్పించి, యాతని ప్రియతనూజాతను బరిణయమాడెను.

కుటుంబము

రామరాజునకు నలువురు భార్యలు. ప్రథమ భార్య తిరుమ
లాంబ. ఈమె శ్రీ కృష్ణదేవరాయల తనూభవ. † ద్వితీయ భార్య
అప్పలాంబ. ఈమె జిల్లేళ్ల పెద్దనందిరాజు పుత్రిక. తృతీయ
చతుర్థ భార్యలు కొండమాంబా లక్ష్మాంబలు. వీరు పోచిరాజు
తిమ్మరాజు కూఁతులు. తిరుమలాంబయందుఁ గృష్ణరాజు, పెద్ద
తిమ్మరాజు నను కొడుకు లుదయించిరి. పెద్ద తిమ్మరాజు, అహమ్మద్
నగర సుల్తాన్ నిజాంషా నెదిరించి జయించిన వీరుఁడని కడప మండ
లములోని బొల్లవరమునందలి శాసనము తెలుపుచున్నది. అప్పలాంబ
నిస్సంతు. కొండమాంబకుఁ గొండరాజు, చిన్న తిమ్మరాజు నను
కొడుకులు పుట్టిరి. కొండరాజు ఆనెగొంది రాజ్యమున కధిపతిగా
నుండెను. చిన్న తిమ్మరాజు రాయచూరుకోట కధికారిగనుండెను.
లక్ష్మాంబకు శ్రీరంగరా జుద్భవించెను.

రామరాజున కిరువురు తనయలున్నట్లు ప్రతీతి. వారి పేరు
లెచ్చటను గానరావు. అందొక కూఁతును జ్యోతమరాజును, మఱి
యొక కూఁతును బస్వంతరాజును బరిణయమాడినట్లు వినికిడి గలదు.

రామరాజు ప్రభుత్వము

రామరాజు సదాశివరాయలను బేరునకుమాత్రము రాజుగఁ
జేసి, తాను రాజ్యపాలనము చేయుచుండెనని వ్రాసియుంటిని. పరా

† ఈమెకు మోహనాంగియను నామాంతరము గలదు. తిరుమలాంబ
యనునది భార్యానామమగుటచే శ్రీ కృష్ణదేవరాయ లీమెకిడిన ముద్దు పేరిది. ఈమె
మారీచీ పరిణయ మను శృంగార ప్రబంధమును రచించిన కవయిత్రి.

క్రమోపేతులగు ననుజులును, దనుజులును దనకు సహాయులై యుండ, రామరాయ లిరువదియైదు వత్సరములు విజయనగర సామ్రాజ్యమును బూజ్యముగఁ బాలించి, విజాపురాది నవాబులకుఁ బ్రక్కలోని బల్లెమైయుండెను. ఈతఁడు సమయానుకూలముగ నొక నవాబును జేరఁదీసి, మిగిలినవారిని సాధించెడివాఁడు. ఈ విషయమును దెలుపు కథాభాగములనుగూర్చి వ్రాయుటకు మున్దప్పటి తురుష్క నవాబులను గూర్చియు, వారి రాజ్యములను గూర్చియు వ్రాయుట సమంజసము.

విజయనగర సామ్రాజ్య వినాశమునకుఁగారణభూతమైన బహమనీ రాజ్యము క్రీ. శ. 1347-వ వత్సరమున స్థాపింపఁబడెను. దానిని హాసన్ గంగూ అల్లా ఉద్దీన్ షాహ (1347-1358), మహమ్మద్ షాహ (1358-1375), ముజాహిర్ షాహ (1375-1378), మహమూదు షాహ (1378-1397), ఫిరోజ్ షాహ (1397-1422), అహమ్మద్ షాహవల్లి (1422-1435), అల్లాఉద్దీన్ షాహ (1435-1457), హుమాయూన్ షాహ (1457-1463), రెండవ మహమ్మద్ షాహ (1463-1482), మహమ్మూద్ షాహ (1482-1578) అనువారు పాలించిరి. అందుఁ గడపటివాఁడగు మహమ్మూద్ షాహ కాలమున బహమనీ రాజ్యము వినాశము నొందెనని చెప్పవచ్చును. ఈతఁడు వ్యసనాసక్తుఁడగుటచే నీతని నెవ్వరును లక్ష్యపెట్టరైరి. ఈతని పరిపాలనా కాలముననే, బహమనీ రాజ్యము విచ్ఛిన్నమై, యందుండి యైదు రాజ్యము లేర్పడినవి. ఆ యైదింటఁ బ్రధానమైనవి నాలుగు — మొదటిది - ఆదిల్ శాహి యనఁబడు విజాపుర రాజ్యము. దీనికి ఇబ్రాహింఆదిల్ శాహ సుల్తానుగా నుండెను. ఆంధ్ర కవులు తమ ప్రబంధములం దీతనిని 'సవాయి' లేక 'సహాదుఁ'డని వ్యవహరించిరి. విజాపుర సుల్తానునకును, విజయనగరాధీశులకును కృష్ణాతుంగభద్రానదీ మధ్య ప్రదేశములను గూర్చి యెడతెగని పోరాటములు జరుగుచుండెను. వారి కలహములకుఁ గారణమైనవి రాచూరు, ముదిగల్లుదుర్గములు. రెండవది -' నిజాంశాహియనఁబడు అహ-

మ్మద్ నగర రాజ్యము. దీనికి బుర్హాన్ నిజాంశాహ పాలకుఁడుగా నుండెను. మూఁడవది–కుతుబ్ శాహియనఁబడు గోలకొండ రాజ్యము. జమ్షీద్ కుతుబ్ శాహ దీనికధిపతి. నాల్గవది – బరీద్ శాహియనఁబడు బేదర్ రాజ్యము. ఇందలి బీదర్ దుర్గమునకు 'బెడందకోట' యని పేరు. దీని పాలకుఁడు అలీబెరీద్.

ఈ తురుష్క ప్రభువులలో నైకమత్యములేక, యనువైన తఱి నొండొరులు గయ్యాలాడుచు, నొకరి రాజ్యములోని భాగములను మఱియొకరు లాగుకొనుచుండిరి. అవసరమునుబట్టి విజయనగర రాజుల సహాయమును సహితము కోరుచుండిరి. కోరినవారికి విజయనగర సామ్రాజ్యాధీశులు తోడ్పడి, వారివలన లాభమును బొందుచుండిరి. శ్రీకృష్ణదేవరాయలు పాంచభౌతిక దేహముతో నున్నంత కాల మొక్క తురుష్క ప్రభువైనను దలయెత్తలేక పోయెను. కాని, వీలైనచోఁ గృష్ణాతుంగభద్రానదుల మధ్య ప్రదేశములను గబళింప వారు గాచియుండిరి.

ఆదిల్ శాహతో విరోధము

క్రీ. శ. 1543–వ వత్సరమున నహమ్మదాబాదు సుల్తానగు బురహాన్ నిజాంశాహ రామరాజుతోడను, గోలకొండ సుల్తానగు జమ్షీద్ కుతుబ్ శాహతోడను మైత్రి సలిపి, విజాపురనవాబగు నాదిల్ శాహమీఁదికి యుద్ధమునకుఁ బోయెను. రామరాజు తన సోదరుఁడైన వేంకటాద్రిని విజాపుర రాజ్యమునకుఁ జేరిన రాచూరు, ముదిగల్లు దుర్గములను, కృష్ణాతుంగభద్రానదీమధ్యస్థితాంతర్వేదిని సాధించుటకుఁ బంపెను. ఒక వైపున నహమ్మద్ నగరసుల్తాను, మఱియొక వైపున గోలకొండ సుల్తాను, వేఱొక వైపున విజయనగరరాజును జేరి, విజాపుర రాజ్యము నరికట్టిరి. ముప్వురు రాజులేకమై, తన రాజ్యమును గబళింపనుండుటఁ జూచి, విజాపురసుల్తాను భీతిల్లి, యహమ్మద్నగర నవాబునకు షోలాపూరు జిల్లాప్రాంతముల

నొసఁగి, యతనితో సంధిఁజేసికొనెను. పిమ్మట నాతఁడు రామ రాజుతో సంధిఁ గావించుకొనెను.[1]

క్రీ. శ. 1544-వ వత్సరమున బురహాన్ నిజాంశాహ, రామ రాయల ప్రోత్సాహమున, మరల, నాదిల్ శాహపైకి దండు వెడలెను. కాని, యాతఁడు పరాభూతుఁడై నిజరాజధానికిఁ దిరిగివచ్చెను.

క్రీ. శ. 1547-వ వత్సరమున విజయనగరాధీశుఁడైన సదా శివరాయలకును, పోర్చుగీసువారికిని సంధి జరిగెను. సంధి పత్త్రిము లందు సదాశివరాయల వ్రాలున్నను, పోర్చుగీసువారితో నిజ ముగా సంధిఁ గావించినవాఁడు రామరాయలే. ఇందలి యంశము లన్నియు విజయనగరరాజునకును, పోర్చుగీసువారికిని ననుకూల ములై, విజాపురసుల్తానునకు నెక్కువ నష్టముఁ గలిగించునవిగా నుండెను.

తురుష్క రాజ్యభాగములనుండి పాఱివచ్చిన ముసల్మాను లకు రామరా జభయమొసఁగి, యాశ్రయమిచ్చుటయే కాక, వారికి వాసయోగ్యమైన వీథినిఁ గట్టించి, దానికి 'తురక్కీ మొహల్లా' (తురకలవీథి) యని పేరుపెట్టి, దైవారాధనకొకమసీదు గట్టించెను.

గోలకొండనవాబగు జమ్‌షీద్ కుతుబ్ శాహ తమ్ముఁడు ఇబ్రాహీం. అన్నదమ్ము లిరువురకును పోరాటము గలుగ, నిబ్రాహీం భయపడి, విజయనగరమునకుఁ బాఱివచ్చి, రామరాజు శరణుచొచ్చెను. రాయరాయ లాతనిఁ జేరఁదీసి యాతనికొక జాగీరొసఁగి కాపాడెను. జమ్‌షీద్ కుతుబ్ శాహ చనిపోయిన పిదప, ఇబ్రహీం 'ఇబ్రహీంకుతుబ్ శాహ' యను బిరుదుతో 1550 – వ వత్సరమున గోలకొండ రాజ్యసింహాసన మధిష్ఠించెను.[2]

---

1. Forgotten Empire, Page 184
2. Ibid, Page 189

ఆదిల్ శాహాతో మరలఁ బోరుట

రామరాజు ఆదిల్షాకు మిత్రుఁడగుటచేఁ, దన రాయబారులు గొందఱు విజాపురమున నుండిరి. ఆ సమయమున నిజాంశాహా రామరాజున కనేకామూల్యమణులను, ప్రశస్తనిస్తుల వస్తునివహమును గానుకలుగాఁ బంప, నాతఁ డంగీకరించెను. ఆదిల్షాయా విషయమును దెలిసి, పేర్చిన యాగ్రహమునఁ, దన యాస్థానముననున్న విజయనగరరాయబారుల నవమానపఱచెను. రామరాయల కీ విషయము తెలియఁగనే, యాగ్రహోదగ్రుఁడై, నిజాంశాహాను నాదిల్ శాహాతోఁ బోరుసలుపఁ బురికొలిపెను. అంత నిజాంశాహా, రామరాయల సాహాయ్యముగొని, యాదిల్ శాహా స్వాధీనముననున్న కల్యాణిదుర్గమును స్వాధీనపఱచుకొనెను. అదికారణముగ నాదిల్షా నిజాముపై దాడివెడలి, యాతని దుర్గము నొకదానిని వశపఱచుకొనెను. పిమ్మట, క్రీ. శ. 1551-వ వత్సరమున రామరాజు నిజాంశాహాలు కలిసి రాయచూరు దుర్గమును ముట్టడించి, ముదిగల్లుదుర్గమును నాశమొనర్చి, కృష్ణాతుంగభద్రానదీమధ్య స్థితాంతర్వేదిని జయించిరి. [1] ఈ యుద్ధమున రామరాయల నాల్గవ కుమారుఁడగు చిన్నతిమ్మరాజు తన యద్వితీయ పరాక్రమమును జూపినట్లును, దరువాతఁ దాన యాదుర్గమున కధిపతియైనట్లును 'రామరాజీయము' లోని క్రింది పద్యమువలనఁ దెలియుచున్నది.

> 'నారద వింటె చిత్రమిది నారకవాసులుగాక దేవతా
> వారిజగంధులం గలిసివత్తురు సన్గొలువంగ ధేనుసం
> హారులు మ్లేచ్ఛులన్నవినుమా సురవల్లభయాజిభూమి రా
> చూరిపురీశు తిమ్మవిభునుగ్రకరాసిని మ్రగ్గఁగాఁజూమా.'

నిజాంశాహాతో వైరము

అహమ్మదునగర రాజ్యాధిపతియగు బురహాన్ నిజాంశాహా 1553-వ వత్సరమున గతించెను. ఆతని యనంతర మాతని తనయుఁ

1. Forgotten Empire, Pages 189-190

డగు హుస్సేన్ నిజాంశాహ రాజ్యమునకు వచ్చెను. కొంతకాలము వఱకు నితఁడును, విజాపురసుల్తానును మిత్రులుగానుండిరి. కాని, విజాపురసుల్తాను రామరాజుతో స్నేహించి, నిజామువిూఁదికి దాడి వెడలి, షోలాపురమునొద్దఁ బరాభూతుఁడయ్యెను. [1]

ఈ సమయముననే, విజాపురనవాబుకడ సరదారుగానుండిన సైఫ్ అయిన్ ఉల్ ముల్క్ తిరుగఁబడి, తననవాబును నోడించెను. నవాబుచేయునది లేక, రాజధానీనగరమునకుఁ బాఱిపోయి, రామరాజు సాహాయ్యమును గోరి, యాతనికి నేఁడులక్షుల పరడావులు బహుమతిగా నిచ్చెను. అందులకు రామరాజెంతయుహృష్టుఁడై, రాజద్రోహిని శిక్షించి, నవాబును రక్షించుటకుఁ దన తమ్ముఁడైన వేంకటాద్రినిఁ బంపెను. సరదారుఁడు వేంకటాద్రిని నోడింప యత్నించెనుగాని, తుదకాతఁడు విఫలుఁడయ్యెను. విఫలుఁడగుటయే కాక, వేంకటాద్రిచేఁ దఱుమఁబడి, నైజాము రాజ్యమును జేరి యందు మరణించెను.

విజాపురనవాబగు నిబ్రాహింఆదిల్ శాహ 1557-వ వత్సరమునఁ గాలధర్మమునొందెను. అతని యనంతర మాతని పుత్త్రుఁడగు నాలీఆదిల్ శాహ నవాబయ్యెను. ఈతఁడుగూడఁ దన తండ్రివలె రామరాజుతో సంగాతమునెఱపి, తనతండ్రికాలమున విరోధుల వలన నపహృతములైన రాజ్యభాగములను మరల సంపాదింప నిశ్చయించెను. ఇట్టి సమయమున రామరాజు పుత్త్రులలో నొక్కరుఁడు మరణించెను. అది యెంతయుఁ దగినసమయమని యెంచి, యాలీయాదిల్ శాహ విజయనగరమునకుఁ జని, పుత్త్రశోకవ్యాకులితచిత్తుఁడైయున్న రామరాజును నుపశమనవాక్యములనోదార్చి 'యేనెల్ల వేళల నీయాజ్ఞకు బద్ధుఁడనై యుందును. నాతండ్రికాలమున విరోధులచేఁ గైకొనఁబడిన రాజ్యభాగములనెల్ల నీ దయాతిరేకమున సంపాదించి, విజాపురరాజ్యలక్ష్మి చలింపకుండనుండునట్లు

1. Forgotten Empire, Page 190

గావింపఁ దలంచితిని. ఇటనుండి నన్నుఁ బుత్త్రునివలెఁ బ్రేమింపుము. నీవు నాకుఁ బితృతుల్యుఁడ' వని పలికెను. ఆ మాటలకు రామరాజు సంతసించి, యాతనిఁ దన నగరమున మూఁడు దివసము లుంచుకొని, గౌరవించి, పంపెను. ఆదినమునుండియు రామరాజును, నాదిల్ శాహయు నొకరినొకరు బితృపుత్త్రులవరుసను బిలిచికొనుచుండిరి.

అదిల్ శాహ విజాపురము చేరినవెంటనే మీ వశముననున్న మా కల్యాణి, షోలాపుర్ దుర్గములను మాకు స్వాధీనపఱుపవలయునని యహమ్మదునగరసుల్తానునకు వర్తమానమంపెను. నిజాంశాహ యా వార్తావహుని నగౌరవించి, యాదిల్ శాహకుఁ గర్ణకఠోరమగు సందేశమంపెను. ఆ సందేశమును వినఁగానే యాదిల్ శాహ దండతాడితభుజంగమువోలె మండిపడి, రామరాజు సాహాయ్యమును బడసి, యహమ్మదునగరరాజ్యముపైకి దాడి వెడలెను. ఈ యుద్ధమున రామరాజు అహమ్మదునగరము మొదలు దౌలతాబాదు వఱకును, బొరండె మొదలు జబర్ వఱకును గల ప్రదేశమంతయుఁ బాడుచేసెను. పాడుచేయుటయే కాక, తురుష్కస్త్రీలను నవమానపఱచి, మసీదులను బడఁగొట్టి. ఖురాన్ గ్రంథమును జింపివైచెను. ఇట్టి చెట్టచేఁతయే హిందువులకుఁ దరువాతఁ గలిగిన పరాభవమునకు బీజారూపణమయ్యెను. ఇదియంతయు జరిగినతరువాత, నిజాంశాహ గత్యంతరము లేక, రామరాజుతో సంధిఁ గావించుకొని కల్యాణికోటను వశపఱచెను. [1] క్రింది పద్యములు సహిత మీ విషయమును స్థిరపఱచుచున్నవి.

'హరిశౌర్యుఁడగు తిర్మలాధీశ్వరుండుఁద
దవరజుండగు వేంకటాద్రిరాజు
భుజయుగంబుగ బలస్ఫురణతోఁ గరిహరి
వరవీరభటులతో దొరలతోడఁ
దనయాజ్ఞ మేటిప గినుక నిజాముపై
దండెత్తితతిమి యుద్దండవృత్తి

1. Forgotten Empire, Pages 194-196

నరఁడేలు చున్నట్టి యాముదానగరంబు
చాలెత్తి మఱి యాముదాలు వేసి
సేతుకాశిమధ్య భూతలనుతజయ
శ్రీవరించి వేడ్కచేఁ జెలంగు
రామమూర్తియైన రామరాజేంద్రుఁడు
సాంద్రవిభవజితసురేంద్రుఁడెలమి.'

—నరపతివిజయము, ప. 822

'విశ్వామిత్రునిఁగొల్చి రాముఁడతఁడుర్విం జెందెఁ గళ్యాణము
న్విశ్వామిత్రులఁగొల్వ రాముఁడితఁడుర్విం జెందెఁ గళ్యాణమున్
శశ్వత్కీర్తులు రాములయ్యిరువురున్ సాధించు కళ్యాణలా
భైశ్వర్యంబులు ధర్మనిర్మథనధర్మాలంబనవ్యక్తముల్.'

—వసుచరిత్రము, ప్ర. ఆ. ప. 247

నిజాంశాహ యొసఁగిన కల్యాణికోటను రామరాజు ఆదిల్ శాహకొసఁగెను. కళ్యాణిదుర్గ మన్యాయముగ శత్రుహస్తగతమైన దని నిజాంశాహ చింతించి, గోలకొండనవాబగు నిబ్రాహింకుతుబ్ శాహతో స్నేహించి, యాతనిసహాయమునఁ గల్యాణిదుర్గమును మరల సాధింపఁజనెను. ఈ వార్త వినుటయెతడవుగా, నాదిల్ శాహయు, రామరాజును నసంఖ్యాకసైన్యములతో నరిగి, నిజాంశాహను, గుతుబ్ శాహను రణరంగమున డీకొనిరి. కుతుబ్ శాహ భయకంపితుఁడై రామరాజును జేరెను. నిజాంశాహ నిజరాజధానికిఁ బారిపోయెను. అంత రామరాజును, ఆదిల్ శాహయుఁ గలిసి, యహమ్మదినగరమును ముట్టడించిరి. ఈ యుద్ధమునందును హిందువులు మహమ్మదీయుల ననేకవిధముల భంగపఱిచిరని ఫెరిస్తా వ్రాఁతలవలనఁ దెలియుచున్నది. ఇట్టి చేఁతలు విరోధియైన నిజామునకే కాక మిత్రుఁడైన విజాపురనవాబునకును హిందువులయెడ ద్వేషము గలిగించినవి. అంత నిజాంశాహ శరణువేఁడ, రామరాజు, అహమ్మదినగర మాతని కొసఁగెను.[1] గోలకొండనవాబు ఘనపురమును, పానగల్లును రామరాజున కొసఁగెను.[2] ఈ యుద్ధము

1. Forgotten Empire, Pages 197-198
2. జీర్ణవిజయనగరచరిత్రము, పుట 210

లందు రామరాజు సోదరులగు తిరుమలవేంకటాద్రులును, దనయులగు తిమ్మరాజాదులును జూపిన పరాక్రమము వసుచరిత్రాది గ్రంథములందుఁ జక్కఁగా వర్ణింపఁబడినది.

'అతఁడు నృపమాత్రుఁడై యరయఁగ సపాద
కుతుపసాహి నిజామాది కుతలపతులఁ
జెండె దోర్గర్వఖర్వితాఖండలుండు-
రణజయవిహారి - తిరుమలరాయశౌరి.'

—నరపతి. ప. 235

'కడిమిన్ వేంకటరాయశౌరి యెదురంగాలేక యత్యాహితం
బడరన్ గౌతమిదాఁటు వేళ నిజకాంతాశ్రుప్రవాహోత్థిఁగా
ల్నడ దప్పన్ జిగుఁడైన నిజాముఁడుడు పాలంబంబునన్ దాఁటి యొ
క్కఁడఁగన్నన్ భజియించు నయ్యుడుపరేఖన్నామ మోహంబునన్'

—వసు. ప్ర. ఆ. ప. 52

'ధ్యేయుఁడు రామరాజ పెదతిమ్మవిభుండని వాజిదోలతోఁ
బాయని భీతిచేత మొనభగ్నముగా యవనుల్ దొలంగ నా
చాయ నిజాముఁడడ్డుపడ సామజయూథముఁ ద్రుంచెఁజూపఱుల్
వాయుజుఁడంచు నెంచఁగ నవార్యసముజ్జ్వల బాహుశౌర్యుఁడై'

—నరపతి. ప. 300

'మావులు నేనుఁగుల్ భటసమాజము పీనుఁగుబెంటఁగాఁగ గం
గావతినుండి కృష్ణదనుకంబొనరించి నిజాముఁద్రోలి రా
మావనినాథు కొండవిభుఁ డాహవకేళిఁజరించెఁ జూచియా
దేవతలెల్ల నీఘనుఁడు దేవవరాత్మజుఁడంచు నెంచఁగా'

—నరపతి. ప. 303

తురుష్కప్రభువుల నవమానించుట

ఎడతెగక కలుగుచుండిన జయాతిశయమున రామరాజు గర్వోద్రిక్తుఁడై మైమఱచి, నవాబులను వారి రాయబారులను నిర్లక్ష్యభావమునఁ జూచుచు నవమానించుచుండెను. అంతియకాక, యహమ్మద్ నగర విజాపుర రాజ్యములనుండి కొన్ని భాగములను గైకొనెను. గోలకొండ రాజ్యములోని ఘనపుర, పానగల్లుదుర్గములను స్వాధీనపఱచుకొనెను. అంతటితోఁ దృప్తినొందక,

సమయమునుబట్టి తురుష్క రాజ్యముల నన్నిటిని గబళింపవేచి యుండెను. దాన నవాబు లెల్లరుఁ గ్రోధానలసంతప్తమానమానసులై, విజయనగర రాజ్యశల్యమును బెకికివేయ నిర్ణయించిరి.

నవాబుల సమ్మేళనము

మొట్టమొదట నవాబుల యైకమత్యమును గాంక్షించినవాఁడు విజాపుర సుల్తానగు నాదిల్‌శాహ. తాను స్వయముగ రామరాజు నెదిరింపఁ దలఁచెను గాని, యది తనచేతఁ గానిపనియని తెలిసి, తోడి నవాబుల సాయమును గోరుట లెస్సయని నిశ్చయించెను. నిశ్చయించుటయే తడవుగా, నాతఁడొక రాయబారిని గోల్కొండ నవాబగు కుతుబ్ శాహయొద్దకుఁ బంపి, యాతనికిఁ దన యభిప్రాయమును దెలిపెను. కుతుబ్ శాహ యందులకు సమ్మతించి, యహమ్మద్‌నగర నవాబైన నిజాంశాహకును, నాదిల్ శాహకును మైత్రి సలుపఁ దాను మధ్యవర్తియై, నిజాంశాహకడకుఁ దత్కార్యార్థమై ముస్తఫఖానును రాయబారిగఁ బంపెను. అంత నా రాయబారి యహమ్మద్ నగర నవాబుకడ కరిగి, చెప్పవలసిన మాటలు నత్యంత నైపుణి వెలయ నుడివెను. నిజాంశాహ యా పలుకులయందలి సత్యమును గ్రహించి, యామాత్యులతో మంతనములాడి, యాదిల్ శాహతోఁ దనకుఁ గల వైరము మాని, యాతనితో మైత్రిసలుప సమ్మతించెను. సమ్మతించుటయె కాక, విజయనగర సామ్రాజ్య విధ్వంసమునకై తోడ్పడ బద్ధకంకణుఁడయ్యెను. అంతియకాక, తన ముద్దులపట్టియగు చాందుబీబిని నాదిల్ శాహకొసఁగి పరిణయము గావించి, షోలాపురమును గానుకగానొసఁగెను. అందులకుఁ బ్రతిఫలముగా నాదిల్ శాహ తన సోదరియగు హాలాబీబిని నిజాంశాహ పెద్ద కొమారుఁడైన మూర్తిజా కొసఁగి వివాహము గావించెను.[1] ఇట్లుభయులకు సంబంధ బాంధవ్యములు సహిత మేర్పడినవి.

ఇవ్విధమున విజయనగర సామ్రాజ్యవినాశమునకై తురుష్క ప్రభువులగు నిజాంశాహ, ఆదిల్ శాహ, కుతుబ్ శాహ, బరీదు

1. Forgotten Empire, Pages 198-199

శాహాయు నేకీభవించి రణారంభమునకుఁ గారణమూరయుచుండిరి. బరీదుశాహా యే కారణమునఁ బై ముప్వురు నవాబులతోఁ జేరెనో తెలియదు. ఫెరిస్తా మొదలగు చరిత్రకారు లెవ్వరు నీ విషయమును గూర్చి వ్రాయరైరి.

నవాబుల యుద్ధ ప్రయత్నము

రామరాజుతో మొదటఁ గయ్యమునకు దిగినవాఁ డాదిల్ శాహా. తన రాజ్యమునుండి కైకొనిన భాగములను దనకిచ్చివేయ వలయునని యాదిల్ శాహా రామరాజున కొక రాయబారితో సందేశ మంపెను. రామరాయలు తన వాడుక చొప్పున నా రాయబారిని నవమానించి, తన సభాస్థలినుండి తఱుమఁగొట్టించెను. అది కారణ మునఁ దురుష్క ప్రభువులు రామరాయలపై దాడి వెడల సన్నద్ధు లైరి. అంత నలువురు నవాబులును దమతమ బలములతో విజాపుర బాహ్య ప్రదేశమున విడిసిరి. వీరి సైన్యమునఁ బదివేల గుఱ్ఱపు దళమును, మూఁడువేల కాల్బలమును నున్నట్లు పోర్చుగీసువారి వ్రాఁతలవలనఁ దెలియుచున్నది. వైరివర్గపు బలములఁ బెక్కురు వీరులు గలరు. అందు గోలకొండ ముస్తఫఖానుఁ డొకఁడు. ఇతని పేరు కమాలుద్దీన్. 'హుసేన్ ముస్తఫ' యనునది యాతని బిరుదు. మౌలానా ఇనాయతుల్లా యహమద్ నగరసైన్యమున కధిపతి. కిష్వార్ ఖాన్ విజాపూర సేనాధికారి. నవాబుల సైన్యమునఁ బేరు గాంచిన మహారాష్ట్ర వీరులును గొందఱుండినట్లు తెలియుచున్నది. వారిలోఁ బేర్కొనఁదగినవారు యశ్వంతరావు, భోజమల్లు నాయకుఁడు, దేవనాయకుఁడు, విశ్వాసరావు, కోశేరావు. వీరందఱును విజాపురమునుండి క్రీ. శ. 1564-వ సంవత్సరము డిసెంబరు నెల 25-వ తేది సోమవారమునాఁడు బయలుదేఱి, * తమ సైన్యములను దక్షిణ దిక్కునకు నడిపించిరి. కతిపయప్రయాణములలోఁ గృష్ణానది కుత్త రమున ద్రోణనదియొడ్డున నున్న తాళికోట దుర్గమును జేరిరి. ఇది కృష్ణా ద్రోణానదుల సంగమస్థానమునకుఁ బదునాఱుమైళ్ళదూరమున

* 20th Jamada'l awwal Hijra 972, Firishtah (Scott) 1295, Briggs III 413

నున్నది. తాళికోట యాదిల్‌శాహ రాజ్యములోనిది గావున నాతని యాతిథ్యము గొనుచు మహమ్మదీయ సైనికులు యుద్ధమునకు దగిన వ్యూహముల నేర్పఱచుకొనుచుండిరి.

రామరాయల సమర సన్నాహము

ఈ యుదంతమును రామరాజు విని, తన వైపున సహితము సమరసన్నాహముఁ గావింప సమకట్టి, కృష్ణానదీ దక్షిణ తీరము మొదలు సింహళద్వీపమువఱకుఁగల[1] తన సామంతరాజులనుండి సైన్యములఁ బ్రోగుచేయఁదొడఁగెను. మధురాపురాధీశ్వరుఁడగు కృష్ణప్పనాయకుఁడు తా రాఁజాలమికి వగచి, తన మంత్రియగు నరియనాథ మొదలియారును సైన్యముతో విజయనగరమున కంపెను.[2] ఆ బలముతోఁ గర్ణాటక దేశాధిపతియగు బసవరాజును వచ్చినట్లు పుదుక్కోటలోని పాండ్య శాసనమువలనఁ దెలియుచున్నది.[3] సామ్రాజ్యములోని నానా ప్రాంతములనుండి వచ్చిచేరిన బలమును, రాజధానీ నగరమునందలి బలమును గలిసి డెబ్బదివేల గుఱ్ఱపుదళమును, దొంబదివేల కాల్బలము నని ఫెరిస్తా వ్రాసియున్నాఁడు.[4] గుఱ్ఱపుదళ మొక లక్షయుఁ, గాల్బలము మూఁడు లక్షలని గోలకొండ చరిత్రకారుఁ డొకఁడు వివరించియున్నాఁడు.[5] అశ్వబలము లక్షయుఁ, గాల్బల మాఱులక్షలు నని కౌటో సూచించియున్నాఁడు.[6]

పిమ్మట రామరాజు శుద్ధాంతమున కేఁగి, తన సతీమణుల ననునయించి, వారి కమూల్యాభరణములొసఁగి, యటనుండి తల్లి కడకుఁబోయి, యుద్ధవృత్తాంతమామెకుఁ దెలిపి, యామెవలన నాశీర్వాదములంది నగరున కేఁగెను. అట నించుక విశ్రాంతిఁ గైకొనఁ

1. Ferishta III, Page 413
2. Mrtyunjaya MSS., Taylor, O. H. MSS, II. Page 115 Prof. Satyanatha Aiyar (History of the Nayaks, Page 68) thinks that Ariyanatha arrived at Vijayanagara a little late.
3. T. A. S., I, Page 84, VV. 161-164
4. Ibid, Page 247
5. Ibid, Page 413
6. Couto, VIII, Page 89

దలఁచి యించుక విశ్రమింప, నాతని కొక తూఁగుపట్టెను. ఆ సమయమున నెవ్వఁడో వచ్చి, తన చెవిపోఁగుల లాగుకొని, సింహాసనము నుండి క్రిందికి ద్రోచినట్లు కలఁగని, వెంటనే మేల్కాంచి, యీ స్వప్న భావమును దెలిసికొన జ్యోతిషికుల రావించి, వారికా వృత్తాంతమును దెలిపెను. వా రించుక యోజించి భయములేదనియు, శత్రువులు నిర్జింపఁబడుదురనియు వాక్రుచ్చిరి. అందులకు రాజెంతయు హృష్టుఁడై, యీ జోస్యుల కుడుగరల నొసఁగి యంపెను.

యుద్ధ సంభారములన్నియు సిద్ధమైనవి. ఇఁక రామరాజు సకల సేనాసమూహముతో రాజధానీ నగరము వీడి, శత్రుసైన్యాభిముఖముగ నడచుటయే మిగిలియున్న పని. రామరాజున కప్పుడు డెబ్బది వత్సరముల వయస్సని ఫెరిస్తా వ్రాసియున్నాఁడు.[1] ఎనుబది వత్సరముల ప్రాయమని బురానిమసిర్ తన కైఫీయతునందుఁ దెలిపియున్నాఁడు.[2] తొంబదియేఁడుల యీడని పోర్చుగీసువారి వ్రాఁతలు సూచించుచున్నవి.[3] వ్యాపారార్థమై తఱచుగ విజయనగరముతో రాకపోకలు జరుపుచుండిన పోర్చుగీసువారి వ్రాఁతలే విశ్వసనీయములని వక్కాణింపవలసియున్నది.

అంత రా మ రా జు తురుష్కబలములను గృష్ణానదిని దాఁటి రానీయకుండులాగున నరికట్టనెంచి, యిరువదివేల గుఱ్ఱపుదళమును, నైదువందల యేనుఁగులను, లక్షకాల్బలమును నొసఁగి తిరుమలరాజు నంపెను. అతనివెంట నంతియ బలముతో వేంకటాద్రియుఁ బయనమాయెను. పిమ్మట, మిగిలిన బలముతో రామరాజును దమ్ములఁ జేరఁబోయెను.[4]

తురుష్కసేనలు తాళికోట విడిచి, కృష్ణానది కుత్తరమున నున్న విజయనగరరాజ్యపుఁ బొలిమేరలఁ బడి నాశముసేయ నారంభించినవి.[5] తిరుమలవేంకటాద్రు లిరువురును గృష్ణానదీదక్షిణ

1. Ferishta III, Page 129
2. Burhan-i-Maasir, Ind. Ant., L. P. 146
3. Couto, III Page 90
4. Ferishta, III, Page 127
5. Couto, VIII, Page 89

తీరమున నందందు శతఘ్నులనిలిపి, [1] ముసల్మానులు నదినుత్తరించి
రాకుండునట్లు గనిపెట్టియుండిరి. అంత నవాబులు నదినిదాఁటు ననువు
గానక, మాయోపాయమునఁ గృష్ణానదీదక్షిణతీరమును జేర
నెంచి, తమసేనలను వాహినీతీరమున నడుపఁజొచ్చిరి. తురుష్క
సేనలు ముందునకు సాగిపోవుచున్నవని తలఁచి, తిరుమలవేంకటా
ద్రులు తమ దళములనుసహితము దక్షిణతీరమున నడపింపఁజొచ్చిరి.
ఇట్లుభయసైన్యములును నెడ తెగక, మూఁడుదినములు నదీతీరముల
నడచినవి. నాల్గవదినమున, హిందూసైన్యము లేమఱియున్నతఱిఁ,
దటాలునఁ దురుష్కప్రభువులు తమ వాహినుల నదిని దాఁటించిరి.
కృష్ణానదీదక్షిణతీరమును జేరినవారిలో మొదటివాఁడు అహమ్మద్
నగరసుల్తాను హసన్ నిజాంశాహ.

తాళికోట యుద్ధము : 1565

పిదప నిరువాఁగులును డీకొనినచోటు కృష్ణానదికిఁ గొన్ని
మైళ్ళ దూరమునఁ గల 'రక్షస్' 'తంగడిగి' యను గ్రామముల
మధ్యప్రదేశము.[2] నవీనచారిత్రకపరిశోధకు లీ యుద్ధమునకు 'రక్షస్,
తగ్ధి' యని పేరిడిరి. రామరాజు ముందుగ రణవీరులని పేరొందిన
రాచవీటియోధవర్గమును శత్రువుల పరిస్థితులను గనుఁగొని రమ్మని
పంప, [3] వారేఁగుచుండ, మహమ్మదీయయోధవరులు గొందఱెదు
రైరి. అంత నుభయులకును బోరుజరిగెను. తుదకు రాచవీటివారే
జయమందిరి; మహమ్మదీయులు పాఱిపోయిరి. [4]

రామరాజు తనశిబిరమున భుజించుచుండ, శత్రుసైన్యములు
దమపైఁ బడవచ్చుచున్నవనువార్త వినవచ్చెను. ఆతఁడు వెంటనే
లేచి, దవ్వులనున్న పరిపంథిసైనికుల కోలాహలముఁ గాంచి, లేని
బలముఁ దెచ్చుకొని, యశ్వమధిష్ఠించి, తనబలమును యుద్ధమున
కాయత్తపఱచెను. [5] దక్షిణపార్శ్వమునఁ దిరుమలుఁడును, నెడమ

1. Ferishta, I. C. Page 127
2. The Destruction of Vijayanagara, I.C., Page 176
3. Couto, VIII, Page 90
4. Chandorkar, The Destruction of Vijayanagara
5. Couto, I. C. [I. C. Page 771

వైపున వేంకటాద్రియుఁ దమతమ బలములతో నిలిచియుండ, రామ రాజు మధ్యభాగమున నిలిచి, రెండువేల యేనుఁగులను, వేయి శతఘ్నులను శత్రుసైన్యముల కభిముఖముగ నిలిపి, యుద్ధమునకుఁ బ్రోత్సహించెను. [1] నవాబులును దమతమ వ్యూహములు పన్ని సిద్ధ పడిరి. విజాపురనవాబు వేంకటాద్రిని, గోలుకొండబీదరునవాబులు తిరుమలుని నెదిర్చిరి. రామరాజును డీకొన హుసన్ నిజాంశాహ సంసి ద్ధుఁడయ్యెను.

విరోధి సంరంభమును గాంచి తిరుమల వేంకటాద్రులు 'మేము శత్రువుల డీకొందుము. మీరు వయస్సుచెల్లినవారు. యుద్ధము సేయవలదు. వెనుక నిలిచియుండుఁ' డని రామరాజును వేఁడు కొనిరి. కాని, యాతఁడు, 'బొందిలోఁ బ్రాణమున్నంతవఱకుఁ బరి పంథులఁ బరిమార్చకతప్ప' దని నుడివి, సింహాసనపుఁ బాలకీనెక్కి నుంకించెను. ఆప్తులు గొంద ఱాతనితో గుఱ్ఱమునెక్కి యుద్ధము సేయుట లెస్సయనిరి. వారి మాటల నాతఁడు పెడచెవినిఁ బెట్టెను.

మొదట శత్రుబలమును దాఁకినవాఁడు వేంకటాద్రి.[2] ఈతఁ డద్వితీయ పరాక్రమవంతుఁడు. శత్రుసైన్యముల మార్కొని యనతి కాలముననే వారినిఁ జించిచెండాడెను. ఆదిల్ శాహ, వేంకటాద్రి దెబ్బకుఁ దాళఁజాలక, రణరంగము వీడిపఱచెనని మహమ్మదీయేతి హాసికుఁడైన బురానిమసిర్ వ్రాసియున్నాఁడు. [3] తిరుమలుఁడును, నాతని తనయుఁడైన రఘునాథుఁడును గోలకొండబీదరుసుల్తానుల నిరోధించి, లెక్కకు మీఱిన సైనికులమట్టుపెట్టిరి. గోలకొండ సుల్తాను సహిత మా యుద్ధతీవ్రతకుఁ దాళఁజాలక పాఱిపోయినట్లు బురాని మసిర్ వ్రాఁతవలనఁ దెలియుచున్నది. [4] చివరకు వేంకటాద్రికిఁ గన్నుపోయెను; [5] రఘునాథుఁడు మరణించెను.

1. The Burhan-i-Ma'ssir, I. C. Page 193
2. Couto, VIII, Page 91
3. Burhan-i-Ma'ssir, I C., Page 193
4. Burhan-i-Ma'ssir, I C., Page 193
5. Purchas X, Page 93

ఈ విషాదోదంతమును రామరాజు విని, క్రోధతామ్రేక్షణుఁడై, పాలకి నవరోహించి, యశ్వారూఢుఁడై శత్రుసైన్యముల నుఱుమాడ నేఁగెను. ఆ వృద్ధవీరుని తేజఃపుంజముల యెదుట నిల్వఁజాలక, నవాబులును, వారి సైన్యములును యథాయథలై దిక్కులకుఁ బాఱిపోయిరి. ఈ సమయమున రాచవీటివీరులు సూపిన పరాక్రమ మనిర్వచనీయము. ఇంతయైనను వైరివర్గము తమ ప్రయత్నమును మానినది కాదు. ఆదిల్ శాహ, చెదరిన సైన్యమును ప్రోగు చేసికొని, మరల రామరాజుపై యుద్ధమునకు వచ్చెను. [1] ఇరువురకును పోరు ఘోరముగ జరిగెను. విజాపురసుల్తా నించుక యలయికఁ జెంద, నహమ్మదు నగరసుల్తాను, ఆదిల్ శాహను గలిసికొని పోరు సాగించెను. ఉభయపక్షములవారును పోరుచుండ, మహమ్మదీయపక్షమునకుఁ జేరిన యిట్లాస్ ఖాన్ రూమిఖానులు వెనుకభాగమున రచించియుంచిన శతఘ్నులఁ బ్రేల్చిరి. వాని తాఁకుచే రామరాజుసైన్యములోఁ గొంత నశించి, తక్కుంగలయది చెదరి పఱతెంచెను. [2] అంత హుసన్ నిజాంశాహ తనకుఁ గలిగిన జయమునకు సంతసించి, తోడివారలఁ జేరఁబిలిచి, విరోధిసేనల కభిముఖముగఁ దన శిబిరమును నిర్మింప నాజ్ఞాపించి శత్రువిధ్వంసమగువఱకును నెక్కిన గుఱ్ఱమును దిగనని శపథము చేసెను.

రామరా జా శపథము విని, కోపోద్దీపితమానసుఁడై, శత్రువునకెదుటఁ దనకొక సింహాసనము రచించునదిగఁ దనపరివారమున కాజ్ఞ యొసఁగెను. వారంత నత్యంత రామణీయకమైన యొక గద్దియను నిర్మించిరి. రామరాయ లశ్వమును దిగి, గద్దియనెక్కి, తన చెంత బంగారు నాణెములను రాసులుగఁ బోయించి, నాఁటి యుద్ధమునఁ బిఱుతివియని పరాక్రమమునఁ బోరు యోధులను బహూకరింప సంసిద్ధుఁడయ్యెను. ఆ ప్రయత్నమును గాంచి, చెదరిపోయిన హైందవ సేనలు మరల రామరాయలచెంత కరుగుదెంచి, తమ

1. Couto, VIII, pages 91-2
2. Couto, VIII, page 92

యద్వితీయపరాక్రమమును ప్రకటించి, పరిపంథి చమూసమూహ ములనోడించినవి. విజాపురము, గోలకొండనవాబు లిరువురు దమకు జయముకలుగదని నమ్మి, పాఱిపోవుటకు సంసిద్ధులైరని ఫెరిస్తా వ్రాసియున్నాఁడు.[1] అహమ్మద్‌నగరనవాబు తన సింహాసనమును దనసైన్యమునకుఁ గేంద్రస్థానముగఁ జేసెను. హైందవ సైనికులు ముందటిభాగమునకు వచ్చునెడల, వారిని హతమొనర్ప రూమీఖానుఁడు తాను రచించియుంచిన శతఘ్నులను రాగినాణెములతో నింపెను. ఆ ఫిరంగులు ప్రేలినప్పుడు వాని ముఖముల చెంతనున్న యేనూఱు హైందవులు నశించిరి. ఆ శబ్దమునకు భయపడి, విజయ నగరసైనికులలోఁ బెక్కురు చెదరిపోయిరి. అంత విజాపురసైన్యా ధ్యక్షుఁడగు కిష్వార్‌ఖాన్ లేరి యైదువేల గుఱ్ఱపు రౌతులతో శత్రు వాహినీమధ్యమునకుఁ జొరఁబడ, మిగిలినవారును జెల్లాచెదరైరి.[2] ఈ సమయమున, విజయనగరపక్షమువహించి పోరుచున్న మహమ్మదీయ దళవాయి లిరువురు తటాలునఁ దమసైన్యములతో ముందునకు నడచి, శత్రుసైన్యములఁ జేరిరని పోర్చుగీసుచరిత్రకారుఁడైన ఆన్‌క్వేటిల్‌డూపెరన్ వ్రాసిన వ్రాఁతలవలనఁ దెలియుచున్నది.[3] ఈ మహమ్మదీయదండనాయకుల పేరు లెచ్చటను గానరావు. కాని, యందొకఁడు రామరాయల యనుచరుఁడైన అయినుల్ ముల్క్ (Ain-ul-mulk) అయియుండవచ్చునని హీరాస్ పండితుని యభిప్రాయము,[4] దీనికనుగుణముగ నీ మహమ్మదీయ నాయకుని ప్రోత్సాహమున సదాశివరాయలు బేవినహాళ్ళిగ్రామమును బ్రాహ్మ ణుల కినాముగ నిచ్చినట్లొక శాసనమువలనఁ దెలియుచున్నది.[5] రామరాజునకు గాయముతగులఁ[6], బల్లకినెక్కి శిబిరమునకుఁ జను

1. Ferishta, III, Page 129
2. Ibid, Page 248
3. Anquetil du Perron, I. C., Page 166
4. The Aravidu Dynasty of Vijayanagar, Page 212
5. Ep. Ind., XIV, Page 231, VV. 64-68
6. Basatin us Salatin, I. C., Couto, VIII, Page 92

చుండ, నహమ్మద్ నగరసైన్యమధ్యమునుండి యొక మదకరి యత్యంతరభసమున రామరాయల దిక్కునకుఁ బరుగిడెను. వాహకులు భయమంది, పల్లకినిదింపి, పాఱిపోయిరి.[1] రామరాజు పాలకి దిగఁబోవుచుండ నా మత్తకరీంద్ర మాతనిని దొండమునఁ బట్టుకొనెను.[2] అంత శత్రుసైనికులు రామరాజును గొంపోయి, చెలాబి రూమీఖానున కొప్పగించిరి.[3] ఆ మహమ్మదీయ వీరుఁడు చేఁజిక్కిన రాజును దన నిశితకరవాలమున కెఱసేయనుంకింప. హైందవ సైన్యాధ్యక్షుఁడగు దళపతిరాయ్ చంపవలదని వారించి, కివాన్ బరీదునొద్దకుఁ గొనిపోవునదిగ సూచించెను.[4] రూమీఖానుఁడంత రామరాజును హుసన్ నిజాంశాహ కడకుఁ గొంపోయెను.[5] నవాబు తన కరవాలమున రామరాయల శిరము ఖండించి. 'నేఁటికి నా కసి తీఱినది; దేవుఁడు నన్నేమిచేసినను జేయని' మ్మని నుడివినట్లు కౌటో వ్రాసియున్నాఁడు.[6] ఈ విషాదాంశము నొక్కొక రొక్కొకవిధమున వర్ణించిరి. రామరాజు శిరమును నవాబు గుఱ్ఱపుఁ గాళ్ళక్రిందఁ బడవేసి త్రొక్కించిరని ఇబన్ అజీజ్ వ్రాసియున్నాఁడు.[7] తలను గడ్డితో నింపిరని మఱియొకరు సూచించియున్నారు.[8] విజయనగరపువారి కీతని చావును దెలుపుటకో యన నాతని తలనొక పొడుగైనబల్లెమునకు గ్రుచ్చి చూపునట్లు అహమ్మదునగర నవాబాజ్ఞాపించెనని ఫెరిస్తా తెలిపియున్నాఁడు.[9] రామరాజు తెగెనను వార్త వినఁగనే, భీతచేతస్కులై పరుగిడుచున్న హైందవసైనికుల వెంబడించి, నిజాంశాహ వారిని ఖండించెనని బురానిమసిర్ తెలుపుచున్నది. అట్లు హతమైన హిందువులసంఖ్య యొక లక్షయఁట.[10]

యుద్ధభూమిని వేంకటాద్రియుఁ దనయన్నయగు రామరాజుతోఁ బ్రాణములు విడిచినటు లిటలీదేశపుఁ బాంథుఁడైన ఫ్రెడ

1. Ferishta III: page 129
2. Ibid, page 249
3. Ferishta, III, page 130
4. Burhan-i-Ma'ssir, I.C.
5. Ferishts, III, page 130
6. Couto, I. C.
7. Burhan-i-Ma'ssir I. C.
8. P. P. P. Ap. A.
9. Ferishta, III, page 130
10. Ibid., page 130

రిక్ వ్రాసెను.[1] పోర్చుగీసువారి వ్రాఁతయు నీ విషయమును బల పఱచుచున్నది.[2] ఒకానొకదుర్గమునకుఁ బాఱిపోయినట్లు ఫెరిస్తా వ్రాసియున్నాఁడు.[3] 1567-వ వత్సర ప్రాంతమునఁ జెక్కఁబడిన కృష్ణాపుర తామ్రశాసనమును జూడ వేంకటాద్రి బ్రదికియున్నట్లు తెలియుచున్నది.[4]

యుద్ధానంతరమున నవాబులు తమ మిగిలిన సైన్యములతోఁ బదిదివసములు రణరంగమున నిలిచి, విశ్రాంతిఁ గైకొనిరి.[5]

రామరాజ స్తమించినతోడనే, విజయనగరసంపద మహమ్మదీయుల హస్తగతమయ్యెను. చతురంగబలములును, రత్నవజ్ర వైడూర్యాదులును సుల్తానుల వశమైనవి. రామరాయలు రణభూమికిఁ గొనితెచ్చిన సంభారములవెల దాదాపు 1,23,57,411 పణములని మహారాష్ట్రచరిత్రకారుఁడగు ఛందోర్కర్ వ్రాఁతలవలనఁ దెలియుచున్నది.[6] రామరాజు ధరించెడు నమూల్య రత్నాలహార మొకటి యహమ్మద్ నగరమునకుఁ గొంపోఁబడెను.

'తాళికోట యుద్ధ' మనియు, 'రక్షస్ తగ్గి యుద్ధ' మనియు వ్యవహరింపఁబడు నీ ఘోరసంగ్రామము క్రీ. శ. 1565-వ వత్సరము జనవరి 25-వ తేది జరిగెను.[7]

తిరుమలుని తిరుపతి ప్రయాణము

విజయనగర సామ్రాజ్యప్రచండభాస్కరుఁడు రామరాజ స్తమించెనను వార్త రాజధానీనగరమున వినఁబడఁగనే యందలి జనులెల్లరు భయకంపితులై, శత్రుధాటికిఁ దాళఁజాలక, యెందేని యేఁగి, తలదాఁచుకొన యత్నించిరి. ఆహవరంగమునుండి మరలి వచ్చిన తిరుమలరాయఁ డవరోధజనమును, సదాశివరాయలను,

1. Purchas, X, page 93
2. Couto, VIII, page 91
3. Ferishta, III, page 131
4. Ep. Ind., IX, page 330
5. Ferishta, III, page 414
6. The Destruction of Vijayanagara I. C. page 172
7. Ibid. Page 414

హత శేష సైన్యమును, మంత్రివర్గమును, ధనరాసులను, సింహాసనమును[1] వెంటఁగొని తిరుపతికిఁ బోయెనని కౌటో వ్రాసియున్నాఁడు.[2] తిరుమలరాయలు నగరువిడిచిన క్షణముననే ధనవంతులును, వారి వెంట బీదలును విజయనగరము వీడిచనిరి. సకలకళా శోభితమై విలసిల్లిన విజయనగర మాసమయమున విజనమై, ప్రేతభూమివలెఁ గన్పట్టెను. చుట్టుఁబట్టుల నరణ్యప్రాంతములఁ బొట్టపోసికొను నిషాద వర్గ మంతఁ బురముఁజొచ్చి, వస్తుజాతమును గొల్లగొనెను.[3]

సుల్తానులు విజయనగరము చేరుట

అట; సమరాంగణమున విశ్రమించియున్న నవాబులు మేల్కాంచి, ససైన్యులై, పటహభేరీభాంకారంబులు చెలంగ, విజయధ్వానములు మిన్నుముట్ట, విజయనగరపు దిక్కునకు నడువఁ జొచ్చిరి. కతిపయప్రయాణములలో వా రానెగొందినిఁజేరి, యట నిలిచిరి. కొందఱుసైనికులుమాత్రము తుంగభద్రానదిని దాఁటి, విజయనగరముఁ బ్రవేశించిరి.[4] అంత, నవాబులును నానెగొందిని వీడి ఋశ్యమూకపర్వతప్రాంతమునఁ దుంగభద్రాస్రవంతి కడ్డముగ రామరాజుచే వినిర్మింపఁబడిన వారధిమీఁదుగ నదిని దాఁటి, మహోన్నత గోపురాలంకృతమైన యచ్యుతరాయదేవాలయము వైపునకునడచి, యటనుండి కోదండరామాలయపార్శ్వభాగమునఁ జని, చివరకు మతంగపర్వతపు టడుగుభాగముననున్న మహానంది కడఁజేరిరి. అటనుండి జేతలగు సుల్తానుల విజయోత్సవ మారంభమయ్యెను. మహమ్మదీయులు పంపాపతీదేవాలయ ప్రాంతభాగమున కరుగక, గణేశాలయముల ముందటి భాగమునఁ జని, కృష్ణస్వామి యాలయమును దాఁటి, మహోన్నతమైన నృసింహశిలావిగ్రహము నతిక్రమించి, తుదకు రాజప్రాసాదావరణముఁ జేరిరి.

1. Couto, VIII, pp. 92-3
2. Correa, IV, page 282
3. Couto .I C.
4. Ferishta III, page 131

విజయనగర విధ్వంసము

సుల్తాను చతుష్టయము విజయనగరమున నాలు నెలలుండి నట్లు తెలియుచున్నది.[1] ఆ సమయమున మహమ్మదీయ సైనికులు ధనాశచే నగరమునందలి గృహములను త్రవ్వి[2], యపారధన మార్జించిరి. కోడిగ్రుడ్డు పరిమాణముగల వజ్రమొకటి యాదిల్ శాహకు దొరకెననియు, దాని నాతఁడు తన పట్టపు గుఱ్ఱపుఁ దలతురాయికి దిమ్మగా నలంకరించెననియుఁ బోర్చుగీసు చరిత్రకారుఁడు కౌటో వ్రాసియున్నాఁడు.[3] ఫెరిస్తా వ్రాఁత ననుసరించి, మహమ్మదీయులొనర్చిన యత్యాచారములను స్యూయల్ చరిత్రకారుఁ డిట్లు వ్రాసియున్నాఁడు.[4]

"The enemy had come to destroy, and they carried out their object relentlessly. They slaughtered the people without mercy; broke down the temples and palaces; and wreaked such savage vengeance on the abode of the kings, that, with the exception of a few great stone-built temples and walls, nothing now remains but a heap of ruins to mark the spot where once the stately buildings stood. They demolished the statues, and even succeeded in breaking the limbs of the huge Narasimha monolith Nothing seemed to escape them. They broke up the pavilions standing on the huge platform from which the kings used to watch the festivals, and overthrew all the carved work They lit huge fires in the magnificently decorated buildings forming the temple of Vitthalaswami near the river, and smashed its exquisite stone sculptures. With fire and sword, with crowbars and axes, they carried on day after day their work of destruction. Never perhaps in the history of the world has such havoc been wrought, and wrought so suddenly, on so splendid a city; teeming with a wealthy, and industrious population in the full plentitude of prosperity one day, and on the next seized, pillaged, and reduced to ruins, amid scenes, of savage massacre and horrors beggaring description."

మహమ్మదీయ సైనికులు గుళ్ళగోపురములను, సౌధములను బడఁగొట్టిన గుఱుతు లిప్పటికిని గానవచ్చుచున్నవి. ఆ పట్టణమున నేఁటికిని భిన్నమై నిలిచియున్న నృసింహ శిలా విగ్రహమే యిందులకుఁ బ్రబలసాక్ష్యము. దేవాలయములు సహితము విగ్రహశూన్యములై చూపట్టుచున్నవి.

కాని, చరిత్రకారులు వ్రాసినంతటి నాశ మా పట్టణమునకుఁ

1. Couto VIII, Page 93
2. Purchas X, Page 93
3. Couto VIII, Page 93
4. Forgotten Empire, Pages 207-8

కలిగెనా యనుట విచారింపఁదగిన యంశము. మూలముట్టుగ నా నగరమును బాడుసేయుటయే సుల్తానుల యుద్దేశమగుచో, వారేల గణేశ విగ్రహములను, ఱాతినందిని, నతి సుందరమగు పంపాపతి గోపురమును భిన్నమొనర్పక విడిచియుందురు? ఏల అంతఃపురావరణ భవనాదులును, గజశాలయుఁ జెక్కు చెదరక యుండును? కావున, విజయనగర విధ్వంసకారకులు మహమ్మదీయులు మాత్రమే కారనుట నిర్వివాదాంశము. దీనికనుగుణముగ, నిటలీదేశపుఁ బాంథుఁడగు సీసర్ ఫ్రెడరిక్ తాళికోట యుద్ధానంతరము విజయ నగరమున నేడు నెలలు బసచేసినట్లును, నందలి భవనములలోఁ జాలమట్టుకుఁ జెక్కు చెదరకుండినట్లును వ్రాసియున్నాఁడు.

తిరుమలదేవరాయలు

తాళికోట యుద్ధమువలన రాజధానీ నగరమగు విజయనగరము నశించెనేకాని, సామ్రాజ్యమంతరింప లేదు.

చంద్రగిరినున్న వేంకటాద్రి, తన యన్నయైన తిరుమలరాయలతో సంప్రతించి, తమ సోదరుఁడు రామరాజు నవాబులకడఁ గైకొనినరాజ్యభాగములను మరల వారి కిచ్చునట్లు రాయబారమంపెను.[1] నవాబులు విజయనగరమున నాఱు నెలలుండి, సైన్యసమేతులై, పట్టణమును విడిచి, రాయచూరు మొగమై చనినట్లు తెలియుచున్నది. నవాబులు విజయనగరమును విడిచిపోవుటకుఁ గల కారణమునుగూర్చి చరిత్రకారులు భిన్నాభిప్రాయులైయున్నారు. తమరాజధానీనగరములకుఁ గడుదవ్వుననున్న విజయనగరమును జక్కఁబెట్టుకొనఁజాలక వెడలిపోయిరని ఫ్రెడరిక్ వ్రాసియున్నాఁడు.[2] తమలోఁ దమకుఁ గలిగిన కలహకారణమున విజయనగరము విడిచి చనిరని మఱికొందఱి యభిప్రాయము.[3]

1. Ferishta III, Page 131
2. Purchas X, Page 94
3. (a) Ferishta III, PP. 414-5
   (b) Burhan-i-Ma'ssir I, C., Page 194
   (c) Basatin-us-Salatin PP. 109-10

తిరుమలుని నగరప్రవేశము

ఈ సమాచారము తెలియఁగనే, తిరుపతినుండి తిరుమల దేవరాజు పయనమైవచ్చి, విజయనగరముప్రవేశించెను.[1] ప్రవేశించినదిమొదలు, మహమ్మదీయులు మరల దిగిరాకుండ నడ్డుకట్ట సాహసించెను. సాహసించుటయేకాక, రాజధాని కోలుపోయిన పూర్వపుఔన్నత్యమును మరల నిలుపఁదివిరెను; కాని విఫలుఁడయ్యెను.

[2] **నవాబులు తిరుమలునిసాయముఁ గోరుట**

హసన్ నిజాంశాహ విజయనగరమునుండి చనిన కొలఁది దినములకే పరలోకగతుఁడయ్యెను. ఆతని కొడుకు మూర్దజానిజాంశాహ పిన్నవాఁడగుటవలన నాతని తల్లియే రాజ్యపాలనము జరుపుచుండెను. మూర్దజా తనదుశ్చర్యచే జనులకుఁ బ్రీతిపాత్రుఁడుగాకుండెను. 1565-వ వత్సరాంతమునఁ గిష్వార్ ఖాన్ అహమ్మద్ నగరముపై దాడివెడలఁ దలఁచి, విజాపురసుల్తాను సాయముఁ గోరెను. ఈ విషయమును విని గోలకొండ, బీదరునవాబులు అహమ్మద్ నగరనవాబునకు సాయపడ నడుముఁగట్టిరి.[3]

మూర్దజానిజాంశాహ విజాపురనవాబుపై దాడివెడల నిశ్చయించి, గోలకొండనవాబునకు వర్తమాన మంపెను. ఆ సమయముననే గోలకొండనవాబు విజాపురరాజ్యమును విధ్వంసముసేయనెంచి, యహమ్మద్ నగరనవాబునకును వర్తమాన మంపెను. దాన నిరువురును గలిసి, కృష్ణానదీతీరమున కేఁగి, తిరుమలరాయల సాహాయ్య మభ్యర్థించుచు నాతని కొక లేఖనంపిరి.

తన యన్నయగు రామరాయలనుండి యాదిల్ శాహ కైకొనిన రాజ్యభాగములను మరలసంపాదించుట కిదియతగినసమయమని తిరుమలరాయలు యోజించెను. విజాపురసుల్తాను దాడి

---

1. Anguettl du page 166
2. The Aravidu Dynasty of Vijayanagara, pp, 231-3
3. Anonymous Chronicler, Ferishta III, pp, 416-18

వెడలినప్పుడు విజయనగరాధీశునకుఁ దా మొనర్చిన సాహాయ్యమునకుఁ బ్రతిఫలముగ రెండులక్షల పణములను దనకుఁ జెల్లింపవలయునని యహమ్మద్‌నగరరాజ్ఞి తనకు సందేశ మంపెను. ఈ వార్తకుఁ దిరుమలుఁ డెంతయు నాశ్చర్యపడి, గోలకొండ సుల్తానునకా విషయమును దెలియఁజేసెను. ఇబ్రాహింకుతుబ్ శాహ, వెంటనే, యీ తరుణమునఁ దిరుమలరాయలను ధనమడుగరాదని యహమ్మద్ నగరరాజ్ఞిగారికి వర్తమాన మంపెను. కాని, యామె యాతనిమాటలు పెడచెవినిఁబెట్టి, తిరుమలుని మఱింత యొత్తిడిపఱచెను. తిరుమలరాయ లంతఁ గోపించి, ధనమొసఁగుటకు నిరాశరించుటయే కాక, శత్రుమండలిపై దాడివెడలెను. కార్యమిట్లు పరిణమించునని యిబ్రాహింకుతుబ్ శాహ కలలోనైనఁ దలఁపడయ్యె. ఆతఁడు హైందవ సేనాబలమునకు భయపడి, విజయనగరమునకుఁ దిరిగిపోవునదిగఁ దిరుమలరాయలను బ్రార్థించుచు, నాతనికి రాయబార మంపి, తాను నిజరాజధానికి మరలి చనెను. తిరుమలరాయలును కుతుబ్ శాహప్రార్థన మంగీకరించి, విజయనగరమునకుఁ బోయెను.[1]

తిరుమల దేవరాయలు తనవెంటఁ బిలిచికొనిపోయిన సదాశివరాయలను దిరుపతియందుఁ జెఱలోనుంచి, రామరాయలవలెఁ దానును రాజ్యపాలనముసాగించెను.[2] ఈ విషయమును 'చిక్కదేవరాయవంశావళి' సహితము సూచించుచున్నది.[3]

సదాశివరాయలు చక్రవర్తిగనున్నను, దిరుమలుఁడు దన పేరిట దానములుచేసినట్లు కడపజిల్లాలోని కందుకూరునందలి శిలాశాసనము (1567) వలనఁ దెలియుచున్నది.[4] కాని, సదాశివరాయల పేరిట సహితము కొన్ని దానశాసనములు గలవు. కర్నూలు

1. (a) Ferishta III, pp. 418-20.
   (b) Sources of Vijayanagara History, page 238
   (c) Basatin - us - Salatin pp. 113-4
2. Purchas X, page 97.
3. Sources of Vijayanagara History, page 302
4. Sewell I. page 132

మండలములోని యహోబలమునందలి శిలాశాసన (1567) మిందులకు దృష్టాంతము.[1]

తిరుమలుఁడు రాజధానిని మార్చుట

తిరుమలరాజు విజయనగరమునఁ జాలకాలముండినట్లగపడదు. విజయనగరనాశనానంతర మాతఁడు రెండువత్సరములు మాత్ర మట వసించి,[2] యామీఁదఁ బెనుగొండకుఁ బోయి, దానిని రాజధానిగఁ జేసికొనెను.[3] విజయనగరమున నాఱునెలల కాలము వసించిన ఫ్రెడరిక్ సహిత మీ విషయమును గూర్చి వ్రాసియున్నాఁడు.[4]

హైందవ సామ్రాజ్యమునకు నూతనరాజధానియగు పెనుగొండ యనంతపురమండలమున దక్షిణభాగముననున్నది. అందలి యుత్తుంగశిఖరాలంకృతమైన పర్వతపుటెత్తు మూఁడువేల యడుగులు. దాని పైభాగమున శత్రువులకభేద్యమైన కోట గలదు. ఈ దుర్గమునకు శంకుస్థాపన మొనర్చినవాఁడు క్రియాశక్తియొడయరు.[5] ఈతఁడు కర్ణాటకరాజ్యమందలి బేలూరిరాజుల వంశకర్త. ఇందలి కోటకొత్తళములు బుక్కరాయలకాలమునఁ గట్టఁబడినవి. తరువాత, ననంతరసయొడయరను మంత్రిసత్తముఁ డీ కోటగోడలను, వాకిండ్లను విస్తరింపఁజేసెననువిషయ మీ దుర్గపు టుత్తరమహాద్వారపు టాతిగోడయందుఁ జెక్కఁబడియున్నది. ఇది వేసవికాలమున శ్రీకృష్ణదేవరాయలకు విశ్రాంతిస్థానముగా నుండెను.[6] దీని మహాత్మ్యమును జాటునీగేయమును దిలకింపుఁడు.

[7] 'చనినవాళుల తెనుఁగుకత్తులు
సానబెట్టినబండ
యీ పెనుగొండకొండ.

1. Sewell 1, page 101
2. The Aravidu Dynasty of Vijayanagara, page 236
3. (a) Anquetil du Perron I. C. page 166
   (b) Sources of Vijayanagara History, page 302
4. The Aravidu Dynasty of Vijayanagara, page 235
5. The Mackenzie Collection, page 345
6. Anantapur Gazetteer, page 191
7. ఇయ్యది శ్రీమాన్ రాళ్ళపల్లి - అనంతకృష్ణశర్మ విరచితము

రంధ్రములప్రహరించు శత్రుల
　　రక్తధారల ద్రావి త్రేచిన
ఆంధ్రకన్నడరాజ్యలక్ష్ముల
　　కఱితినీలపుదండ
　　　　యీ పెనుగొండకొండ.
వెఱపులెఱుగని బిరుదునడకల
　　విజయనగరపు రాచకొడుకులు
పొరలబోయగ కరుడుగట్టిన
　　పచ్చినెత్తురుకండ
　　　　యీ పెనుగొండకొండ.
తిరుమలేంద్రుని కీర్తితేనెలు
　　బెరసిదించిన కాపుకవనపు
నిరుపమ ద్రాక్షారసంబులు
　　నిండితొలికెడికుండ
　　　　యీ పెనుగొండకొండ.'

ఈ సామ్రాజ్యమునకుఁ బెనుగొండ రాజధానియైన పిదప, విజయనగరము సంపూర్ణముగ విజాపురసుల్తానునకుఁ జేరిపోయెను.[1] 1584-వ వత్సరమున ఫిలిప్పొ సస్సెత్తి (Filippo Sassetti) యను నాతఁడు విజయనగరమునకేఁగినప్పుడు మహమ్మదీయప్రతినిధి దానిని బాలించుచుండెనని వ్రాసియున్నాఁడు.[2] ఆమీఁదఁ గొంత కాలమున కది పూర్తిగ నశించెనని ఫెరిస్తావ్రాఁతలవలనఁ దెలియుచున్నది.[3]

తిరుమలరాజు విజయనగరమువిడిచి, పెనుగొండకుఁ బోయెనను వార్త వినఁగనే, యాదిల్ శాహ చంక లెగురవైచి, యాదవాని దుర్గమును 1568-వ వత్సరమునఁ బట్టుకొని, దానికిఁ బ్రతినిధిగా, మాలిక్ రహిమాన్ ఖానుని నియమించెను.[4] కృష్ణదేవరాయలకాలము నుండియు విజయనగరరాజులకుఁ జేరియుండిన యుత్కలదేశము సహిత మన్యాక్రాంతమయ్యెను.[5] రాజధానీనగరమును, మఱి

1. Orme, Historical Fragments, P. 61
2. Gubernatis Storia dei Viaggiatori P. 202
3. Ferishta III P. 131
4. Cf. Sewell I, P. 103
5. Ibid, P. 423-6

కొన్ని ప్రదేశములుఁ బోయినను, విజయనగరసామ్రాజ్యసౌభాగ్యమున కెట్టిలోటును గలుగలేదు. వలసినంత ద్రవ్యమును, బలమును, విశాలరాజ్యమును, జతురంగబలములును నింకను సామ్రాజ్యమునకు మిగిలియుండెను.[1]

1568–వ వత్సరమున సదాశివరాయలు సామ్రాజ్యదక్షిణభాగమునఁ గల సామంతులకడఁ గప్పముఁ గొని బయలుదేఱెను. ఆ సమయముననే సదాశివరాయలు కావేరీతీరమునఁ గృష్ణాపురమును శ్రీవెంకటేశ్వరస్వామికి దానమొసఁగెను.[2] ఆ సంచారమునందే యాతఁడు మరణించెను. సింహాసనాపేక్షచేఁ దిరుమలరాయలు సదాశివరాయలను దుదముట్టించెనని స్యూయల్ చరిత్రకారుని యభిప్రాయము.[3] కృష్ణశాస్త్రిగారి యభిప్రాయము సహితము దీని కనుగుణముగనున్నది.[4] కొందఱు తిరుమలరాయల కొడుకులలో నొక్కరుఁడు చంపెనందురు.[5] మఱికొందఱు, తిరుమలుని కడపటికుమారుఁడు వేంకటపతిదేవరాజు కడతేర్చెనందురు.[6] ఏదియెటులున్నను నాతనిమరణమునకుఁ దిరుమలరాయలు కారణభూతుఁడనిమాత్రము చెప్పకతప్పదు.

తిరుమలుని పట్టాభిషేకము

సదాశివరాయలు చనిపోవునప్పటికిఁ దిరుమలరాయలకుఁ దొంబది వత్సరముల ప్రాయము. అంతటి వృద్ధత్వమున నీతని పట్టాభిషేకము పెనుగొండ[7] యందు 1569–వ వత్సరమున జరిగినట్లు ఉదయగిరిశాసనమువలనఁ దెలియుచున్నది.[8] ఈతఁడు చక్రవర్తినిఁ దుదముట్టించి రాజయ్యెనను వదంతిచేఁ బ్రజలు తమ యస

1. M. H. S. J., Mon. Xav. I, page 62
2. Ibid., P. 341, VV. 70-96 and 102-4
3. Sewell, P. 212
4. The Third Vijayanagara Dynasty I. C., Page 179
5. Purchas X, P. 97
6. Anquetil du Perron I, C., P. 166
7. Taylor O. H. MSS. II, P. 98
8. Butterworth, III, P. 1328-9

మ్నతిని (బకటించిరి. సామంతులలో సహితము పెక్కురు తిరుగఁబడినట్లు తెలియుచున్నది.[1] ఈ సార్వభౌమునకు 'మహారాజాధిరాజ',[2] 'వీరప్రతాప తిరుమలదేవమహారాయ'[3] యను బిరుద నామములు గలవు.

కుటుంబము

తిరుమలరాయలు శ్రీకృష్ణదేవరాయల ద్వితీయ పుత్రికయైన వెంగళాంబను వివాహమాడెనని స్థలాంతరమున వ్రాసియుంటిని. ఆమెవలన రఘునాథరాజు, శ్రీరంగరాజు, రామరాజు, వేంకటపతిదేవరాజు నను నలుగురు కొడుకులు గలిగిరి.[4] వీరిలో జ్యేష్ఠుఁడు రఘునాథరాజు తాళికోటయుద్ధమున మరణించెనని తెలిపియుంటిని. తిరుమలరాయలకు 'చెన్నమదేవి' యను ద్వితీయభార్య సహిత ముండినట్లు తెలియుచున్నది.[5] పట్టాభిషేక సమయమున భర్తతో సింహాసన మలంకరించిన రాణి యీయామెయే. పట్టపురాణియగు వెంగళాంబ యుండఁ జెన్నమదేవి యేల సింహాసన మలంకరించెనను సంశయము చదువరులకుఁ దోఁపకపోదు. నాఁటికిఁ దిరుమలరాయలకుఁ దొంబదియేఁడుల ప్రాయమగుటవలన వెంగళాంబ మరణించియుండ నోపును. ఆకారణమున ద్వితీయభార్యకే పట్టాభిషేకమహోత్సవ భాగ్య మబ్బియుండవచ్చును.

రాజ్యభాగములు

తిరుమలరాయలు రాజ్యమునకువచ్చినతోడనే, పరిపాలనా సౌకర్యముకొఱకు సామ్రాజ్యమును మూఁడుభాగములుగా విభజించి, ముగ్గురుకొడుకులను నా భాగములకుఁ బ్రతినిధులనుగా నియమించెను.

(i) ఆంధ్రమండలము—ఇందు సామ్రాజ్యపు టుత్తర

1. Anquetil du perron I. C., page 166
2. Ep. Carn., XII, Mi. 10
3. 497 of 1905
4. (a) Ep. Ind. III. page 252 V. 18
   (b) Ibid., page 213
5. Ep. Carn., XII, Tm, 1

భాగములన్నియుఁ జేరియుండెను. తిరుమలరాయల ద్వితీయకుమారుఁడు శ్రీరంగరాయలు దీనికిఁ బ్రతినిధిగానుండెను. మొదట నీభాగమునకు నుదయగిరి రాజధాని. శ్రీరంగరాయలు, తాను యువరాజైన (1569) పిదపఁ, బెనుగొండను రాజధానిగఁ జేసికొని,[1] యటవసించుచు నాంధ్రమండలమును బాలించుచుండెనని చిక్కదేవ రాయవంశావళి తెలుపుచున్నది.

(ii) కర్ణాటకమండలము—ఇందుఁ గావేరినది మొదలు అరేబియాసముద్రమువఱకుఁ గల భాగములన్నియుఁ జేరియుండెను. తృతీయకుమారుఁడగు రామరాజు దీనికిఁ బ్రతినిధి. ఈ భాగమునకు శ్రీరంగపట్టణము రాజధాని.[2] తాళికోటయుద్ధమునకు ముందు రామరాజు పెనుగొండదుర్గపాలకుఁడుగా నుండెను.[3] కర్ణాటకమండలమున కీతఁడు ప్రతినిధియైన పిదప, నాయకులలోఁ బెక్కండ్రు తిరుగుబాటొనరించిరి. ఆకారణమున రాజ్యపాలనము కష్టముగా నుండెను. పెనుగొండయందలి 'సత్యబోధరాయలస్వామి' వారి మఠమును రామరాజు కట్టించిన ట్లందలి యొక కన్నడశాసనము తెలుపుచున్నది.[4] ఈతని ధర్మపత్ని నరసింగమ్మ; కొడుకులు తిరుమలరాజు, శ్రీరంగరాజు.

(iii) తమిళమండలము—ఇందు తుండీర (జింజి), చోళ, పాండ్యరాజ్యములు చేరియుండెను. నాల్గవకుమారుఁడు వేంకటపతిదేవరాజు దీనికిఁ బ్రతినిధి. చంద్రగిరి రాజధాని.

తిరుమల దేవరాయ లీవిధమున రాజ్యమంతయుఁ దన ముగ్వురుకొడుకుల యధీనమొనర్చి, మహమ్మదీయులు తనరాజ్యముపైకి రాకుండునట్లు దాను గాపాడుచుండెను. అట్లయ్యు, మహమ్మదీయు లెన్నియోసారులు విజయనగరసామ్రాజ్యమును గబళింప నుంకించిరి. ఒకతూరి, తిరుమలరాయలమంత్రి చెన్నప్పనాయఁడు

1. Sources of Vijayanagara History page 302
2. Sources of Vijayanagara History page 217
3. The Third Vijayanagara Dynasty I. C., page 183
4. Sewell, page 120

పెనుగొండపైకి దండెత్తివచ్చిన మహమ్మదీయుల నోడించినట్లు అందలి యొక శాసనము తెలుపుచున్నది.[1]

మతము : దానములు

తిరుమలుఁడు వైష్ణవమతావలంబకుఁడు. ఈతఁడు కాంచీపురము, శ్రీరంగము, శేషాచలము మొదలగు క్షేత్రములందు దేవాలయములు గట్టించెను.[2] ఉదయగిరియందలి యాంజనేయాలయమునకు దానము (1569) చేసెను [3] పెనగలూరిబ్రాహ్మణులకుఁ గొన్ని గ్రామములు సర్వమాన్యములుగా నొసఁగెను.[4]

సాహిత్యపోషణము

ఈతఁ డాంధ్రభాషాప్రియుఁడు. అష్టదిగ్గజములలో నొకఁడని వ్యవహరింపఁబడుచున్న భట్టుమూర్తి రామరాయలకాలమున నేకాక, యీతనికాలమున సహిత మాస్థానకవిగానుండెను. రామరాజభూషణ (భట్టుమూర్తి) కవికృతమగు వసుచరిత్రమున కీతఁడు కృతిభర్త. తాను గవియై, 'భోజుఁ' డను బిరుదమునందినట్లు కృష్ణాపురశాసనమువలనఁ దెలియుచున్నది.[5] గీతగోవిందమునకు 'శ్రుతిరంజని' యను వ్యాఖ్యానమును సంస్కృతమున నీతఁడు రచించెనందురు.[6] కొందఱు 'శ్రుతిరంజని' కర్త లక్ష్మణసూరియనియుఁ, దిరుమలుఁడు దానిపోషకుఁడనియుఁ జెప్పుచున్నారు.[7]

తిరుమలదేవరాయలు తన తొంబదిరెండవ యేఁట, **1572**-వ వత్సరమునఁ బరలోకగతుఁడయ్యెను.[8]

శ్రీరంగ దేవరాయలు

తిరుమల దేవరాయల యనంతర మాతని ద్వితీయపుత్త్రుఁడు

---

1. 341 of 1901
2. Ep. Carn., VII, Sh 83
3. Butterworth III, page 1328
4. Ep. Ind. XVI, page 257 VV. 44-52
5. Ep. Ind. IX., page 338, V. 92
6. The Aravidu Dynasty of Vijayanagara, page 516
7. Hultzsch, Reports on Sanscrit MSS., III, page VIII
8. Taylor I. C.

శ్రీరంగ దేవరాయలు రాజ్యమునకు వచ్చెను. శ్రీమద్రాజాధి రాజ రాజపరమేశ్వర శ్రీవీరప్రతాప శ్రీరంగరాయ దేవమహారాయలవారి పట్టాభిషేకము 1572-వ వత్సరమునఁ బెనుగొండయందు జరిగెను.[1] అమ్మహోత్సవకాలమున నీతఁడు బీదల కనేకదానములు చేసెను.[2]

శ్రీరంగ దేవరాయలకుఁ దిరుమలదేవి, కృష్ణాంబ యను నిరువురు భార్యలు గలరు.[3] పుత్త్రసంతానము లేదు. ఇరువురు కొమార్తెలుమాత్ర ముండిరి. అందొకరిని దిమ్మరాజులు,[4] మఱియొకరిని జగదేవరాయఁడును బరిణయమాడిరి.

శ్రీరంగ దేవరాయలు సింహాసనాసీనుఁడైన పిదపఁ, దన రాజధానిని బెనుగొండనుండి చంద్రగిరికి మార్చెనని యనంతపురము జిల్లా గజెట్టునందు వ్రాయఁబడియున్నది.[5] కాని, 1573వ[6] వత్సరము మొదలు 1576-వ[7] వత్సరమువఱకుఁ గల శాసనములను బరికించి చూడ శ్రీరంగ దేవరాయలు పెనుగొండయందేయుండి, సామ్రాజ్యమును బాలించుచుండినట్లు స్పష్టమగుచున్నది. దీనికనుగుణముగ నీతఁడు చనిపోవు (1585) వఱకును బెనుగొండయందే యుండి రాజ్యపాలనము జరుపుచుండెనని మఱియొకచోటఁ గనఁబడుచున్నది.[8] కావున, రాజధానిని జంద్రగిరికి మార్చెననుమాట యసత్యమని తోఁచుచున్నది.

మంత్రులు

పెమ్మసాని పెద్దతిమ్మరాజు, మేగోటితిమ్మానాయఁడు, తిమ్మయమంత్రియు శ్రీరంగదేవరాయలకు మంత్రులుగా నుండిరి. వీరిలోఁ దిమ్మయమంత్రి రాజకీయవ్యవహారములను జక్కఁబెట్టుచుండెననియు,

1. Butterworth I, page 46 V. 23
2. Ep. Ind., XVI, page 319 VV 28-30
3. Ep. Carn., XII, CK, 39
4. Ferishta III, page 448
5. Anantapur Gazetteer, page 21
6. Ep. Carn., XII, CK. 39
7. Ibid., U. 31
8. Ibid., p. 622

నీతఁడు శ్రీరంగ దేవరాయలవలన గజతురగస్యందనాదులను బహుమతులుగాఁ గొనెననియు 'చారుచంద్రోదయ' మను గ్రంథము నుడువుచున్నది.[1]

1572–వ వత్సరమున నీతనికడ నోబళరాజు సర్వసేనాధ్యక్షుఁడుగ నుండెను.[2] 1581–వ వత్సరమున వెంకటప్పనాయఁ డా స్థానమున నియమింపఁబడెను. రాయల యాస్థానమున రాయసము వెంకటపతి ప్రసిద్ధి జెందిన రాజకీయోద్యోగిగా నుండినట్లు 'లక్ష్మీవిలాస' మను గ్రంథమువలనఁ దెలియుచున్నది.

సామంతులయొత్తిడి

సదాశివరాయల కాలమునుండియు నీ సామ్రాజ్యమునకు సామంతులవలనఁ గలుగుచున్నయొత్తిడి యీ చక్రవర్తి కాలమున మఱింత యెక్కువయ్యెను. ఆకారణమున నీతఁడు రాజ్యాధిపతియైన పిదప, నాలుగు సంవత్సరములకాలము రాజ్యమున శాంతిలేకయుండెను. ఆమీఁద నెట్టులో శ్రీరంగదేవరాయలు తిరుగుఁబాటుల నడఁచి, రాజ్యపాలనము సాగించెను.

తురుష్కులతోడి పోరాటములు

సామంతుల తిరుగుఁబాటు లిటులుండ, సామ్రాజ్యపు టుత్తరభాగమున మహమ్మదీయులరాపిడి మరల నారంభమయ్యెను.

(i) 1575–వ వత్సరమున విజాపురసుల్తాను ఆలీఆదిల్‌షా, చంద్రగిరిగుత్తిదుర్గశిథిలభాగములను బాగుచేయించి, శత్రుభయము లేకుండఁ జేసికొని, కేరళదేశముపై దాడివెడలెను. అతఁ డందలి నాయకులను జయించి, యా రాజ్యభాగములను బాలింప నొక ప్రతినిధిని నియమించి, పెనుగొండవైపునకుఁ బయనమాయెను. శ్రీరంగదేవరాయ లాసమయమునఁ గార్యాంతరమునఁ జంద్రగిరికిఁ బోవుచు, నాదిల్‌షా తన రాజధానీనగరముపై దండెత్తివచ్చుచు

1. Sources of Vijayanagar History, page 241
2. Rangacharya, II, pages 979-630

న్నాఁడను వార్త విని, పెనుగొండకు మరలెను. తాను రాజధానిని జేరఁగనే, యొంటరిగ, విజాపురసుల్తానుతోఁ బోరలేనని తెలిసికొని, గోలకొండసుల్తాను ఇబ్రాహింకుతుబ్‌షా సాయముఁ గోర నిశ్చయించి, యనర్ఘకానుకలతో నాతనికడకొక రాయబారి నంపెను. ఆ రాయబారి గొనితెచ్చిన సందేశమునువిని. కుతుబ్‌షా విజాపురసుల్తానుపైఁ దనకుఁ గల కసిఁదీర్చుకొనుట కిది మంచియదనని యెంచి, యాదిల్‌షారాజ్యపుఁ బొలిమేరభాగములను ముట్టడింప షామహమ్మద్‌అంజు అను సేనాధిపతినిఁ గొంతసైన్యముతో నంపి, తాను సైన్యసమేతుఁడై పెనుగొండదిక్కునకు నడువసమకట్టెను. మహమ్మద్‌అంజు ప్రభునాజ్ఞ శిరమునఁదాల్చి, విజాపుర రాజ్యభాగములను గొన్నిటి నాక్రమించుకొని, సైన్యముతోనేఁగి, పెనుగొండకుఁ జనుచున్న తనయేలికను గలిసికొనెను. శ్రీరంగదేవరాయలు కుతుబ్‌షా రాకను విని, యెదురేఁగి, యాతనిని సగౌరవముగఁ దోడితెచ్చెను. ఆదిల్‌షా, గోలకొండనవాబు శ్రీరంగదేవరాయలకు సహాయుఁడుగ వచ్చెననువార్తవిని, యిఁకఁ దనయాటలు సాగవని నమ్మి, పెనుగొండవిడిచి, విజాపురమునకుఁ బోయెను. [1] ఆమీఁద గోలకొండసుల్తాను మరలి, నిజరాజధానికిఁ జనెను.

నాఁటినుండియు గోలకొండ, విజయనగరరాజుల మైత్రి యభివృద్ధియయ్యెను. దానికనుగుణముగ, గోలకొండసుల్తాను రాయబారి నంపి, శ్రీరంగదేవరాయలను దనరాజధానికిఁ బిలిపించుకొని, యాతనితో సంధి చేసికొనెను.

(ii) 1576-వ వత్సరమున విజాపురసుల్తాను విజయనగర రాజ్యభాగములను గబళింప మరల బయలుదేఱెను. శ్రీరంగదేవ రాయ లావార్త విని, శత్రువు నెదిరింప సైన్యసమేతుఁడై పోయెను. ఇరువాఁగులకును బోరు ఘోరముగ జరిగెను. తుదకు, శ్రీరంగదేవ రాయలు మహమ్మదీయుల చేఁజిక్కెను; హైందవసైన్యము నశిం

1. Ferishta III, Page 435

చెను. ఈ విజయమువలనఁ బెనుగొండకు నుత్తరభాగమునఁ గల విజయనగర సామ్రాజ్యభాగములన్నియు విజాపురరాజ్యమునకుఁ జేరిపోయెను.

విజయనగరరాజులకు సామంతుఁడుగనున్న మలకప్ప నాయఁడు శ్రీరంగదేవరాయల యపజయవార్త విని, యిఁకఁ దనకు మహమ్మదీయులవలని బాధతప్పదని తలఁచి, యాదిల్‌శాహకు నంకితుఁడయ్యెను. అందులకు సుల్తాను సంతసించి, విజయనగరరాజు లాతనికొసఁగియుండిన బుక్కపట్టణము, అనంతసాగరము మొదలగు గ్రామములను మరల నాతనికిచ్చి, 'పాదుషావజీర్' అను బిరుద మొసఁగి గౌరవించెను,[1]

(iii) శ్రీరంగదేవరాయలు చెఱనుండి విముక్తుఁడైన పిదప, విజాపురసుల్తాను, షుజాఅత్ ఖాన్, చోటాఖాన్, ముర్తుజాఖాన్, నర్‌ఖాన్ అను నలుగురు సేనానాయకులను సైన్యములతోఁ బెనుగొండను ముట్టడింప మఱియొకతూరి పంపెను. ఆ సమయమున నడుముఁగట్టి నిలిచి, పెనుగొండదుర్గము మహమ్మదీయులహస్తగతము గాకుండఁ గాపాడిన వీరుఁడు జగదేవరాయఁడు. ఈ యుద్ధమున నవాబుసేనానాయకులలో షుజాఅత్ ఖాన్ మరణించెను. చోటాఖాన్ పట్టుఁబడెను. మిగిలిన యిరువురును నోడిపోయిరి. ఆ కారణమున విజాపురసైన్యము ముట్టడివిడిచి, మరలిపోయెను.

(iv) గోలకొండసుల్తాన్, ఇబ్రాహింకుతుబ్‌షా, శ్రీరంగదేవరాయలతోఁ జేసికొనిన సంధిని బాటింపక, మలకప్పనాయనితోఁ జేరి, విజయనగరరాజ్యమునకుఁ జేరియుండిన యహోబల మండలముఁ గైకొననేఁగెనని యచ్చటిశిలాశాసనము (1584-5) తెలుపుచున్నది. ఆ సమయమున నహోబలమున నర్చకుఁడుగానున్న శఠగోపస్వామి శ్రీరంగరాయలకడకుఁ జని, మహమ్మదీయులు దండెత్తివచ్చినవృత్తాంతముఁ దెలిపి, యా యాలయప్రదేశ

1. Cf. Brown. The wars of the Rajas, Page 6

మెట్టులైన మహమ్మదీయులహస్తగతము గాకుండఁ గాపాడవలయు నని మొఱపెట్టుకొనెను. హైందవచక్రవర్తి వెంటనే విరోధిని మార్కొనఁ నేఁగ సన్నద్ధుఁడయ్యెను. శఠగోపస్వామి యాచక్రవర్తి ప్రయత్నమునుగాంచి, 'మీ రచ్చటి కేఁగవలదు. నేనొకస్వప్నముఁ గంటిని. అందుఁ గొండరాజు వెంకటరాజును, గొండరాజు తిరుమల రాజును మహమ్మదీయులఁ బాఱఁదోలుటకుఁ జాలినవారని యహోబల నృసింహస్వామి యానతిచ్చె' నని నుడివెను. ఆ మాటలకు రాయ లాశ్చర్యపడి, యా యిరువురు సేనానాయకు లను బిలిపించి, వారిని బహూకరించి, విరోధిని నెదుర్కొనఁ బంపెను. అంత నా యిరువురుఁ ప్రభునాజ్ఞఁ దలఁదాల్చి, సైన్య ములఁ గొని, శఠగోపస్వామి వెంటరా, నహోబలమున కేఁగి విరోధులను జయించి, యా దేవాలయములకుఁ గల భూమిని సంపాదించి యొసఁగిరి.[1] ఈ విషయము 'లక్ష్మీవిలాస' మను గ్రంథ మునఁ జక్కఁగా వర్ణింపఁబడియున్నది.[2]

(v) 1579-వ వత్సరమున గోలకొండనవాబు తనసేనాని యగు హైదర్ ఉల్ ముల్కను నుదయగిరి రాజ్యభాగములను గైకొన నంప, నాతఁడు సైన్యములతో నేఁగి, వినుకొండ, కొచ్చెర్లకోట, కంభము దుర్గములను బట్టుకొని కందుకూరి (Kandbir) దుర్గమును గబళింప యత్నించెను. ఆ సమయమునఁ గందితిమ్మన్న, ముద్దన చిన్నప్ప, కస్తూరి రంగప్ప యను మువ్వురును గలిసి, ముప్పదివేల సైన్యములఁ బ్రోగుచేసికొని, నవాబుసైన్యముల నెదిర్చి. యపజయ మందిరి. మహమ్మదీయులు విరోధులను గుత్తముకొండవఱకుఁ దఱిమి, యా కోటను సహితము స్వాధీనపఱచుకొనిరి. ఆ సమయ మున నే బెల్లముకొండ మొదలగుదుర్గములు సహితము మహమ్మదీ యుల వశమైనవి. అంత హైదర్ ఉల్ ముల్క తన సైన్యములను మరలఁ గందుకూరివైపునకు నడిపించి, మఱికొంతసైన్యమును బంపు

1. Sources of Vijayanagar History, pages 233-4
2. Ibid., page 230

నదిగ గోలకొండసుల్తానునకుఁ గబురంపెను. కుతుబ్ షా వెంటనే, అమిర్ షా మిర్ అను సేనానాయకుని సైన్యములతోఁ బంపెను. ఈ సేనానాయకు లిరువురును దమబలములతో నా దుర్గద్వారములను బగులఁగొట్టఁ బ్రయత్నించి, విఫలులై, తుదకు నేనుఁగులను బురికొల్పి, తలుపులనుద్రోయించి, లోపలఁ బ్రవేశించి, కాపూరి తిమ్మ రాజును జెఱఁగొనిరి. [1]

ఈ యుద్ధమున విజయనగరసామ్రాజ్యమునకుఁ జేరియుండిన యాంధ్రమండలములన్నియు మహమ్మదీయుల వశమైనవి. పెనుగొండకు నుత్తరమునఁ గల రాజ్యభాగమంతయు విజాపురనవాబు వశమయ్యెను. ఉదయగిరిమండలము గోలకొండసుల్తాను స్వాధీనమయ్యెను. ఇఁక విజయనగర రాజులకు నాంధ్రమండలములలో మిగిలియున్న భాగ మహోబలమునకుఁ జుట్టుఁబట్టులనున్న ప్రదేశము మాత్రమే.

మతము : దానములు

శ్రీరంగదేవరాయలు పరమవిష్ణుభక్తుఁడు. ఎట్టికష్టసమయమునను హరిభజనము విడిచినవాఁడు కాఁడు. తాను సింహాసనమునకు రాక మున్నె, శ్రీరంగరాయపురమునందలి గోపీనాథస్వామి యాలయమునకు దానముచేసెనని 1572-వ వత్సరపుశాసనము తెలుపుచున్నది. [2] తాను జక్రవర్తియైన పిదప, నెన్నియో దానములు చేసెను. [3] 1577-వ వత్సరమున మొగల్లూరియందుఁ జెన్న కేశవస్వామి విగ్రహమును బ్రతిష్ఠించి, యా యాలయమునకు దానమొసఁగెను. [4] 1580-వ వత్సరమునఁ బెనుగొండయం దొక యాలయముఁ గట్టించి, యందుఁ గేశవస్వామినిఁ బ్రతిష్ఠించెను. [5]

సాహిత్యపోషణము

ఈతఁడు కవిజనపోషకుఁడు. 'లక్ష్మీవిలాస' గ్రంథకర్తయగు

1. Ferishta III, pages 436-8
2. Rangacharya I, pages 762, 130-B
3. Ep. Carn., IV, Ch. 23
4. Rangacharya II, pages 1143, 688
5. Sewell II, page 120

రాయసము వెంకటపతి యీతని యాస్థానకవి. ఇతని మంత్రియైన రాయసము అహోబలపతి 'కువలయవిలాస' మను నాటకమును సంస్కృతమున రచించెను. ఇతని ప్రేరణమున 'భట్టకలంక' కవి 'సారత్రయ' మను గ్రంథము వ్రాసెను. [1]

విష్ణుభక్తాగ్రేసరుఁడగు శ్రీరంగదేవరాయలు 1585-వ వత్సరమున వైకుంఠముఁ జేరెను.

వేంకటపతి దేవరాయలు

శ్రీరంగదేవరాయల యనంతరము విజయనగరసామ్రాజ్య సింహాసనాసీనుఁడైనవాఁడు రామరాజా, వేంకటపతి దేవరాజా యను విషయము సంశయాస్పదమైనది.

కొందఱు చరిత్రకారులు శ్రీరంగదేవరాయల తరువాత సింహాసనమునకు వచ్చినవాఁడు రామరాజని వ్రాసియున్నారు. దీని కనుగుణముగఁ గర్నూలుమండలములోని శ్రీశైలమునందలి మల్లికార్జున స్వామి యాలయమునం దొకశాసనమున, 'విజయనగరసామ్రాజ్యాధిపతియైన వీరతిరుమలయ్య దేవమహారాయలవారి తనయుఁడగు వీరప్రతాప రామరాజయ్య దేవమహారాయలవారి పరిపాలనాకాలమున' అని వ్రాయఁబడియున్నది. [2] మఱియు, వేంకటపతిదేవరాయలు 1590-వ వత్సరమునఁ గుంభకోణమున వ్రాయించిన దానశాసనమునందు సహితము తనయన్నయగు తిరుమలదేవరాయలు, లేక శ్రీదేవరాయలు కొంతకాలము విజయనగర సామ్రాజ్యమును బాలించినట్లు వ్రాయఁబడియున్నది. [3] ఈ శాసనమువలన రామరాజునకుఁ దిరుమలదేవరాయలనియు, శ్రీదేవరాయలనియు నామాంతరము లున్నట్లు తెలియుచున్నది. రామరాయ లెంతకాలము పరిపాలనచేసినదియుఁ దెలుపుటకుఁ దగినయాధారములు లేవు. ఆతని యనంతర మాతని తనయులగు తిరుమలరాజునకుఁగాని, రంగరాజు

1. Narasimhachar, The Karnataka Country, Q. J. M. S., page 256
2. 43 of 1915
3. Sewell II, page 3; 252, note 4

నకుఁగాని పట్టముఁ గట్టక, యాతని తమ్ముఁడగు వేంకటపతిదేవ రాజే రాజ్యార్హుఁడని ప్రకటించి, ప్రజ లాతనికే పట్టముఁ గట్టిరి.

పట్టాభిషేకము

తండ్రియగు తిరుమలదేవరాయల కాలమునుండియు వేంకటపతిదేవరాజు చంద్రగిరిని రాజధానిగఁ జేసికొని, తమిళమండలమును బాలించుచుండెనని వ్రాసియుంటిని. ఆ కారణమునఁ శ్రీమద్రాజాధిరాజ పరమేశ్వర శ్రీవీరప్రతాప శ్రీ వీరవేంకటపతి దేవమహారాయల [1] వారి పట్టాభిషేకము చంద్రగిరియందే (1585) జరిగెను. [2] అమ్మహోత్సవ కార్యమునకుఁ బురోహితుఁడు రాజవంశగురుఁడగు తాతాచార్యుఁడు.

వర్ణనము

వేంకటపతి దేవరాయలు స్ఫురద్రూపి. కపోలకాంతి చందురుని వెలుఁగునకుఁ బోల్పఁదగియుండెను. సౌందర్యము మన్మథుని ధిక్కరించుచుండెను. [3] చామనచాయగలవాఁడు. విశాలమైన నేత్రములు. పొడుగరియుఁ, బొట్టియుఁగాక సామాన్యమైన యెత్తుగలవాఁడు. అంగములు స్ఫుటములై, యుక్తపరిమాణముగలవి. అందముగ నుడుపులు ధరించువాఁడు. రాజ ఠీవితోఁ జేరిన సులభప్రవర్తనముగలవాఁడు. [4]

మంత్రులు

గురుఁడగు తాతాచార్యుఁడు, మట్ల అనంతుఁడు, తరిగోపుల దత్తమంత్రి, తమ్మయమంత్రి, పెమ్మసాని పెద్దతిమ్మరాజును వేంకటపతిదేవరాయల మంత్రులు. వీరిలో మట్ల యనంతుఁడు రాజకీయ వ్యవహారములయందు రాయల కెంతయుఁ దోడ్పడుచుండెనని సిద్ధవటమునందలి (1605) శాసనమువలనఁ దెలియుచున్నది. తమ్మయ

1. Butterworth I, Page 264
2. (a) Ep. Ind. XVI. Page 319, VV. 31-35
   (b) Anquetil du Perron I. C., Page 166
3. Ep. Ind., XII. Page 187, VV. 27-39
4. Fr. Du Jarric; I Page 662

మంత్రియుఁ, బెమ్మసాని పెద్దతిమ్మరాజును శ్రీరంగదేవరాయలకాలమునుండియు విజయనగరసంస్థానమున మంత్రులుగా నుండిరి.

గొబ్బూరి ఓబరాజు సర్వ సైన్యాధ్యక్షుఁడు. [1] ఇతఁడు చక్రవర్తికి బావయును, [2] మామయును [3] నయినట్లు తెలియుచున్నది.

రాజధానిమార్పుట

వేంకటపతిదేవరాయలు సింహాసనమునకు వచ్చిన పిదప నేడువత్సరములకాలము పెనుగొండనే రాజధానిగ నుంచుకొని సామ్రాజ్యమును బాలించెను. 1592-వ వత్సరమునఁ జంద్రగిరినిఁ దన రాజధానిగఁ జేసికొనెనని స్యూయల్ చరిత్రకారుని వ్రాఁత వలనఁ దెలియుచున్నది. [4]

పురాతనకాలమునుండియుఁ జంద్రగిరి యాదవవంశజులకు వాసభూమిగా నుండెను. క్రీ. శ. 1000-వ వత్సర ప్రాంతమున యాదవరాజైన యిమ్మడి నరసింహరాజు చంద్రగిరినిఁ గట్టించిన ట్లొక తాళపత్రి గ్రంథమువలనఁ దెలియుచున్నది. ఇందలి దుర్గమును విజయనగరరాజులలో నొక్కరుఁడగు సాళువనరసింహరాయలు గట్టించి, దానిని ధనాగారముగాఁ జేసికొనిన ట్లొక యైతిహ్యముగలదు. [5] ఆదుర్గమునందలి మహోన్నతసుందరభవనమును గృష్ణదేవరాయలు గట్టించె నందురు.

తుళువవంశమున శ్రీకృష్ణదేవరాయఁ డెంతటి విఖ్యాతివంతుఁడో, యార్వీటివంశమున వేంకటపతిదేవరాయఁ డంతటి ప్రసిద్ధుఁడు. ఇతనిపరిపాలనారంభకాలమునాఁటికి విజయనగర సామ్రాజ్యభాగములు గొన్ని మహమ్మదీయుల హస్తగతములైయున్నను, రాజ్య మింకను విస్తారముగ నుండెను.

---

1. Fr. Du. Jarric I, Pages 188-9
2. Sewell, Page 223
3. (a) Krishnaswami Aiyangar, O. C., Page 243
   (b) Du Jarric, I, Page 654
4. Sewell, I, Page 150
5. Caldwell, History of Tinnevally, Page 48

సదాశివరాయల నంతమొందించినది వేంకటపతిదేవరాజని కొంద అభిప్రాయపడిరని స్థలాంతరమున వ్రాసియుంటిని. హంతకుఁడు చక్రవర్తియయ్యెననెడి కారణమునఁ దంజాపురి, మధుర, జింజి పట్టణములను బాలించుచుండిన సామంతనాయకులు తిరుగుఁబాటొనరించిరి. 1 ఒకవంక సామంతనాయకులయు, మఱియొకవంక మహమ్మదీయులయు రాపిడి సామ్రాజ్యమున కెక్కువయ్యెను.

మహమ్మదీయులతోడి కలహములు

1. గోలకొండ: (i) గోలకొండనవాబు మహమ్మద్ ఖులి కుతుబ్ షా విజయనగరసామ్రాజ్యపు టుత్తరపొలిమేర దాఁటి, పెనుగొండను సమీపించి, కోటబయట దండువిడిసెను. వేంకటపతి దేవరాయ లీ సమాచారము విని, మంత్రియైన గోవిందతిమ్మ రాజును, దళవాయి పాపయ్యశ్రేష్ఠిని సంధిరాయబారము జరుపు నెపమున నవాబుకడకుఁ బంపెను. వారు రాయబారము జరుపుచు మూఁడుదినములు కాలవిలంబనముచేసిరి. ఈలోపల రాయలు నవాబుతోడి కయ్యమునకు వలయు యుద్ధసంభారములను సిద్ధపఱచుకొనెను. జగదేవరాయఁడును ముప్పదివేల సైన్యములతోఁ గోటఁ బ్రవేశించి, రాయలబలముతోఁ గలిసికొనెను. 2 విజయనగరసామ్రాజ్యమునకు లోఁబడిన తంజాపురీపాలకుఁడగు నచ్యుతనాయకుఁడు సహితము తన పదునాఱేండ్ల కుమారుఁడగు రఘునాథనాయకునిఁ దగినసైన్యములతోఁ బెనుగొండకుఁ బంపెను. 3 ఈలోపల నవాబు తెచ్చిన యాహారపదార్థములలోఁ జాలభాగమయిపోయినవి. దానికిఁ దోడుగఁ గృష్ణానదియు మించి ప్రవహించుచున్నదను వార్త నవాబునకు వినవచ్చెను. ఇఁక యుద్ధము సేయుట పాడిగాదని తలఁచి, సుల్తాను సైన్యములతో వెనుకకుమరల, 4 రాయలసైన్యము తురుష్కవాహినులఁ బెన్నానదివఱకును దఱుముకొనిపోవ, నచ్చట

1. Anquetil du Perron I. C., Page 166
2. Ferishta I. C.
3. Sources of Vijayanagara History, Page 285
4. Ferishta I. C.

నుభయులకును యుద్ధముజరిగెను. ఈరణమున మహమ్మదీయులు పెక్కండ్రు హతులైరి.[1] హిందువులకు జయముగలిగెను.

(ii) కొంతకాలము గడిచినపిదప మరల గోలకొండ నవాబు తనసేనానాయకుఁడగు ముర్తుజాఖానును విజయనగరరాజ్యమునకుఁ జేరిన కరప (Karapa) పట్టణమును బట్టుకొన నంపెను. అతఁడు సైన్యములతోఁ గదలిపోయి, పట్టణమును బట్టుకొని, యందలి దేవాలయములను నాశమొనర్చెను. వేంకటపతిదేవరాయ లీ వార్త విని, వెంటనే, యిరువురు సేనానాయకులను బది వేల గుఱ్ఱపుదళముతో శత్రువును డీకొనఁబంపెను. ఆలోపల, గోలకొండనుండి రుస్తుంఖాను అయిదువేల గుఱ్ఱపుదళముతో వచ్చి, ముర్తుజాఖానుతోఁ జేరెను. ఉభయపక్షములవారికిని భయంకర యుద్ధము మూఁడుమాసములు జరిగెను. ఎంతకాలము రణమొనర్చినను, జయకాంత యెవ్వరిని వరింపదయ్యెను. రుస్తుంఖాను మాయోపాయమున శత్రువును జయింపనెంచి, యొకనాఁడు దనకు సమీపమున వానచేఁ దడిసియున్న రేగడిమంటినేలను దనసైన్యములతోఁ బోయినిలిచెను. ఆ సమయమున హైందవసైనికు లొక యెద్దును జిత్రవర్ణములతో నలంకరించి, మహమ్మదీయసైనికులపైఁ పునకుఁ దోలిరి. రుస్తుంఖా నా వింతపశువును జూచి, భయమంది, తనగుఱ్ఱమును బరుగెత్తించెను. ఆ కారణమునఁ దురుష్కసైన్యము చెల్లాచెదరయ్యెను. ఆయవకాశమును బురస్కరించుకొని హైందవసైనికులు మహమ్మదీయసేనలపైఁ బడి, యనేకులనాశమొందించిరి. ముర్తుజాఖా నెట్టులో తప్పించుకొనిపోయెను. పిఱికిపందయై రణరంగమునుండి పాఱివచ్చిన రుస్తుంఖానును గోలకొండనవాబు తనరాష్ట్రమునుండి వెడలఁగొట్టెను.[2]

2. విజాపురము : విజయనగరరాజుల కత్యంతశత్రువైన రెండవ ఇబ్రాహింఆదిల్‌షా సైన్యసమేతుఁడై పెనుగొండను ముట్ట

1. Ferishta I. C., Page 243
2. Ferishta III, Pages 455-9

డింపనేఁగెను. అంత, వేంకటపతిదేవరాయ లేడులక్షలకాల్బల మును, నలువదివేల గుఱ్ఱపుదళమును, నైదువందల యేనుఁగులను సిద్ధపఱచి, [1] విజాపురసుల్తాను కోటను సమీపింపఁగనే, రాయలు దనసైన్యములను మట్ల యనంతుని స్వాధీనపఱచి, యపారధనమును, నమూల్యవస్తుజాతమును గైకొని, చంద్రగిరికిఁ బోయెను. నవాబు మూఁడుమాసములవఱకుఁ గోటను ముట్టడించి, యది తనకు స్వాధీన మగువఱకును ముట్టడి విడువరాదని నిశ్చయించుకొనెను. మట్ల యనంతుఁడు నవాబు దృఢనిశ్చయమును గమనించి, సుల్తానువైపున నున్న హండేనాయకునకు (Handiatum Naik) నిరువదినాలుగు లక్షలరూప్యములను, నైదేనుఁగులను లంచమిచ్చి, నవాబునకు సాహాయ్యము చేయకుండులాగున నాతని వేఁడుకొనెను. హండే నాయకుఁ డంత నవాబును విడిచిపోవ, నాతఁడు చేయునది లేక విజా పురమునకు మరలిపోయెను. [2]

నాయకుల తిరుగుఁబాటులు

1. మధుర: వేంకటపతిదేవరాయలు తమిళమండలమునకు రాజప్రతినిధిగానుండిన కాలమునుండియు నీతనికిని, మధురాధి నాథుఁడగు వీరపనాయకునకును సరిపోకయుండెను. వల్లప్రాకార (Vallaprakara) యుద్ధమునందు వీరపనాయకుఁ డోడిపోవుటయే దీనికిఁ గారణము. [3] వీరపనాయకుని యనంతరము విశ్వప్ప నాయకుఁడు రాజ్యమునకు వచ్చి, కొలఁదికాలముమాత్రమే పరిపా లించెను. ఆమీఁదఁ గృష్ణప్పనాయకుఁడు రాజయ్యెను.

(i) ఈతఁడు మొదట విజయనగరరాజున కనుకూలుఁడుగ నుండి, చివరకు, 1599-వ వత్సరమున విజయనగరసామ్రాజ్యము నకుఁ జెల్లింపవలసిన కప్పముఁ గట్టక, సార్వభౌముని ధిక్కరించెను. వేంకటపతి దేవరాయ లంత మంత్రియు, సేనానియునగు మట్ల యనం

1. Du Jarric. I, Page 653
2. Ferishta. III, Page 141
3. Cf. Ch, XIII, No. 4

తునితోఁడ మధురపై దాడివెడలెను. కృష్ణప్పనాయకుఁడు విజయనగరసైన్యములతోఁ బోరలేక, రాయలకు లోఁబడి, యెక్కువ కప్పముఁ[1] జెల్లింపనొడఁబడెను.

(ii) మధురపరిపాలకులలో నొక్కరుఁడగు ముత్తువీరప్పనాయకుఁడు విజయనగరసామ్రాజ్య శృంఖలములను వదలించుకొనఁ దలఁచి, కప్పముఁ గట్ట మాని, 1610-వ వత్సరమున సార్వభౌమునిపైఁ దిరుగఁబడెను. అప్పటికి వేంకటపతిదేవరాయలు మిగుల వృద్ధుఁడు. అది కారణముగ, మట్ల యనంతుఁడే సైన్యమునుగొని, మధురపై దాడివెడలి, వీరప్పనాయకుని నోడించి యెక్కువ కప్పము గట్టునట్లు చేసెను.

2. జింజి: (i) ఈ సార్వభౌమునికాలమునఁ గృష్ణప్పనాయకుఁడు తుండీర (జింజి) మండలమును పాలించుచుండెను.[2] ఈతఁడును మధురనాయకునివలె స్వాతంత్ర్యాభిలాషచేఁ గప్పముఁ గట్ట మానెను. ఆ కారణమున రాయలు తన సైన్యములకుఁ గాళహస్తిపురాధీశ్వరుఁడైన యంకభూపాలుని సోదరుఁడగు వేంకటరాజును దళవాయిగఁ జేసి, కృష్ణప్పనాయకుని నెదిరింపఁ బంపెను. అతఁడు జింజినాయకుని యుద్ధమునఁనోడించి,[3] చెఱగొని, పెనుగొండయందుంచెను.[4] ఆమీఁద సార్వభౌముని యాజ్ఞానుబద్ధుడై, వేంకటరాజు జింజిదుర్గమును పాలించుచు, నటనొక తటాకమును ద్రవ్వించి, దానికిఁ దనతండ్రిపేరిట 'చెన్నసాగర' మని పేరిడెను.[5]

తంజాపురీనాథుఁడగు రఘునాధనాయకుఁడు 'గోలకొండ నవాబు సైన్యములనోడించి, కృష్ణప్పనాయకుని విడుదలచేయుఁ'డని వేంకటపతిదేవరాయలఁ బ్రార్థించెను. రాయ లందులకు సమ్మతించి, కృష్ణప్పను జెఱనుండి విడిపించెను. అంతఁ దుండీరమండలాధి

1. Twelve millions of gold coins
2. Sources of Vijayanagara History, Page 286
3. Sources of Vijayanagara History, Page 308
4. Cf. Ibid., Page 272 note
5. Ibid., Page 308

పతియగు కృష్ణప్పనాయకుఁడు సభార్యుఁడై రఘునాథుని పాదములకు మ్రొక్కి, తనకూఁతు నాతని కిచ్చి పరిణయముచేసి,[1] తన కృతజ్ఞతను జూపెను.

(ii) మరలఁ గొంతకాలమునకుఁ గృష్ణప్పనాయకుఁడు తనరాజ్య మభివృద్ధిచేసికొని, గర్వించి, విజయనగర సార్వభౌమునకుఁ గప్పముఁ గట్ట మానెను. అది కారణముగ రాయ లాతనిపై దాడి వెడల నుంకించులోపల, నెవ్వరో మందుపెట్టుటచే, నాతనికిఁ బిచ్చి పట్టెను. పిచ్చివానితోఁ బోరుట రాజధర్మముకాదని, రాయ లప్పటి కాప్రయత్నము విరమించుకొనెను. కొంతకాలమునకుఁ గృష్ణప్ప నాయకునికిఁ బిచ్చికుదిరి విజయనగర చక్రవర్తికిఁ గప్పము గట్టక తిరుగఁబడెను. ఆ నాయకుని గర్వమును రాయలు సహింప నోపక, యాతనిరాజ్యమును విధ్వంసముగావింపఁ దన సేనాధిపతి యగు వెలుగోటి యాచమనాయని సైన్యములతోఁ (1608) బంపెను. యాచమనాయఁడు చని, జింజిదుర్గమును ముట్టడించెను. కృష్ణప్పనాయకుఁ డంతఁ గోటనుండి వెలువడి, రాయలసైన్యములను డీకొని, యోడిపోయి, బంధితుఁడయ్యెను.

అప్పుడు వెల్లూరియందున్న వేంకటపతిదేవరాయల కీవిషయము తెలియఁగాఁ, దాను బంధుమిత్రాదులతో బయలుదేఱి, జింజిదుర్గమునకుఁ బోయెను. చెఱనున్న కృష్ణప్పనాయకుఁడు భార్యాసహితముగఁ జని, రాయలపాదములకు మ్రొక్కి. యపారధనమును[2] గప్పముగా నీయ నంగీకరించెను. రాయలంత వెల్లూరికి మరలిపోయెను.

కృష్ణప్పనాయకుఁడు దనకుఁ గలిగిన నష్టమునకుఁ జింతించి, రాజ్యపాలన మొల్లక, శ్రీరంగమునకుఁ బోయెను. అంత నాతని మిత్రులగు మధుర, తంజాపురినాయకు లీ విషయమును విని, కృష్ణప్ప

1. Ibid., Page 286
2. 600,600 Cruzados

నాయకుని కడకేఁగి యపారధనమొసఁగి, యాతనిని జింజికిఁ బంపి వైచిరి.

† లింగమనాయని తిరుగుఁబాటు

1603–వ వత్సరమున లింగమనాయఁడు రాయవేలూరును బాలించుచుండెను. ఆతఁడు విజయనగరరాజులకు సామంతుఁడు. ఏ కారణముననో యాతఁడు సార్వభౌముని ధిక్కరించి, స్వతంత్రరీతిఁ బ్రవర్తింపఁజొచ్చెను. వేంకటపతిదేవుఁడు లింగమనాయని దుర్వర్తనమును సహింపనోపక, దళవాయి చెన్నమనాయని వేలూరికోటను ముట్టడింపఁ బంపెను. అతఁ డపారసైన్యములతోనేఁగి, కోటను రెండు నెలలకాలము ముట్టడించెను గాని, స్వాధీనముకాకపోయెను. చెన్నమనాయని సైనికులలో నిరువురు వీరులు లింగమనాయని బంధువు లుండిరి. వారు కోటలోనికిఁ బోయి, లింగమనాయనికి నతులనర్పింప, నాతఁడు వారిని సత్కరించి, కోట వెలుపలిదనుక సాగనంపవచ్చెను. ఆ సమయమునఁ జెన్నమనాయని సైన్యములు లింగమనాయనిఁ జెఱపట్టినవి. వేంకటపతి దేవరాయలు వెంటనే యీ విషయమును జారులవలన విని, రాణివాసముతో వేలూరికిఁ బయనమైపోయి, లింగమనాయని భవనమున నెలదినములుండెను. ఆమీఁద రాయ లమూల్యపదార్థములను గానుకలుగాఁ గొని, లింగమనాయని బంధించి, చంద్రగిరికిఁ గొనిపోయెను.

పోర్చుగీసువారిని నాదరించుట

ఈ చక్రవర్తి పరిపాలనా కాలమునఁ బోర్చుగీసువారికిని, నింగ్లీషువారికిని, డచ్చివారికిని హైందవసామ్రాజ్యమున విరివిగ వాణిజ్యము సలుపుటకవకాశము గలిగెను. అందు ముఖ్యముగఁ బోర్చుగీసువారు రాయలమన్ననకుఁ బాత్రులై, మొదటఁ బులికట్టు (Pulicat)ను సంపాదించిరి.

1597–వ వత్సరమున నికోలస్ పిమెంట (Fr. Nicholas

† Fr. De Coutinho's letter

Pimenta)యను పోర్చుగీసు క్రైస్తవమతాచార్యుఁడు మైలాపురము నందలి సెంట్ థోం (St. Thome) నకు వచ్చెను. ఆ సమయమున వేంకటపతి దేవరాయలు చంద్రగిరిని రాజధానిఁగఁ జేసికొని, హైందవ సామ్రాజ్యమును బాలించుచుండెను. చంద్రగిరియందొక క్రైస్తవ మఠమును నిర్మింపఁ దలఁచి, పిమెంట, కాంచీపురముననున్న రాయల మామయగు నోబరాయనితో రాయబారము జరిపెను. ఓబరాయఁడు పోర్చుగీసు క్రైస్తవులయెడ నభిమానముగలవాఁడగుట వలన వారికి సాయముచేయనెంచి, వారిపనికై తాను చంద్రగిరికిఁ బోవుచున్నవార్త ముందుగఁ బోర్చుగీసుమతాచార్యునకుఁ దెలిపి, తాను బయనమై రాజధానీనగరమునకుఁ బోయెను. అంతఁ దమ మతాచార్యునిపరమునఁ బోర్చుగీసు క్రైస్తవులును జంద్రగిరికిఁ బోయి, యోబరాయని సత్కారములనందిరి. క్రైస్తవరాయబారులరాకకు నోబరాయఁడు సంతసించి, తమసామ్రాజ్యమున వారి కనుకూలమగుప్రదేశములందుఁ గ్రైస్తవదేవాలయములు నిర్మించుకొనుటకు సమ్మతించి, వారినిఁ బిలిచికొనిపోయి, చక్రవర్తిదర్శనము చేయించెను. ఆ సమయమునఁ గ్రైస్తవరాయబారులు రాయల కనర్ఘకానుకల నర్పించిరి. సార్వభౌముఁడును వారి నుచితరీతిని సత్కరించి, వారు తనరాజ్యమున నుండుటకు సమ్మతించి, దినవెచ్చము నకై వారికి రెండుగ్రామముల నినాముగా నొసఁగెను. అంత వారొక క్రైస్తవదేవాలయమును జంద్రగిరియందుఁ గట్టిరి. వీరిమూలమునఁ బోర్చుగీసు దేశపు రాజుతో వేంకటపతిదేవునకు స్నేహముగలిగెను. ఆ స్నేహము నానాఁటికిఁ బ్రబలమై, వారిరువురకు నుత్తరప్రత్యుత్తరములు సహితము జరుగ మొదలిడెను.

వేంకటపతి దేవరాయలు తన రాజధానిని జంద్రగిరినుండి వేలూరికి 1606-వ వత్సరమున మార్చినపిదపఁ, జంద్రగిరియందున్న రుబినో(Fr. Rubino) యను మతాచార్యుఁడును, వెల్లూరియందున్న కౌటిన్హో (Fr. Coutinho) యను మతాచార్యుఁడును ననేక కానుకలను గొనిపోయి, వేంకటపతిదేవరాయలకు సమర్పించి

యాతని మన్ననలనంది, రాజసౌధపార్శ్వభాగమున నొక యింటిని, గైస్తవదేవాలయమును వేలూరియందుఁ గట్టుకొన నాజ్ఞఁబొందిరి.

డచ్చివారిని దేవనపట్నమునుండి తఱిమివేయుట

డచ్చివారు దేవనపట్నమున నొకకోటను గట్టుకొనుటకు జింజిదుర్గాధిపతియగు కృష్ణప్పనాయకునికడ 1608-వ వత్సరమున నుత్తరువుపొందిరి. వారు కోటను గట్టనేర్పఱచుకొనినచోట నొక పురాతనదుర్గము కలదు.[1] వెంటనే, వారు దుర్గనిర్మాణకార్యమునకుఁ బూనిరి. వేంకటపతిదేవరాయ లీవిషయము విని, డచ్చివారినిఁ దనరాష్ట్రమునుండి వెంటనే తఱిమివేయవలయునని జింజి నాయకునికొక జాబు వ్రాసెను. కాని, యాతఁడా యుత్తరమును సరకుగొనఁడయ్యెను. ఈలోపలఁ బోర్చుగీసుమతాచార్యుఁడు నికోలస్ లెవంటో (Fr. Nicolas Levanto) 1609-వ వత్సరమున డచ్చివారిని దేవనపట్నమునుండి వెడలఁగొట్టవలసినదిగా నొక యుత్తరువును జింజినాయకునకు వేంకటపతిదేవునివలనఁ గైకొని, స్వయముగాఁ బోయి, దానిని గృష్ణప్పనాయకునికొసఁగెను. ఆతఁడు మతాచార్యుని నుచితరీతిని సత్కరించెనుగాని, యెన్నిదినములున్నను దగిన జవాబు చెప్పఁడయ్యెను. రాయలు జింజినాయకుని యాలస్యమును, బ్రవర్తనమును సహింపనోపక, తత్క్షణమే, మతాచార్యుని యాదేశానుసారము డచ్చివారినిఁ దనరాష్ట్రమునుండి తఱిమివేయవలసినదిగ మూఁడవసారి కఠినమైన యుత్తరువుఁ బంపెను. కడపటి యుత్తరువును జూచినవెంటనే, కృష్ణప్పనాయకుఁడు లెవంటోను బిలువనంపి, విజయనగరసామ్రాజ్యసార్వభౌముని యాజ్ఞను శిరసా వహించెదననియు, డచ్చివారు గట్టుచున్న కోటను బోర్చుగీసువారి కిచ్చెదననియు నుడివి, యా విధమున సెంట్ థోంలోనున్న మతాచార్యునకు లేఖవ్రాసి, యాతనికొసఁగి, డచ్చివారినిఁ దఱిమివైచెను.

పోర్చుగీసువారు వేంకటపతిదేవరాయల యాస్థానమును విడిచి

---

1. Rea, Monumental Remains, Page 13

పోయినతరువాత, డచ్చివారు రాయల యనుగ్రహమును సంపాదించి, తమకుఁ గావలసిన భవనములను బులికట్టునందుఁ గట్టుకొనిరి.

సెంట్ థోమును బట్టుకొనుట

విజయనగరసామ్రాజ్యచక్రవర్తికిని, పోర్చుగీసువారికిని గల స్నేహబంధము 1611-వ వత్సరముతోఁ దెగిపోయెను.

వేంకటపతిదేవరాయలు సెంట్‌థోంనందున్న పోర్చుగీసు క్రైస్తవులను నెక్కువ మొత్తముఁ జెల్లింపవలయునని యాజ్ఞాపించెను. వారంతద్రవ్యము నీయఁజాలక, రాయల యానతిని ధిక్కరించిరి. ఆ కారణమున నుభయులకును యుద్ధము జరిగెను. అందు నుభయపక్షములందును బెక్కండ్రు హతులైరి. తొమ్మిది మాసములపోరాటము జరిగెను. పోర్చుగీసు వారంత భయమంది వేంకటపతిదేవునితో సంధిఁ జేసికొనిరి. కాని, వారీయవలసిన మొత్తముఁ జెల్లింపని కారణమున హైందవసైనికులు వారినిఁ జెరపట్టి, సెంట్‌థోమును స్వాధీనపఱచుకొనిరి. రెండునెలలైన పిదపఁ, బోర్చుగీసువారు వేంకటపతిదేవరాయలకు 40 i పెగోడాలు చెల్లింప సమ్మతించి చెఱనుండి విముక్తులైరి.

ఆంగ్లేయులకు రాయబారమంపుట

వేంకటపతిదేవరాయలవలన డచ్చివారు కొలువుచ్చుకొని, పులికట్టునందు వర్తకస్థాన మేర్పఱచుకొని, వ్యాపారము సాగించుచుండిరి. ఆ సమయమున మచిలీపట్టణమున నివాసమేర్పఱచుకొని వ్యాపారము చేయుచున్న యాంగ్లేయులు సహితము పులికట్టునందొక వర్తకస్థానము నిర్మించుకొనఁ దలఁచి, యచ్చటికిఁ బయనమై పోయిరి. వారచ్చటి రాజప్రతినిధిచే ననాదరింపఁబడి, మచిలీపట్టణమునకు మరలివచ్చిరి. ఆంగ్లేయులు పులికట్టునకు వచ్చిపోయిన వార్త వేంకటపతిదేవరాయలు విని, వారితో వర్తకము సాగించఁ దలఁచి, వారికిఁ బులికట్టు నందొక వర్తకస్థానమీయఁబడుననియు, నందు వారు కోరినట్టులు భవననిర్మాణము చేసికొనవచ్చుననియుఁ దెలుపుచు, మచిలీపట్టణమునకు రాయబారులఁ

బంపెను. రాయబారులు దెచ్చినసందేశమునకు నాంగ్లేయులు సంతసించి, చక్రవర్తిదర్శనమునకుఁ బోవ సమకట్టులోపల, వేంకటపతిదేవరాయలు మరణించెనను వార్త వినవచ్చెను. ఆకారణమున వారప్పటికిఁ జంద్రగిరిప్రయాణము విరమించుకొనిరి.

సాహిత్యపోషణము

ఆర్వీటివంశమున సాహిత్యమునుబోషించినవారిలో వేంకటపతిదేవరాయ లగ్రగణ్యుఁడు. ఈతఁడు విద్యాసాగరుఁడు.[1] వేదాంతవేది. కవిజనపోషకుఁడు.

ద్వైతమతసిద్ధాంతములయం దారితేరిన సుధీంద్రాచార్యుల నీతఁ డెక్కువ గౌరవించుచుండెను. తాతాచార్యుఁ డీతని యాస్థానమునఁ బేరుఁగన్న వేదాంతపండితుఁడు. ఈ పండితుఁడు 'సాత్త్విక బ్రహ్మవిద్యావిలాసము'ను, 'పాండురంగ మాహాత్మ్యము'ను రచించెను.

వేంకటపతిదేవుని కొలువునందుఁ బెక్కండ్రాంధ్రకవులుండిరి. చెన్నమరాజు, తెనాలి రామకృష్ణకవి, మట్ల యనంతుఁడు, తరిగొప్పులమల్లనయు వారిలోఁ బేర్కొనఁదగినవారు. చెన్నమరాజును దళవాయి పెమ్మసాని తిమ్మరాజు మిక్కిలి గౌరవించుచుండెను. రామకృష్ణకవి శ్రీకృష్ణదేవరాయల కాలమునుండియు విజయనగర రాజుల మన్ననకుఁ బాత్రుఁడైనవాఁడు. ఈతని సమగ్రచరిత్రము 'అష్టదిగ్గజము' లను శీర్షికయందు వ్రాయఁబడినది. మట్ల యనంతుఁడు 'కాకుత్స్థవిజయము'ను, దరిగొప్పుల మల్లన 'చంద్రభాను చరిత్రము'ను రచించిరి. మల్లన తరిగొప్పుల దత్తమంత్రిసోదరుఁడని యాతఁడు వ్రాసిన గ్రంథమువలనఁ దెలియుచున్నది.

అయ్యలభాస్కరుడు రాయలయాజ్ఞచేఁ గన్నడభాషయందు 'రెట్ట' కవి రచించిన 'రెట్టమతశాస్త్రము' నాంధ్రీకరించెను.

వీరుగాక, యీతనిసభయందుఁ బ్రసిద్ధికెక్కిన వ్యాకరణశాస్త్రపండితు లిరువురుండిరి. అందొకఁడు 'త్రిపదద్యోతిసీ' కర్త

1. Ep. Ind., XII, Page 186, VV. 27-39

యగు నెట్టిమాధవార్యుఁడు; [1] రెండవయతఁడు 'శబ్దానుశాసన' కర్తయగు బట్టలంక కవి.[2]

విజయనగరరాజులకడ శాసనములు వ్రాయుటకు వేఱుగఁ గొందఱు కవులుండినట్లు తెలియుచున్నది. వీ రెల్లప్పుడు రాజుతోడనే సంచారముచేయుచు, వలయుచోటుల శాసనములు లిఖించుచుందురు. ఆ లేఖకులలో నొకఁడు సభాపతి. ఈతఁడు సదాశివరాయలకాలమునఁ బెక్కుశాసనములు లిఖంచెను. [3] అవి యిప్పుడు 'బ్రిటీష్' వస్తు ప్రదర్శనశాలయందుఁ గలవు. మఱియొకఁ డితని కుమారుఁడు స్వయంభువుఁడు. ఈతఁడు పెనగలూరు, [4] నేరెడిపల్లి [5] మొదలగు ప్రదేశములందు శాసనములు వ్రాసినట్లు తెలియుచున్నది. వేంకటపతి దేవరాయలకాలమున స్వయంభువుని బంధువగు కృష్ణకవి శాసనలేఖకుఁడుగా నుండెను. ఈతఁడు దళవాయియగ్రహారము, [6] వెల్లంగుడి [7] మొదలగు గ్రామములందు శాసనములు వ్రాసెను.

మతము : దానములు

వేంకటపతిదేవరాయలు విష్ణుభక్తుఁడు. తిరుపతి వేంకటేశ్వరుఁ డితని యభిమానదైవతము.

1588-వ వత్సరమునఁ జిదంబరమునందలి చిదంబరేశ్వరునకు నిత్యనైవేద్యమునకు దానమొసఁగెను. [8] 1598-వ వత్సరమున నొక గ్రామమునకుఁ దిరుమలాంబపురమని పేరిడి, తిరుపతి నివాసులగు బ్రాహ్మణులకు వానిని దానమొసఁగెను. [9] 1603-వ

1. Hultzsch, Reports on Sanscrit MSS., I, Page VIII
2. Narasimhachar, The Karnataka Country.
3. Ep. Ind., IV, Page 2 [Q. J. M. S, X Page 256
4. Ep. Ind., XVI, Page 257, V, 177-178
5. Ibid.. XI, Page 329
6. Ibid., XII, Page 187 V; 200
7. Ibid., XVI; Page 329
8. 385 of 1913
9. Catalogue of Copper-Plate Grants in the Govt Museum, Madras, Page 54

వత్సరమునఁ దిండివనమునందలి నేతగాండ్రకుఁ బన్నువిధించి, యా ధనమును నచ్చటి దేవాలయమునకు వినియోగింప నియమించెను. [1] 1604-వ వత్సరమున వెంగళాంబపురమును బెక్కండ్రు బ్రాహ్మణులకు దానమొసఁగెను. [2] 1606-వ వత్సరమునఁ దిరుపతియందు నెలకొనియున్న వరదరాజస్వామి నిత్యనైవేద్యమునకు దానమిచ్చెను. [3] 1607-వ వత్సరమున నృసింహస్వామికి దానమొసఁగెను. [4]

కుటుంబము

ఈ సార్వభౌమునకు సంసారసుఖ మబ్బినదికాదు. గృహచ్ఛిద్రములు మెండుగానుండెను. తుదకు, వానిమూలమున, సామ్రాజ్యమునకే చేటుమూడెను.

ఇతనికి వేంకటాంబ, రాఘవాంబ, పెద్ద ఓబమాంబ, పిన్న ఓబమాంబ యను నలువురు భార్యలుండినట్లు 1586-వ వత్సరపు దానశాసనమువలనఁ దెలియుచున్నది. [5] కాని, యా సంవత్సరముననే వ్రాయఁబడిన దళవాయి యగ్రహారపు దానశాసనముఁ జూడఁ బిన్న ఓబమాంబకు మాఱుగఁ గృష్ణమాంబ యను పేరు గనఁబడుచున్నది. [6] కావున, నావత్సరముననే, పిన్నఓబమాంబ చనిపోయిన కారణమునఁ, గృష్ణమాంబను వివాహమాడి యుండవచ్చును. 1601-వ వత్సరమునందలి దానశాసనముఁ జూడఁ బై వివరించిన నలువురును, గొండమాంబయు వేంకటపతిదేవరాయల దేవేరులైనట్లు తేటపడుచున్నది. [7] రాఘవాంబ చాలకాలము జీవించినట్లగపడదు. రామరాజీయమునందు సహితము వేంకటాంబ, పెద్ద ఓబమాంబ, కృష్ణమాంబ, కొండమాంబా నామములే కానఁబడుచున్నవి. [8] వేంకట

1. 31 of 1905
2. Rangacharya, I, Page 461, 1146
3. M.A.D., 1920, Page 39
4. Ep. Carn., V. BI, Page 145
5. Ep. Ind., XIII, Page 231, note 7
6. Ibid. XII, Page 186, VV 27-39
7. Ibid. IV Page 270
8. Sources of **Vijayanagara History, Page 243**

పతిదేవుని మరణకాలమున బ్రదికియున్న రాణులు ముగ్గురని బరదాస్ (Fr. Barradas) వ్రాతలవలనఁ దెలియుచున్నది.[1] అందొక రాణికి రాయలతో సమానమైన వయస్సు గలదనియు, మిగిలిన యిరువురకును ముప్పదియైదు వత్సరముల ప్రాయమనియు వ్రాసియున్నాఁడు.

పై వివరించిన శాసనములను బరిశీలించిచూడ రాయల కార్గురు భార్యలుండినట్లు తెలియుచున్నది. ఇఁక వారినిఁగూర్చి యించుక విచారింతము. వారిలోఁ బెద్ద ఓబమాంబ జిల్లెళ్ల రంగరాజు కూఁతురు. కృష్ణమాంబ జిల్లెళ్ల కృష్ణరాజు కొమార్తె. రాఘవాంబా కొండమాంబలు గొబ్బూరి ఓబరాయని తనూజాతలు.[2] వేంకటాంబాజనకుఁ డెవరో తెలియదు. కాని, జగ్గరాయని కూఁతురైన బాయమ్మను వేంకటపతిదేవుఁడు వివాహమాడినట్లు బరదాసు వ్రాఁతలవలనఁ దెలియుచున్నది.[3] వేంకటాంబకే బాయమ్మయను నామాంతరముండవచ్చును. ప్రతి శాసనమునందును నీమె పేరు మొదటఁ గనఁబడుచున్న కారణమున నీమెయే పట్టపు రాణియై యుండనోపును.

కొండమాంబిక దుశ్చర్య

గొబ్బూరియోబరాయఁడు తన తనయను రాఘవాంబను రాయలకొసఁగి, వివాహము చేసి, వేంకటపతిదేవరాయల యాస్థానమునఁ బలుకుబడి సంపాదించెను. దర్బారు సమయమున సహితమీతఁడు చక్రవర్తితో సమానముగఁ గూర్చుండువాఁడు. ఈతని దుష్టవిచేష్టితమే మంత్రివర్గమునఁ గక్షలకు మూలమయ్యెను. రాఘవాంబ మరణానంతరము, రాయల యాస్థానమున నోబరాయని పలుకుబడి తగ్గఁజొచ్చెను. ఆతఁడది గమనించి, వెంటనే తన రెండవ కూఁతురైన కొండమాంబికను మహారాజున కిచ్చి పరిణయము చేసెను. కొండమాంబ తండ్రినిఁ బోలిన దుర్గుణములగని, అపర

1. Forgotten Empire, Page 224
2. Du Jarric I, Page 654
3. Forgotten Empire, Page 223

సత్యభామ. భర్తను వలలో వైచికొని స్వైరవిహారము సలుపుచుండెను. రాణిని సంతోషపెట్ట, మహారాజు, తన యాప్త మిత్రులను సహితము దూరముచేయవలసివచ్చెను. క్రైస్తవమతాచార్యులకును, జక్రవర్తికిని గల స్నేహబంధ మీ దేవేరివలనఁ గ్రమటిలోఁ దెగిపోయెను. పోర్చుగీసు క్రైస్తవమతాచార్యులవలన నీమె లోలోన లంచములు గొనుచుండెను. చక్రవర్తికిని, సామంతులకును భేదాభిప్రాయ ముత్పన్నమైనతఱి, నీమె మధ్యవర్తినియై, తన యిచ్ఛచొప్పున వ్యవహారములఁ జక్కఁబెట్టుచుండెను. ఈమెకు నోబరాయఁ డన్ని విధములఁ జేదోడై వర్తించుచుండెను. ఇరువురును గలిసి, మహారాజును లెక్కగొనక ప్రవర్తించుచుండిరి.

కృత్రిమ సంతానము

ఆర్గురు భార్యలలో నెవరికిని సంతానము కలుగలేదు. పట్టపురాణి వెంకటాంబ (బాయమ్మ) సంతానమునకై యెన్నియో వ్రతోపవాసములు చేసెనుగాని, ప్రయోజనము లేకపోయెను. తుద కామె దుఃఖ మిట్లుపశమిల్లెను.

'ఒక బ్రాహ్మణ యువతి రాణిగారి సంతానాపేక్షను గమనించి, తానొక నెలగా గర్భిణిగానున్న విషయ మామెకుఁ దెలిపి, తాను గనినక్షణముననే తన బిడ్డను రహస్యముగా రాణివాసమునకంపెదనని యామెతో నుడివి, రాణిగారు నెలదినములుగా గర్భవతిగానున్నదనువార్త ప్రభునాజ్ఞచేఁ బ్రజలలో వ్యాపింపఁ జేయుటకుఁ దగుప్రయత్నములు జరిపించెను. భూసురకాంతకుఁ దొమ్మిది నెలలు నిండినవి; అదృష్టవశమున మన్మథ మొలకవంటి కొడుకు కుదయించెను. మాటప్రకార మామె యా బాలుని బాయమ్మవశము చేసెను. బాయమ్మయు నా కుఱ్ఱవానిని సొంతకొడుకువలె నల్లారు ముద్దుగాఁ బెంచుచుండెను. రాయలు విధిలేక, యా బాలునకు నామకరణమహోత్సవము జరిపి, 'చిక్కరాయఁ' డని పేరు పెట్టెను. అదిమొదలుకొని యా బాలునిఁ జంద్రగిరియందేయుంచి,

పదునాలుగువత్సరముల ప్రాయము రాఁగానే, తన బావమఱఁదిని సంతోషపెట్ట నాతని తనయనిచ్చి, యా బాలునకు వివాహము చేసెను.

రాజు మూఁడుదినములకుఁ జనిపోవుననఁగా, నీ కృత్రిమ పుత్త్రిని వదలి, తన యన్నయగు రామరాజు రెండవకుమారుని శ్రీరంగరాజును* బిలువనంపి, సామంతులసమక్షమున, దనయనంతర మీతఁడు రాజ్యాధికారము స్వీకరింపవలయునని నుడివి, రాజముద్రికను శ్రీరంగరాజున కొసఁగఁ బోయెను. ఆతఁ డంత సార్వభౌముని పాదములపైఁ బడి, కన్నీరుగార్చుచు, 'నాకీ ముద్రిక వలదు; కావలసినవారి కొసఁగుఁ' డని ప్రార్థించి, మిన్నకుండెను. మరల, వేంకటపతిదేవరాయలు తనహస్తమును జాఁచి, యాతనికి ముద్రిక నీయఁబోయెను. అప్పుడును నాతఁడు వలదనెను. మూఁడవతూరి రాయలు ముద్రిక నొసఁగినప్పుడు శ్రీరంగరాజు విధిలేక, యటఁ జేరి యున్న సామంతుల ప్రోత్సాహమున దానినందికొని, మొదట శిరమునఁ దాల్చి, యామీఁద వ్రేలధరించి, కన్నీరుగార్చెను. పిమ్మట రాజచిహ్నముల నన్నిటిని నాతని కప్పగించి, తనయనంతర మాతఁడే రాజని మఱియొకతూరి ప్రకటించెను. ఆ మాటలకుఁ గొందఱు సంతసించిరి; మఱికొందఱు దుఃఖించిరి.

---

* Fr. Coutinho, in his letter of the 17th. July of same year, 1600, says: "Although the King prefers the younger brother (Ranga) who is being brought up in his very palace, nevertheless people say the elder one (Tirumala) will be the King, because he is liked by more numerous and powerful chiefs." Ranga then had only the king's predilection in his favour; while the right of birth and the esteem of the subjects were on the side of Tirumala.

"As a matter of fact, Fr. Coutinho in the same letter calls Tirumala 'the heir of this kingdom'. Again Tirumala is called 'the crown prince' by Fr. Guerreiro in 1604; and Fr. Coutinho once more calls him 'the prince' in a letter of 1608, although in the same letter he states that Venkata does not want either to name or to hear anybody talk of Tirumala. Such was the hatred of the sovereign for the elder of his two nephews. Thereupon prince Tirumala retired from Seringapatam, as already narrated, according to the wishes of Venkata himself."

The Aravidu Dynasty of Vijayanagara, 505.

† "Then the king sent for his robe, valued at 200.000 cruzados, the great diamond which was in his ear. which was worth more than 600,000 cruzados, his earrings, valued at more than 200,000, and his great pearls, which are of the highest price."

A Forgotten Empire, P. 224.

ఇది జరిగిన మూఁడుదినములకు (1614–అక్టోబరు) వేంకటపతిదేవరాయలు కాలధర్మమునొందెను.[1] అప్పటి కాతనికి నలువదియేడు వత్సరముల వయస్సు. వెల్లూరియందలి రాయల యుద్యానవనముననే యాతని దేహము దహన మొనర్చిరి. ఆ సమయమున నాతని ముగ్గురు రాణులును భర్తతో సహగమన మొనర్చి, మోక్షసామ్రాజ్యమును బొందిరి.[2]

శ్రీరంగరాయలు

శ్రీరంగరాయలు పరిపాలన మారభించినతోడనే, తనకిష్టులైన సేనానాయకుల నుంచుకొని, మిగిలినవారినిఁ దన రాష్ట్రము నుండి వెడలఁగొట్టెను. సరదారులలో జగ్గారాయఁడు, తిమ్మానాయకుఁడు మాకారాయఁడును దప్ప, మిగిలినవారెల్లరును రాజభక్తితత్పరులై యుండిరి. ఆ ముగ్గురును బాయమ్మకుమారునకే పట్టముఁ గట్ట నిశ్చయించి, యందులకు వలయు ప్రయత్నములు సేయుచుండిరి.

ఇది యిట్లుండ, శ్రీరంగరాయలు దనమిత్రులలో ముగ్గురు దనకు నవిధేయులుగానున్న కారణమున వారినిఁ దమ పదవులనుండి తొలఁగించెను. వారిలో మొదటివాఁడు దళవాయి; రెండవయతఁడు మంత్రి; మూఁడవయాతఁడు నారపరాజు. వారు ముగ్గురును నేకీభవించి, 'యిఁకమీఁద మీ యాజ్ఞకు బద్ధులమైవర్తింతు' మని నుడువుచు, మన్నింప రాజును బ్రార్థించి, రహస్యముగా జగ్గారాయనితోఁ గుట్రలుపన్ని, యాతని మేనల్లునకుఁ బట్టముఁ గట్టఁ బ్రయత్నించిరి.

1. "సుప్రసిద్ధుఁడగు వీరవేంకటపతిరాయలు క్రీ. 1614 ప్రాంతమున మృతినొందెను. 1643 ప్రాంతమున శ్రీరంగరాయలు రాజ్యమునకు వచ్చి 1678 ప్రాంతమందు రాజ్యభ్రష్టుఁడై మహీసూరు దేశములో మృతి నొందెను. ఈ యిద్దఱు రాజుల నడిమి కాలమునందుఁ బలువురు రాజ్యమును గాంక్షించుటచే ఘోరమగు పోరు పుట్టి శ్రీరంగరాయలు, రామరాయలు, వేంకటపతిరాయలు ననువారు స్వల్పస్వల్ప కాలము సింహాసనమధిష్ఠించి, పదభ్రష్టులగుచువచ్చిరి."–చంపూరామాయణ పీఠిక, పు. 4. (జయంతి రామయ్య)

2. Sewell: The story of Barradas, pages 223-4.

ఒకనాఁటి ప్రాతఃకాలమున జగ్గారాయఁడు తిమ్మానాయకుఁడు, మాకారాయఁడును గలిసి, తాము రాజభక్తిని వెల్లడింప వచ్చుచున్నామని రాజునకుఁ గబురంపిరి. పాప మా రాజు వారి మాటలు నమ్మి, వారిని లోనికి రానిచ్చెను. ఆ సమయమున జగ్గారాయఁడు కొంతసైన్యము నూరి బయట నుంచి, యైదువేలసైనికులతోఁ గోటలోనికిఁ బోయెను. మిగిలిన యిరువురును జెఱి రెండు వేల సైనికులతో దుర్గమునుబ్రవేశించిరి. ఆ కోటకు రెండుగోడలు గలవు, జగ్గారాయఁడు దానిప్రథమద్వారముకడ వేయిసైనికులను, ద్వితీయద్వారమునొద్ద వేయిసైనికులను ఉంచెను. దానికి మఱియొక ప్రక్కనున్న రెండువాకిండ్లను దళవాయి ముట్టడించెను. అప్పు డటఁ జెలరేఁగిన హాహాకారములకు భీతిల్లి, రాజు, దుర్గద్వారములను బంధింప సేవకుల నాజ్ఞాపించెను. ఆలోపల విరోధులు ద్వారములు సమీపించి, వానిని బగులఁగొట్టఁ బ్రయత్నించిరి. వారిలో, మొదట, మాకారాయఁడు వాకిలిఁబగులఁగొట్టి, లోనఁ బ్రవేశించి, రాజును బట్టి బంధించెదనని కేకలువేయుచుఁ బోయి, యాతఁడు తనకు లోఁబడి జగ్గారాయని మేనల్లునకుఁ బట్టముగట్టుచో నాతనికిఁ గీడువాటిల్లదని రాజునకు వర్తమాన మంపెను. అంత శ్రీరంగరాయలు చేయునదిలేక, భార్యాపుత్త్రి సహితముగాఁ గోటవిడిచి పోయెను.

వెంటనే జగ్గారాయఁడు తన మేనల్లునకుఁ బట్టముఁ గట్టి, శ్రీరంగరాజును గుటుంబసహితముగ బంధించి, చెఱయందుంచెను. సేనానాయకు లెల్లరును జగ్గారాయనికి లోఁబడిరి. యాచమనాయఁడుమాత్ర మా కుత్సితునకు లోఁబడక, శ్రీరంగరాజు పక్షము వహించి, కోటకుదూరమునఁ దన సైన్యముతో వసించుచుండెను. అంత జగ్గారాయఁడు, 'నీవు రాజభక్తితోఁ బ్రవర్తింపవలయును. అట్లు వర్తింపవేని, నీకు హానిగలుగు' నని యాచమనాయనికి వార్త నంపెను. నాయఁ డా వర్తమానము విని, 'కులగోత్రాదులు దెలియని బాలునియెడ నాయంతటివాఁ డెన్నడును రాజభక్తినిఁ

జూపఁడు. రాఁగలకీడునకు భయమందను. యుద్ధమునకు సిద్ధుఁడ' నని ప్రత్యుత్తరమంపెను. జగ్గారాయఁడా యుత్తరము నాలించి, యాతని లోఁబఱచుకొన సర్వవిధములఁ బ్రయత్నించెను. కాని, ప్రయోజనము లేకపోయెను. ఆ మీఁద యాచమనాయఁడు జగ్గారాయని యుద్ధమునకుఁ బిలిచి, 'నీవు నన్ను రణమున గెలుచుచో, నీ మేనల్లుఁడు నిరాతంకముగా రాజ్యమును బాలింపవచ్చు' నని నుడివెను. మరల, జగ్గారాయఁ డెన్నియోవిధములఁ బ్రయత్నించియు, యాచమనాయని లోఁబఱచుకొనఁజాలఁడయ్యెను.

ఇదియిట్లుండ, యాచమనాయఁ డెవ్విధముననైనఁ జెఱనున్న శ్రీరంగరాజును దర్శింపఁ దలఁచి, యది యసాధ్యమని తెలిసికొని, యెట్టులేని నాతని కొమారులలో నొక్కనిఁ దనయధీనము చేసికొన నిశ్చయించి, యా రాజు బట్టలనుతుకు చాఁకలిని రప్పించి, 'యోరీ! నీ వెట్టులేని రహస్యముగా శ్రీరంగరాయల ద్వితీయ కుమారునిఁ గొనిరావలయు. నీ వట్లు చేసితివేని నీ కపరిమిత ధన మొసఁగుదు' నని నుడివెను. ఆ మాటల కారజకుఁడు సంతసించి, 'మీ రీవిషయమును రహస్యముగానుంచుచో, నేనీపనిని సాధింతు' ననెను. అంత యాచమనాయఁడు వల్లెయని, యొక యుత్తరము వ్రాసి మడివేలునకొసఁగ, నాతఁడు దానిని గైకొని, మఱునాఁటి యుదయమున నెప్పటియట్ల మయిలబట్టలు దేరఁ జెఱసాలకేఁగి, శ్రీరంగరాయలకా యుత్తర మొసఁగి, యాతని రెండవకుమారుని మలినవస్త్రములలోఁ జుట్టి, యెరికినిఁ దెలియకుండ భద్రముగ నాతనిఁ దనయింటికిఁ గొనిపోయి, యట మూఁడుదినములా బాలుని నుంచుకొని, నాల్గవదినమున నాతనిఁ బట్టణమునకు మూఁడుమైళ్ళదూరమున వసించుచున్న యాచమనాయని కొప్పగించెను. అతఁ డెంతయు హృష్టుఁడై యా బాలరాజును స్వీకరించి చాఁకలికి నపార బహుమతులొసఁగెను.

వెంటనే యా వార్త జగ్గారాయనికిఁ దెలిసి, నిజము గనుఁగొన నా బాలునికొఱకుఁ గోటయంతయు వెదికించెను. కాని,

యాతఁ డెందును గానరాఁడయ్యెను. అంత, యాచమనాయఁడు చేసినకుట్రను జగ్గారాయఁడు తెలిసికొని, యా బాలునిఁ బట్టి తేర నలుగురు సేనాధిపతులను నెనిమిదివేల సైనికులతోఁ బంపెను.

ఆ బాలుని నెట్టులైనఁ గాపాడఁదలఁచి, యాచమనాయఁడు తనకడనున్న సైనికులలో నమ్మకమైనబంట్లను నిరువదిమంది నేర్పఱచి, తనశిబిరమునుండి శ్రీరంగరాయలున్న చెఱసాలకు రహస్యముగా సొరంగముఁ ద్రవ్వించెను. అంత నాతని యనుమతిని భటులుగొంద ఱా సొరంగముఁ బ్రవేశించి, చెఱసాలలోనికిఁబోయి, యాచమనాయఁ డొసఁగిన యుత్తరమును రాజున కిచ్చిరి. అతఁ డెంతయు సంతసించి, భార్యాపుత్త్రులతో 'భయపడవల'దని నుడివి, సొరంగముఁ బ్రవేశింపనుండ, జగ్గారాయుని సేవకులలో నొకఁడు తటాలున దానిలోఁ బడి, బిగ్గరగా నఱచెను. ఆ సవ్వడినిఁ బట్టి మిగిలిన సేవకు లటకుఁ బోయి, నిజవృత్తాంతముఁ గనుఁగొని జగ్గారాయని కెఱిఁగించిరి. అతఁ డా మోసముఁ దెలిసికొని తక్షణమే శ్రీరంగరాజును నాలుబిడ్డలతో మఱియొకచోట బంధించెను.

తనప్రయత్నము కొనసాగలేదని చింతించి, యాచమనాయఁ డొక సేనాధిపతికి లంచమిచ్చి, సమయముఁ గనిపెట్టి, యాతఁడు చెఱసాలను రక్షించు సేవకులను జంపునట్లేర్పాటు గావించెను. ఒకనాఁడు కొలఁది సైనికులనుమాత్రమే కోటయందుంచి, మిగిలిన సైన్యముతో జగ్గారాయఁడొక సామంతుని శిక్షింప నేఁగెను. ఆ సమయమున యాచమనాయని పక్షముననున్న దళవాయి చెఱసాలను గాపాడుచున్న సేవకుల నంతమొందించి, యా దుర్గద్వారములలో మూఁడింటిని బట్టుకొని, వెంటనేవచ్చి, కోటను ముట్టడింప వలయుననువార్త యాచమనాయనికిఁ దెలియఁజేసెను. ఆ లోపల, జగ్గారాయఁడు సైన్యముతో మరలివచ్చి, నాల్గవవాకిట దుర్గముఁ బ్రవేశించి, యా సేనాధిపతిని దళముతో నంతమొందించెను.

ఈ విచిత్ర సంఘటనలనుగాంచి, జగ్గారాయఁ డిఁక శ్రీరంగ

రాజును, నాతని కుటుంబమును ప్రాణములతో నుంచరాదని నిశ్చయించి, యాతని నాలుబిడ్డలతో సంహరించి రావలసినదిగఁ దన సోదరుఁ డైన చిన్న యోబలరాయని నాజ్ఞాపించెను. అంతఁ జిన్న యోబలరాయఁడు రంగరాజుకడ కేఁగి, భ్రాతృనాజ్ఞను దెలిపెను. ఆ మాటలకు రాజు చింతించి, శత్రువుచేఁ జిక్కి చచ్చుటకంటె నాత్మహత్యఁ గావించుకొనుటయే యుత్తమమని భావించి, తన వారల నెల్లర ముందుగఁ దుదముట్టించి, తుదకుఁ దాను ఖడ్గమునఁ బొడిచికొని మరణించెను.

ఈ ఘోరకృత్యమునకు సరదారులెల్లరు జగ్గారాయని నిందించి, చాఁకలి గొనితెచ్చిన యా బాలరాజును గాపాడఁ దలఁచి, వారెల్లరు యాచమనాయనిపక్షము వహించిరి. యాచమనాయఁడును నిట్టి కటువుకర్జమున కాగ్రహపడి, పదివేలసైనికులతో యుద్ధసన్నద్ధుఁడై, 'నీవు శ్రీరంగరాయలఁ జంపించినను నాతనివంశ మింకను నిర్వంశము గాలేదు. నీవు నీ సైన్యములతో వచ్చి, నన్నును, నా బాలరాజును జంపుము. ఆ మీఁద నీ మేనల్లుఁడు నిరాతంకముగా రాజ్యముఁ బాలింపఁగలఁ' డని జగ్గారాయనికి సందేశమంపెను. ఈవార్త వినియు. జగ్గారాయఁడు కొంతకాలము యుద్ధమునకుఁ బూనకయుండి, యామీఁద విధిలేక పోరునకు దిగెను. కొంతకాల ముభయులకును ఘోరయుద్ధము జరిగెను. చివరకు జగ్గారాయనిబలము తగ్గెను. అంత యాచమనాయఁడు శత్రు శిబిరములఁ జొచ్చి, యందలి రాజచిహ్నములఁ గొనితెచ్చి, శ్రీరంగరాయల ద్వితీయపుత్త్రుడైన రామదేవరాయల కొసఁగి, యాతఁడే రాజని ప్రకటించెను.[1]

ఆమీఁద జగ్గారాయఁడు తన సైనికులతో నడవులకుఁ బాఱిపోయి, రెండువత్సరములకాల మంతటంతటఁ బోరాటములు సాగించెనుగాని, ప్రయోజనము లేకపోయెను.

1. Sewell. The Story of Barradas, PP. 224-229

రామదేవరాయలు

ఈతఁడు యాచమనాయని సాహాయ్యమున విజయనగర సామ్రాజ్య సింహాసనమధిష్ఠించి, రాజ్యమును బాలింపఁదొడఁగెను.

రామదేవరాయలు పోచిరాజు రామరాజు కూఁతురగు నోబమాంబను, గొబ్బూరి యతిరాజు కొమార్తెయగు కొండమాంబను వివాహమాడెను. [1]

ఈతఁడు 1614-వ వత్సరమున రాజ్యమునకువచ్చి యెంత కాలము పరిపాలించినదియుఁ దెలుపుటకుఁ దగిన యాధారములు లేవు.

(పెద్ద) వేంకటపతి రాయలు

రామదేవరాయల యనంతరము సింహాసనమునకు వచ్చిన వాఁడు వేంకటపతిరాయలు. ఈతఁ డెప్పుడు రాజ్యమునకు వచ్చినదియుఁ దెలియదుగాని, యీ చక్రవర్తి 1642-వ వత్సరమువఱకు రాజ్యమును బాలించినట్లుమాత్రము స్పష్టమగుచున్నది. ఈతనికిఁ బెద్ద వేంకటపతిరాజనియు, గోపాలరాజనియు నామాంతరములు గలవు. ఈతఁడు రామదేవరాయల తనయుఁడై యుండనోపును.

ఈ గోపాలరాజు (పెద్ద వేంకటపతిరాజు) అళియరామ రాజు సోదరుఁడైన వేంకటాద్రి మనుమఁడగు గోపాలరాజని కొందఱు భ్రమపడుచున్నారు. ఇది పొరపాటు. అళియరామరాజు సోదరుఁడైన తిరుమలదేవరాయల సంతతివారు పెనుగొండ, చంద్ర గిరి, వేలూరు పట్టణములను రాజధానులుగఁ జేసికొని, విజయనగర సామ్రాజ్యమును బాలించిరి. అళియరామరాజు మఱియొక సోద రుఁడు వేంకటాద్రి సంతతివారు కందనోలు (కర్నూలు) రాజ్యమున కధిపతులైరి. గోపాలరాజీవంశములోని కడపటివాఁడు. ఈతఁడు

1. నరపతివిజయము, ప. 257

కందనోలును పాలించు సమయమున విజాపురసుల్తాను దండెత్తి వచ్చి, గోపాలరాజును నోడించెననియు, నంత నాతఁడు కోటను వీడి పాఱిపోయెననియుఁ దెలియుచున్నది.[1] కావున నీ గోపాలరాజు వేఱు పురుషుఁడు.

ఈతనికి సంతానము లేని కారణమున నళియరామరాజు మునిమనుమఁడైన శ్రీరంగరాజును[2] దత్తు తీసికొనెను. ఈతఁడు చరిత్రకారులవలన 'ఆఱవ శ్రీరంగరాయ'లని వ్యవహరింపఁబడుచున్నాఁడు.

1639-వ వత్సరమున, మార్చి నెలలో ఈస్టు ఇండియా కంపెనీ వారి యేజంటుగానున్న 'ఫ్రాన్సిస్ డే' యను నాతనికిఁ జెన్నపట్టణమునఁ గోటను గట్టుకొనుటకు నైదుమైళ్ళ పొడవు, నొకమైలు వెడల్పుగల భూభాగమును వేంకటపతిరాయల యనుమతిచే నాతని సామంతుఁడైన దామర్ల వేంకటనాయకుఁడు రెండు వత్సరముల కాలము కౌలున కిచ్చెను.

సాళ్వతిమ్మనృపాలుఁడు, వెలుగోటి వేంకటవిభుఁడు, చెంజి (జింజి) వరదేంద్రుఁడును నీ వేంకటపతిరాయల సమకాలీనులైనట్లు తెలియుచున్నది.[3] ఈతఁడు 1642-వ వత్సరమున స్వర్గస్థుఁడయ్యెను.

---

1. Ferishta. III. P. 141. It was probably not long after this event that Abdul Wahab, was deputed by the Bijapur Sultan, with a powerful army to take the fort of Karnul. He invested the town, which was then governed by the last of its Hindu rulers, Gopala Raja, a grandson of Rama Raya, the Regent of Sadasiva This chief stoutly defended the town, which was strongly fortified. He was assisted, it is said, by a force sent by his relation the Emperor Venkata. Gopala Raja, however, was eventually forced to yield; and he is said to have fled from the town through the northern gateway of the fort, still known as 'Gopala Daruwaza,' Gopala's palace, even in its present ruinous state, shows to this day its ancient beauty and richness, Cf. M. E. R., 1915-16, P. 44, Para 26.

Vide, The Aravidu Dynasty of Vijayanagara, P. 337

2. చిన్న వేంకటపతిరాజు మూఁడవ (కడపటి) కొమారుఁడు

3. చంపూరామాయణము, ప్ర. ఆ. ప. 31

శ్రీరంగరాయలు (ఆఱవ)

పెద్ద వేంకటపతిరాయల యనంతర మాతని దత్తపుత్త్రుఁడు శ్రీరంగరాయలు సింహాసనాసీనుఁడయ్యెను. ఈతఁడు కవిజనపోషకుఁడు. దానగుణవిశ్రుతుఁడు. వితతప్రతాపశాలి. సుందరాకారుఁడు.

ఈతఁడు, రాజ్యమునకు వచ్చినతోడనే, విజయనగరసామ్రాజ్యమును బూర్వపుఔన్నత్యమునకుఁ దీసికొని రాఁదలఁచి, గోలకొండ నవాబుతోఁ జేరి తనకు ద్రోహము చేయుచున్న దామర్ల వేంకటనాయకుని నధికారమునుండి తొలఁగించెను. పులికట్టు, తిరుపతి ప్రాంతములవఱకు వచ్చిన గోలకొండ సేనలను వెనుకకుఁ దఱుమఁగొట్టెను.[1] ఆమీఁద ఈస్టు ఇండియా కంపెనీవారు, తమకుఁ గాలూనఁగిన వేంకటనాయకుఁడు పదభ్రష్టుఁడగుటవలనను, చక్రవర్తియైన వేంకటపతిరాయలు మరణించుటవలనను భయమంది, శ్రీరంగరాయలను దర్శించి, మరల నీతనివలనఁ గ్రొత్తకౌలు సంపాదించిరి.

ఈతఁడు గొబ్బూరి వెంగళరాజు కూఁతురగు పాపమాంబను, బోచిరాజు వెంగరాజు తనయయగు రాఘవాంబను, బోచిరాజు వెంకటరాజు కొమార్తెయగు వెంగమాంబను వివాహమాడినట్లు తెలియుచున్నది.[2]

శ్రీరంగరాయలు ముప్పదియాఱు వత్సరములు రాజ్యముఁ బాలించి, 1678-వ వత్సర ప్రాంతమున రాజ్యభ్రష్టుఁడై, చని, మహిసూరు దేశములో మృతినొందెను.

వేంకటపతి రాయలు

శ్రీరంగరాయల యనంతరము వేంకటపతిరాయలు నామమాత్రావశిష్టమెయున్న విజయనగరరాజ్య సింహాసనమధిష్ఠించి,

1. నరపతివిజయము, ప. ౩౦0
2. నరపతివిజయము, ప. 362-3

రెండు వత్సరముల కాలము మాత్రము పాలించినట్లు కొన్ని శాసనములవలన దెలియుచున్నది.[1]

ఈ వేంకటపతిరాయలు శ్రీరంగరాయల తనయుఁడై యుండ నోపును. ఈతఁడే భార్యయందు జనించినవాఁడో తెలియదు.

ఆదర్శప్రాయమైయొప్పిన విజయనగరసామ్రాజ్యము శ్రీరంగరాయల మరణానంతరము ప్రాభవవైభవాదులను, ధనకనకవస్తువాహనాదులను సంపూర్ణముగఁ గోలుపోయి, మహారాష్ట్ర రాజ్యమున లీనమై పోయినది.

అహా! కాలమహిమ!

1. Sewell. Lists of Antiquities, Vol. II

ఆర్వీటి (నరపతి) వంశము

(అనెగొంది)


Rulers

కొండరాజు	క్రీ శ.	—
రామరాజు		—
శ్రీరంగరాజు		—
పెద్ద వేంకటపతిరాజు		—
చిన్న వేంకటపతిరాజు		—
వీర వేంకటపతిరాజు		—
కోదండరామరాజు (రంగరాజు)		—
పెద్ద వేంకటరాజు (రంగరాజు)		—
తిరుమలరాజు	,,	1657
రామరాజు		—
గోపాలరాజు		—
వీర వేంకటపతిరాజు		—

Pensioners

తిరుమల దేవరాజు		1756 - 1786
	(Pension)	1801 - 1824
వీర వేంకటపతిరాజు		1824 - 1831
తిరుమల దేవరాజు		1831 - 1866
వేంకటరామరాజు		1866 - 1871
కృష్ణదేవరాయలు		1871 - 1872
పెద్దనరసింహరాజు		1872 - 1883
శ్రీరంగదేవరాయలు		1902 - 1918
కుప్పమ్మరాణి		1918 —

Section 3. Rulers



Section 3. (Continued)


- * కోదండరామరాజు (రంగరాజు)
  - పెద్దవేంకటరాజు (8) (రంగరాజు)
    - రామరాజు
      - వెంకమ్మ
      - చిన్నరాజు
        - పెద్దదాసరాజు
        - చిన్నదాసరాజు
          - వీరవేంకటపతిరాజు (12) (Son of Gopala, adopted by Chinna Dasa)
      - రామరాజు
    - తిరుమలరాజు (9)
      - రామరాజు (10)
      - గోపాలరాజు (11)
        - వీరవేంకటపతిరాజు (Adopted by Chinn Dasa)
  - చిన్నవేంకటరాజు
  - కోదండరామరాజు
  - వేంకటరాజు

Pensioners

వీర వేంకటపతిరాజు
(Son of Gopala, adopted by Chinna Dasa)

- తిరుమలదేవరాజు (p. 1)
  - నరసింహరాజు
    - * కేశవమ్మ
  - వీర వేంకటపతిరాజు (p. 2)
- చెల్లమ్మ
  - పెద్దపంపాపతిరాజు
    - రంగపతిరాజు
  - చిన్నపంపాపతిరాజు
    - కుమారరాఘవరాజు
      - సదాశివరాజు
        - కుమారరాఘవరాజు
          - సదాశివరాజు
          - నరసింగమ్మ
          - కోదండరామరాజు
      - కోదండరామరాజు
        - రామకృష్ణమ్మ
      - కుప్పమ్మ (M. Krishna of the elder Line)
      - పంపాపతిరాజు (adopted by Kuppamma)

Pensioners (Continued)



ఆనెగొంది రాజులు

(ఆర్వీటి - నరపతి - వంశము)

విజయనగర సామ్రాజ్యపతనానంతరము వేలూరుప్రాంతము నుండి యానెగొందికి వచ్చి, రాజ్యమును సంపాదించిన యార్వీటి వంశజుఁ డెవ్వఁడని పెక్కండ్రు సంశయపడుచున్నారు. చారిత్రక దృష్టితోఁ బరిశీలించిన నట్టి సందేహమునకుఁ జోటుండదు.

ఆర్వీటి శ్రీరంగరాజునకుఁ దిరుమలాంబయందుఁ గోనరాజు, తిమ్మరాజు, అళియరామరాజు, తిరుమలదేవరాజు, వేంకటాద్రి యను నైదుగురు కొడుకులు పుట్టిరనియు, వారిలో రామరాయ, తిరుమలదేవరాయ, వేంకటాద్రుల వంశములుమాత్ర మభివృద్ధి నొంది, వేఱు వేఱు ప్రదేశములకుఁ బాలకులైరనియు స్థలాంతరమున వ్రాసియుంటిని. తిరుమలదేవరాయలు పెనుగొండయందుఁ బ్రతినిధి గానుండెను. వేంకటాద్రి కర్నూలు రాజ్యమునకుఁ బ్రభువయ్యెను. అళియరామరాజు విజయనగర సంస్థానమున శ్రీకృష్ణదేవరాయల ప్రాపు సంపాదించి, యాతనికి నల్లుఁడై, ప్రళయకావేరి మొదలగు ప్రదేశముల కధినాథుఁడై, యచ్యుతరాయ సదాశివరాయల కాలమున వారిని బేరునకు మాత్రము రాజులుగనిలిపి, తానె సామ్రాజ్యమును బాలించెను. 1565-వ వత్సరమునఁ దాళికోట యుద్ధమున రామరాయలు మరణించిన పిదప, నాతని సోదరుఁడును, బెనుగొండ ప్రతినిధియునైన తిరుమలదేవరాయఁడు విజయనగరరాజ్య సింహాసన మధిష్ఠించెను. రామరాజు సంతతివారు మొదటినుండియుఁ దుంగభద్రానదీతీరస్థప్రదేశముల కధినాథులై, విజయనగరసింహాసనమునకు లోఁబడి, పాలనము సాగించుచుండిరి. దీనికి దృష్టాంతముగ రామరాజు తనయులలోఁ గొండరా జానెగొందిని,[1] చిన్నతిమ్మరాజు రాయచూరినిఁ[2] బాలించినట్లు నరపతివిజయము తెలుపుచున్నది.

---

1. నరపతి విజయము, ప. 305
2. నరపతి విజయము, ప. 310

వీరు, తమ వంశజులు విజయనగర సామ్రాజ్యాధీశ్వరులై యుండినంతకాలము స్వతంత్రులై వర్తించిరి. ఆమీఁద, మహమ్మదీయులకును, మహారాష్ట్రులకును లోఁబడి, రాజ్యమునుగోలుపోయి, చివరకానెగొందిసంస్థానమును మాత్రము సంపాదించుకొనిరి. ఇది మొన్న మొన్నటి వఱకు నిజాము రాష్ట్రమునకుఁ జేరియుండెను.

కొండరాజు

అళియరామరాజు తృతీయభార్యయగు కొండమాంబయందు జనించిన యిరువురు పుత్త్రులలో మొదటివాఁడు కొండరాజు. ఆనెగొందినిఁ బాలించిన యార్వీటి వంశజులలోఁ బ్రథముఁ డీతఁడే. ఈతఁడు నిజాముసేనలను గంగావతినుండి కృష్ణానదివఱకును బాఱఁదోలి కీర్తిఁగన్నవాఁడు.[1] సూరపరాజు కూఁతురగు తిరుమలాంబను వివాహమయ్యెను. ఆమెవలన రామరాజుదయించెను.

రామరాజు

కొండరాజు మరణించిన పిదప, నాతని తనయుఁడగు రామరాజు రాజ్యమునకు వచ్చెను. ఈతఁడు హరిభక్తిపరుఁడు. సుగుణాకరుఁడు, దానకర్ణుఁడు. గొబ్బూరి యోబరాజు కూఁతురగు నరసింగమ్మను, సూరపరాజు ఓబరాజు తనయయగు నోబమాంబను, బోచిరాజు చెన్నరాజు పుత్రికయగు జానకమ్మను బరిణయమయ్యెను.

శ్రీరంగరాజు

రామరాజునకు సంతానము లేని కారణమున నాతని యనంతర మాతని పినతండ్రియగు శ్రీరంగరాజు రాజ్యమునకు వచ్చెను. ఈతఁడు వీరాగ్రణి. రిపులఁబొరిగొని, వారి సంపదలఁ జూఱలాడినవాఁడు. దానలోలుఁడు. ఆశ్రితవజ్రపంజరుఁడు. ధర్మమార్గతత్పరుఁడు. ఈతఁడు పోచిరాజు రఘునాథరాజు తనయయగు లక్ష్మాంబను బరిణయమయ్యెను. ఈమెవలనఁ బెదవేంకటపతి, చినవేంకటపతియను కుమారులు గలిగిరి.

---

1. నరపతివిజయము, ప. 303

పెద్ద వేంకటపతిరాజు

శ్రీరంగరాయల యనంతరము పెద్ద వేంకటపతిరాజయ్యెను. ఈతఁ డరిభీకరుఁడు. కరుణానిధి. జనులకు సౌఖ్యములఁ జేకూర్చిన ఘనుఁడు. ఈతఁడు గొబ్బూరి యోబరాజు తనయను బంగారమ్మను వివాహమాడెను.

చిన్న వేంకటపతిరాజు

పెద్దవేంకటపతికి సంతానములేని కారణమున నాతని యనంతరము చిన్న వేంకటపతి రాజయ్యెను. ఈతఁడు సాత్త్వికగుణగణ ప్రధానుఁడు. అందాలవాఁడు. దానపరుఁడు. జిల్లెళ్ల నారపరాజు తనయ వెంగళాంబను నుద్వాహమయ్యెను. ఈమెవలన వీరవేంకటపతిరాజు, తిరుమలరాజు, శ్రీరంగరాజు నను మువ్వురు తనయులుదయించిరి.

ఈతఁ డొకనాఁడు తుంగభద్రానదీతీరస్థ విరూపాక్షస్వామిని సేవించి చనుచు, మార్గ మధ్యమున నొక్కయెడ నించుక విశ్రమించెను. అంత దివ్యభూషణములు, దివ్యమాల్యములు, దివ్యగంధములు, దివ్యవస్త్రములును దాల్చి, కోదండపాణియైన రామభద్రుఁ డాతనికి సాక్షాత్కరించి, తాను శ్రీరామభద్రుఁడని యెఱింగించెను. అంత నా చిన్న వేంకటపతి నిటలతటాగ్ర సంఘటితహస్తకమలుండై నమస్కరించి, కనకపీఠమున నా స్వామి నాసీనుఁ గావించి, యాగమోక్త విధానమున నా క్రమమూర్తిని బూజించి, యిట్లు స్తుతించెను.

చక్రబంధము—

'భవ్యాశోసలకూతినందన రమాభావేందుపారంగకా
క్రవ్యాదప్రహారప్రవీణ నయరక్షాగణ్యనామాంకితా
దివ్యాండప్రచయప్రభావసరథా దీవస్పృహాకంటకా
కావ్యారంభహితక్రమాః జితనాకారీ శ్రితానందకా.'

—నర. ప. 336

నాగబంధము—

'పరమదయాకరా రవిజభంజనబోధవిహారభాసురా
కరధృతచాపనీరజజకంజసుర ప్రకరాశనాంబుజా
మరధరణీజహీరశరమార విపక్షమోదపారకీ
ర్తిరమశతావిహారధరధీర వసువ్రజధూతపాతకా.

—నర. ప. 337

ఈ స్తుతివాక్యములకుఁ గోదండరాముఁ డెంతయు సంతసించి. 'నీ కుమారుఁడగు వీర వేంకటపతికి మదంశమున నగ్రసుతుఁ డుద్భవిల్లు' నని యానతిచ్చి, తిరోహితుఁ డయ్యెను.

అంతఁ జినవేంకటపతి మేల్కాంచి, తాఁ గలఁగన్న విషయమును దనబంధువులకు వినిచి, వారల సంతసపఱచి, చక్రతీర్థము కడనున్న కోదండరామాలయమునకు గోపురప్రాకారాదులఁ గట్టించి, కోదండరాముని యనుగ్రహమునకుఁ బాత్రుఁ డయ్యెను.[1]

(వీర) వేంకటపతిరాజు


చిన్న వేంకటపతి యనంతర మాతని జ్యేష్ఠతనయుఁడగు వీర వేంకటపతి రాజ్యమునకు వచ్చెను. ఈతఁడు 'విరోధి రాజమద కుంజరసింహ కిశోరమూర్తి' హరిభక్తిపరుఁడు. ధర్మవేది. ఈతఁడానెగొందిరాజ్యమునే కాక, యార్వీటిని సహితము పాలించినట్లు తెలియుచున్నది.[2]

ఈతఁడు సూరపరాజు కృష్ణరాజు పుత్రికయగు నప్పలాంబను, బోచిరాజు రఘునాథరాజు తనయలగు వేంగమాంబా కోనేరమ్మలను వివాహమాడెను. ఆ ముగ్వురలోఁ బతిమన్నన కెక్కినది యప్పలాంబ. ఈమెకు రామరాజు, తిమ్మరాజు, వేంకటాద్రియను ముగ్వురు తనయులు గలిగిరి. వీరిలో ద్వితీయుఁడు తిమ్మరాజు విరూపాక్షాలయ ప్రాగ్ద్వార గోపురమును గట్టించి,[3] రామభద్రుని

1. నరపతివిజయము, ప. 333-349

2. నరపతివిజయము, ప. 369

3. నరపతివిజయము, ప. 394



రజత ఫలక ఛాయాచిత్రము

రామరాజు

తిరుమలరాజు పరిపాలనా కాలముననే రామరాజు గతించెను. తిరుమలరాజు ననంతర మాతని పెద్దకొమారుఁడైన రామరాజు పాలకుఁడయ్యెను.

గోపాలరాజు

రామరాజు సంతానహీనుఁడై మరణించుటవలన నాతని సోదరుఁడు గోపాలరాజు రాజ్యమునకు వచ్చెను. ఈతనికి వీర వేంకటపతియను కుమారుఁడు గలఁడు. తిరుమలరాజు జ్యేష్ఠభ్రాతయగు రామరాజు మనుమఁడైన చిన్నదాసరాజీ వీర వేంకటపతిని దత్తుతీసికొనెను.

వీర వేంకటపతిరాజు

గోపాలరాజు పిదప, వీర వేంకటపతి సంస్థానాధీశ్వరుఁడయ్యెను. ఈతనికిఁ దిరుమల దేవరాజను కొడుకును, చెల్లమ్మయను కూఁతురును గలరు. తిరుమలదేవరాజు నరసింగమ్మను వివాహమయ్యెను. చెల్లమ్మ రంగపతిరాజు కుమారుఁడగు దళవాయి – కుమారరాఘవరాజునకు ధర్మపత్ని యయ్యెను.

తిరుమల దేవరాజు*

మొదటినుండియు నొడుదొడుకులేక సాగిన యానెగొంది రాజ్యము రంగరాజు (పెద్ద వేంకటరాజు) కాలమున విచ్ఛిన్నమయ్యెను. విచ్ఛిన్నమైన దానిని రంగరాజు కుమారుఁడు తిరుమలరాజు 1657–వ వత్సరమున శ్రీశివాజీమహారాజువలన నార్జించెను. ఆర్జించిన రాజ్య మన్యాక్రాంతము గాకుండ 1786–వఱకు నార్వీటి వంశజులకు నిలిచియుండెను.

వీర వేంకటపతిరాజు 1756–వ వత్సరమున మరణించెను.

---

* ఇందలి విషయములు నరపతిసంస్థానాధీశ్వరులొసఁగిన 'తిరుమల దేవరాయచరిత్రము' (Chronicle of Tirumala Deva Raju) నుండి యుద్ధృతములు.

పిదప, నాతని తనయుఁడు తిరుమల దేవరాజు రాజ్యమునకు వచ్చి, యానెగొంది, గంగావతి, కంపిలి, కుల్‌కోట, బసరూర్, హోసూరు* మొదలగు ప్రాంతములకు నధిపతియయ్యెను. ఈ భాగములనుండి యీతనికి సంవత్సరమున కైదులక్షల రూప్యములు వచ్చుచుండెను.

1782-వ వత్సరమున హైదరాలీ చనిపోయిన పిదప, నాతని తనయుఁడు టిప్పుసుల్తాను మహిసూరు రాజ్యమున కధిపతియయ్యెను. ఆ మీఁద నాతఁడు మలబారు, కొడగు, మహిసూరునకుఁ జుట్టును గల మఱికొన్ని దేశములను జయించెను.

1786-వ వత్సరమున నాతఁ డానెగొందిపై దాడివెడలి, తిరుమలదేవరాజును బదభ్రష్టునిఁ గావించి, యా రాజ్యమును బాలింప 'బకర్‌గంగ్' అనునాతని నియమించెను. పిమ్మటఁ దిరుమలదేవరాజు 1790, నవంబరు 17-వ తేది బకర్‌గంగ్ నోడించి, సంస్థానమును స్వాధీనపఱచుకొనెను.

1789-వ వత్సరమున టిప్పుసుల్తాను తిరువాన్కూరు రాజ్యముపై దండయాత్ర సాగించెను. ఆ దేశపురాజాంగ్లేయులకు మిత్రుఁడును,సహాయుఁడునునై యుండెను. ఆకారణమున నాతఁడు వెంటనే, తనకు టిప్పువలనఁ గలుగుచున్న బాధలను దొలగింపఁవలయునని యాంగ్లేయులను వేఁడుకొనెను. ఆ కాలమున గవర్నరుజనరలుగా నుండిన కార్న్వాలీ సాతనికి సాయపడెదనని మాటయిచ్చి, టిప్పుతో యుద్ధముసేయుటకుఁ దనకు సాయపడవలయునని నైజామునకును, మహారాష్ట్రులకును నుత్తరములు వ్రాసి పంపెను. అందులకు వారిరువురును దమ సమ్మతినిఁ దెలుపుచుఁ బ్రత్యుత్తరములు వ్రాసిరి. అంతఁ గార్న్వాలీసు స్వయముగా సేనాధిపత్యము వహించి, పెద్దసైన్యముతోఁ బోయి, 1792-వ వత్సరమున బెంగుళూరు ముట్టడించెను. ఆ సమయమున మాటప్రకారము నైజా

* రజతఫలకమునందుఁ జేర్కొనఁబడిన ప్రదేశములకును, దీనికిని గొంత భేదము గన్పట్టుచున్నది.

మును, మహారాష్ట్రులును నాంగ్లేయులకుఁ దోడ్పడిరి. కారన్‌వాలీసు ప్రభు వాప్రాంతమునందలి కోటలను బెక్కింటిని స్వాధీనపఱచుకొని, శ్రీరంగపట్టణము చేరెను. టిప్పుసైనికు లోడిపోయి నగరముఁ బ్రవేశించిరి. అంత గత్యంతరములేక, టిప్పుసుల్తాను, సంధిచేసికొనుటకు సమ్మతింపుఁడని యాంగ్లేయులఁ బ్రార్థించెను.

ఆ సమయమున (16 మార్చి, 1792) టిప్పుసుల్తానుతో నాంగ్లేయులకును, వారి మిత్రమండలికిని శ్రీరంగపట్టణమునొద్ద సంధి జరిగెను. ఆ సంధిషరతుల ననుసరించి, టిప్పు, తన రాజ్యములో సగము విడిచిపెట్టుటకును, యుద్ధవ్యయము (3,000,000 పౌ.) నచ్చుకొనుటకును, దానిలో సగము వెంటనే చెల్లించుటకును, మిగిలిన మొత్తము చెల్లించువఱకును దన కుమారులలో నిద్దఱ నాంగ్లేయులయొద్దఁ గుదువగా నుంచుటకును సమ్మతించెను.

ఆ సంధి ప్రకారము టిప్పు విడిచిపెట్టిన దేశముల నాంగ్లేయులతో సమముగా నైజామును, మహారాష్ట్రులును బంచుకొనిరి.

ఈ సంధి షరతుల ననుసరించి, యానెగొందిరాజ్యము టిప్పుసుల్తానునకుఁ జేరవలసి నట్లేర్పడెను. ఆకారణమున టిప్పు తన సేనానియగు కమల్ ఉద్దీన్ అను నాతని సైన్యముతో నానెగొందిని స్వాధీనపఱచుకొన 1793-వ వత్సరమునఁ బంపెను. కమల్ ఉద్దీన్ వచ్చుచున్నాఁడను వార్త విని, తిరుమలదేవరాజు శత్రువును డీకొన సైన్యసమేతుఁడై, యెదురేఁగెను. ఉభయపక్షముల వారికిని హాస్పేట (Hospet)కు రెండుమైళ్ళ దూరమునఁగల యనంతశయనాలయము * కడ ఘోరయుద్ధము జరిగెను. విజయనగర సామ్రాజ్య కీర్తి ప్రతిష్ఠలు నిలుపుకొనుటకై తిరుమలదేవరాజు తన శక్తి కొలఁది బోరి, యోడిపోయెను. ఇందు నశించిన క్షత్రియుల సంఖ్య యనల్పము. ఈ యుద్ధమునుగూర్చి యా ప్రాంతవాసు లిప్పటికినిఁ దలపోయుచుందురు.

* దీనిని శ్రీకృష్ణదేవరాయలు కట్టించెను.

తిరుమలదేవరాజు పజయము బొందినపిదప, నాలుగేండ్ల వఱకును మిత్రమండలి సాహాయ్యమునకై నిరీక్షించెనుగాని, ప్రయోజనములేకపోయెను. అంత నాతఁడు ధైర్యమవలంబించి, తనకుఁ గావలసిన ప్రజలను బ్రోగుచేసికొని, 1797-వ వత్సరమునఁ దన శత్రువుపై దాడివెడలెను. ఆకాలమున రాజకీయవాతావరణమునఁ గల మార్పువలనఁ దిరుమలరాజునకు జయముగలిగెను; మరల రాజ్యము ప్రాప్తించెను.

1798-వ వత్సరమున వెల్లస్లీప్రభువు గవర్నరు జనరలుగ వచ్చెను. రాఁగానే, యాతఁడు నైజామును వశపఱచుకొని, యాతనిని కంపెనీవారికి సామంతునిగఁ జేసెను. ఆమీఁద 1799-వ వత్సరమున టిప్పుసుల్తానుతో యుద్ధమారంభించి, యాతని సైన్యములను 'మాలవెల్లి' యను చోట నోడించెను. అప్పుడు టిప్పు మరణించెను; శ్రీరంగ పట్టణము స్వాధీనమయ్యెను.

ఈ యుద్ధపు షరతుల ననుసరించి, తిరుమలదేవరాజు తన రాజ్యము నాంగ్లేయులవశము చేయవలసివచ్చెను. తన పాలనమందున్న కంపిలి నగరమును గైకొన జనరలు హారిస్, మైసూరు దివానుగా నుండిన పూర్ణయ్యాయు నొక సైన్యమును సుబ్బారావు గారితో వెంటఁ బంపిరి. ఆంగ్లేయసైనికులు శిరాకోలము సమీపించుటకు, తిరుమలదేవరాజు వారి నాదరింపఁ దనవారి నటకుఁ బంపెను. ఆనెగొందిరాజు తమయెడఁజూపిన యాదరమునకు నాంగ్లేయులును మెత్తయు సంతసించి, తాము గైకొన్న రాజ్యమునుండి యా రాజునకుఁ దుంగాభద్రానదికి నుత్తరపు దిక్కునఁగల యానెగొంది గంగావతులను, దక్షిణభాగమునఁ గల కంపిలి, కమలాపురము మొదలగు ప్రదేశములను బ్రసాదించిరి. ఆతఁ డింకను రాజ్యమునకై యాంగ్లేయుల నొత్తడింప, వా రాతనికి సంవత్సరమునకు 15,000 వరహాల రాబడిగల జాగీరు నిచ్చిరి. తిరుమలదేవరాజంతటితోఁ దృప్తినొందక, తన సంస్థానమును సమగ్రముగ నొసఁగవలయునని కోరెను. ఆతని వేఁడికో లంగీకరింపఁబడువఱకును నాతనికిఁ గొంత